GOVERNMENT ORIENTAL MANUSCRIPT LIBRARY
INDEXING FOR TELUGU MANUSCRIPT

Sl. No.	Particulars	Details
1	Language	TELUGU
2	Material	Leaf Mss.
3	Bundle Number	TEL B 0567
4	Work Number	R 2171
5	Page No (From... To)	1 to 528
6	Name of the Work	BHAGAVATHAMU
7	Subject	ITHIHASAMU

భాగవతము
(స్కంధ - 10)

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

జనని నుత వరు గాం వనొన్న — నవ నవులు లు త నం భాన నరాం [illegible]
ధృవ పవర నొ న గ క ం జు నం (ఘా జు) భు గా రా జు ం బు నం [illegible]
వి వి ధ న్న వ నం భు లు ం భున ను (శాం గ్ర ను త్రు ం గ్ర త ర [illegible]
ల నువు ధ ర లక్ష్మి ర నం డొ వా ని వృం ధ్రవ [illegible]
తత్తి వి త రో ర ని త బా ల రే నం ల బా ల వా వి [illegible]
[illegible]
[illegible]

[illegible] ... మళ్లి ... [illegible] ... (గతిం ... [illegible]
[illegible] ... [illegible]

[illegible] ... చరితవివల
భక్తిం బద్ధులుండ్డను (లలిత వునితా లుకా శేకపురి
శ్రీకర (వరం ప్రకాశ ... నిరంతర వైభవం =
త నా ... వలన ... నిరద్ధం బ్బలవిడం ...
నంత్రః పురంబున నాలువ ... నరం బ్బునగ ...

... (శ్రీరా ... నిండ్డ ... శంబ్బ ... ండుండ్డనూ ... (సుదం ... పింశ్ఫు ... =
నతలుంబ్బులను ... వ్రపూర ... లనుం (గురు ... పూరంబ్బులను (వి శచి తదా
... నవంయుచుం (ప్రదేశంబ్బులను ... (శ్రీ ... నమా (శ్రీ వత్సరా =
... (గరేంనాం ... తదిగ ... [illegible]
... [illegible] ... (గాం పాత్రి ... [illegible]

... లక్షం ... [illegible]
... [illegible]
... [illegible] ... =
... [illegible]
... [illegible] ... ||

[illegible]
ఈ దార తెలుసు నెవి ప్రవ సోంయు గవేషణా [illegible]
దే వుయుం స్తులు గరి [illegible] చెప్పియు నుత్తరించె
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

ఔననని నాశేశనగశంబునే కలంబ్ధో నీ [illegible]
ఛశజనస్యబలవి [illegible]
[illegible] (శ్రీ [illegible]
[illegible] జును సా [illegible]
[illegible] కనిరలవివాహంబును [illegible]
[illegible]
అనిసాక్షి బున్నంబున్ననే (అనినివివాహంబున్ననే । [illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

ప్ర॥ శేరాథాంచు నంబ్బులనె నహానె ఇచ్చి నేనే వృడు నివ్వొల్లఁటు లక్ష్మీనాంచ్చు నంభాంతునారాంబ్బు లక్కేలచిత్తెంబ్బు నంబరవారాన్నంభ్రేంబ్బు నంబాంభి (రా) వృడు నలంవళ్ళనెనంత కళ్లానాగులారాది భిక్కి

నంభ్రించ్చిరనాగానం క్లేషా మృదారం రాంధిక్కె కశోరంలుంటిని గలనృడుం వశృత్తేశోరవవచ్చుంబ్బు నాలిడక్కి పయుక నే రక (రారుత ని వతరెగాం వంం... నారాం బస్సివద నె (వురవినరేసా తెతి రవునే ... రవు

నహానెంష్ఠిథ్రిశ్రేంటినే తెంచ్చివారరలంగ నలంశి॥ ని॥ నే॥ వటు నినాంరతుక్కె లతారదనె శాయివచ్చినె తెరగలను దనె తుభి (ద్రోష్ట) షైనె॥ వయాంతు వయూక్ష్ములల విద్యంబ్బు ... నించ్చి

నవినిశాంరువునవులు వినె తయుంబ్బు (నెంభి చిత్తె ంబ్బులనంగ్ధ్రేశావులయిశాని చిక్కయూంనాంశుల శ్రీనుతిశ్రే (నిరు చవునిరవచ్చు నిత్యక ... నాగారె రాంరుల నాది షేషాం

త్రిరమిత్తు (ధ్రైతనె చిన్న నృంట్ధిరికా శ్రే తారత (కా రగణాంతం పృద్వై వెలుక్కెంశ్రే వర (రశీల తంరు నిబులక్షి వి ఔష్ణె నకవితుల గలవు। వాం రి వచా జ్యాతకంటుక్కెంబ్బు లభినారాది చిత్యు

...శ్రేవింబ్బిరవునృంరశాం నంధ్రంబె ... ంత్రి థాంవుంబ్బు నాంటిరని చెప్పి వెంక్షింవలు నిత్తి నిరారం ఖ్యనిఖ్య నర నాం భరారం నాంతులని నాంధ...తాం క్షెంతుబ్జి శాలు చేగునక్షి పురవునంధ్ర

నా॥ ... రవశరం ... చిన్నత్రి నవుర (వస్తు తుత్తె నవును సౌక వితతిచే (శ్రీం గలచు నాం తింక్కెం నిరాను. వేనె వని నుర రుడు। చనదెం చ్చై వెయచరాంబి

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

శ్రీకి బుధవరాని హొంత్రనికర్బై తాన్సరాతి తరాంరహా వితూర్య | కొంపుల్లై సిస్త్రీతే నెంల్లి తాం తటి నే షుట్నె రెదవల పొసవ పొధరాత్ర పొం (గొపలంబ్బ్రింక్షనే నెత్తి వెహా వృకాని తాం నెలం ... గరా నె వి స్తు శ్రవం భాగ క్షివా
తెం సేవడిం బడలదరి (స్రోం స్తం బ్బువేం స్తం బ్బు | గా వస్తు త్రిన్సు తనతల సూరు (త్రేరాస్ని) శ్రై నేలం సూం విరాయనురం గ్గనిరాయ వృపడు | (కేక్షనే రవసు రాం త్రకుం విరాద నేను (వేరవం బ్దార (ష్ష ... నవర ష తటు రవి ర్గ (గలరి
శిరితుపులుయం భైటిరి (వెయుర సెకనుర షుం ధ్రు ధిత్ర పటు ఖ షరాం రపుం బ్బు | {ర (పాం డి రిగంధ ర్వ త్ర పయులాం (డి రి డి విన వృ రసయు వ న్నె స్స పటు ల్లై (కేహాం డి రి (గ్రాంవు పయు టు స్మరు పయు లు
బీడిరి వసునికో పఠిం రాం త్ర వివరవరి (త్రాం గకగ పురతం రు డెలన వాప్పె లం రాగ (వు) త వారు ద గ ఱూం చి ప వి తె ఖరాం తే నవి శ ఠి స్తా | నెర భా జునం డ స్త్రిణి | కి త్రీరి నెగ్గో నశి ... దలచి తా
నేతాల నెనూ | పట్ల ఆదిరాయ ష్టి దికొం దె గ్ర జ్ఞా గ బ్బు నే నధి కులంఢ్ర గు వారి కి కనరు శ్రాం తం బ్బు గాంపిం చ్చి నవ రాం న వ్రు లకు లశు భం బ్బు గ యుగ నె రదుం (అదిరాయనట ... ఋషి ... ర్మ
వ్రుకిరవ ఖుర్ద లంబ్బుర స్త్రా త్తుం ష్టపొ లరాయుధ చెప్పె నెల | ఇష్టి దుష్ట చిత్తులకి ఖ్లీ ధం బ్బువరం బ్బు విబ్బలరే జుగం బ్బు గాం దని రాయ ష్ఠు రాం త్ర కులభి త్రాం విపినన తం ల్ప పఠ్ము రాం త్ర రునక్ష క వి ధం
బ్బు లనభి నేం క్రిం చ్చి నిటు ని వానం బ్బు జ నిరరెల న్నె చెప్పి ఇష్టి నిరాక గ్రస్యు వూనత కాంతు క్షేత్ర రాయా (శాపె నెముల తడుల షం స్స విని నేఘన వృగ్బి యని | తారసంధ్య సెంఖ్సి తులలెం (వ్ర లాం సుధు రత

సాధకులు క్కి భాం దన్నదుల రలుతునిక్ష వ(శ్రీ) [illegible] (శ్రీ) శంకర రాయాణి(శ్రీ)ంధ్వ వరి ప్రే న్న కెళ్ళి నకల వెంక్షిరయునిత్తి నిరాఘ క్క కట్టు నరాయణ కర్ణ [illegible] బురా తన వృత్తాం బోకర యని నైలదన
నెరదించె [illegible] ధిసు వయుతపో వుదిం వులట్టా ద్దినవయునిట్టు నవయు లు నరసప తితోరవయునసూ క్కవితవ(శ్రీ)ంరయతొ వ్వునస(శ్రీ) తులాంనరింప్పు చయు నను యున్న [illegible] లప్ప (పత్తిభవ
పిరాపు వేయు లతాం నత్తంచితము గనెవ్వొతధికె మనితము లోనసూ క్కలిప్పి లఖోశితస్వ వాత్సం బెట్టి త్తంరయుంవెలిశిర త్తని (భ్రా)సువవ [illegible] వేయు నిక్ష [illegible] నిన [illegible] వెయ్యి [illegible] రయం [illegible]
నత్తావసో త్రవయుంధ్వ వనిచ్చనివయుం ప్తవ క్కబుల చవాంసం ఖాంతన ఖా(ష్మలవయు నకం(శ్రీ)ం గిందుతనినవ్వగుగొంబుట్టి దిరిందయుది నైనతివ [illegible] లు [illegible] త్త్రయు తక్కల
వయునకవయు నరసును చునసూ క్క క్కవ నవయు నతలుగు చయుష్షగు దన (తను ఖాంతుంధ్విగు [illegible] బుత్తిదలచిన వాంక్షి (భ్రున [illegible] ష: స్వ్రరితాం గ్ని ని నరయు వయ [illegible] ధకవయు
[illegible] సురాయనసూ క్కపై క్కప్పు [illegible] తపొధనుం వయునివుంధ్విసు దంస్సి తవాసిడా వెంక్షిరయుం [illegible] పతిభ్వా యు గానరఖాతా (శ్రీ) కెనె ధనన [illegible] (శ్రీ) వ్వెతలతాంనవ [illegible]
రయ్యుదు వరరయు బాం సునను [illegible] ంప్పుచయు [illegible] పంతవనసూవ వుంధ్వచనుదెంచె లకాల్లి(శ్రీ) వెలా దవుం వ్వుదు చునసూ క్కయునాగ రకోన(శ్రీ) [illegible] ం (బ్బినగాం గిత్త చెస్స [illegible] నసు [illegible] వయు [illegible] ంట్టి
రలియం బ్బునినెవ శ్రీంనినవయునిశు (శ్రీ)నిందయుం ధ్వ లనత్తవగుని వెయంగ్గులి కోరక్క యువయు(శ్రీ) వనిం క్షై కొనత రయూరకయంధ్వి గా [illegible] నిలాం బకొ [illegible] వలా ననసం

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

ఠవు నే కృతవు బ నిదవ్యునం (నిష్టుం బనిఠవు న్న (విశరతవు ష్టిం దెవిఠయు ధువ వుగారి (ష్ట దఉఠయు తి త్వం బట్టా [illegible] వుం జగా బ రవ (నిం ష్టరవు బగ ఘ్ని రతుం ష్ఠ వుగారి సె (జూబ గ [illegible]
కవు ద్ది ఠవయు [illegible] నగ రవుయు కవు ఠకణి [illegible] ధి ఠ [illegible] షణ చ్చే దం బుట్టు యు గక న్కం బుట్టి [illegible] వకవ తిర్గం వచ్చం ద్వం బుట్టి (బగ [illegible] రరా నవ రవు ఠక్ష వ ఠయు నం (ఠ [illegible]
వాం వవు [illegible] కక [illegible] గగాగణ [illegible] కవుం ష్టి ష్ఠైఠయుం ద్య [illegible] (ఠహా [illegible] విధు షైగ వారవు ల చెరిఠయు దు వు (శ్రీ ఠయు నవుం గాక (వ్య (వన [illegible] హా ష్మ ధ [illegible] దాం బ
ఠయుగ నే వానకు [illegible] జూన వయు లే [illegible] తూ శికం బుద [illegible] నకుం సారం ఠబుద్ధిం దాం ఠఠి తాం వ నవు త్రైలోక వయు లక్ష్మ నుదెతవయు యు గా [illegible] ష్మ [illegible]
[illegible] వాం ఠయు [illegible] వయు [illegible] ద్వృదు కవు ం భ [illegible] వా [illegible] శ్రై (వ్య (ఠవయు న ప్ప త్రి వబిం ప్రి [illegible] కిలదు త్రై ధ (శ్రీ) వతిం చ్చు నీ (వవ [illegible] వాతవు [illegible]
ఠ వాం [illegible] ఠిం [illegible] వుం చ్చు నుం ష్టవయు [illegible] గంగాకం తూంవ వయులచేత సాధిశ్రీ వాధిం చ్చు దు (గ్రవు నం సాం కవ ఠతాధి (శ్రీ) తు క్ష ధర కం థాం త ర (శ్రీ) [illegible] (వ (గ్రీ వాం [illegible]
[illegible] బుట్టైక [illegible] వాం రం బుట్టకేని వాం కవ ఠయ్యునం (నెవతం (శ్రీ) [illegible] గాకునే (శ్రీ) వ్యేదం బు నవత్తు రతం త్యైంచుం [illegible] కంగా [illegible] (ధిర వచరరావం బు ల [illegible] వకగా [illegible]

[illegible]

యుక్త ఘనైకత (ధృ [illegible] వేధం బుబ్బ చేసి (తిదవనం [illegible]

[illegible] గందవని ష్ఠుడు క్షైవుని [illegible]

[illegible] కనుల (గు[illegible]) క్షితి [illegible] మంత్ర [illegible]

[illegible]

రాగలయుండ్లజను (శ్రీమద్వేదాంగము ంక్షైనేదే ఖండరయుండద్దనంత్రార్పబు వ్రాసెరయుండ్రెంరయు గకేక్షంబు ఖంబారకోంరయకేకత్రభలభూత్రరాప్రెనజ్లో మృదికొ సొంత్రెకరాజు ంబుశ్రైంరయుండ్లజ (ఆ) శ్రీ
ంద్రైనవరానవు బునిబకేంశోసిగ్నంశ్రైనకం తిహాంశునినిఘునక్షిరాతంస్టె వెలుంగ్నుశుంత్రనుగానకవత్రింబుచునక్షభూంక్షంబుబున। వేర్పిదతిరువద్రవుధ్నుంబుబునే(ననంత్రవేబూవిరా
ంత్రైవై (త్రికాంశింబ్బునిస్తైదరిరయవెరు నకల(శ్రీ)వేంత్రనాంరయకేంత్రైనన్నింరయుంద్య(శ్రీ)తులులవయుభ్నివృత్తింభ్రవతింశ్బునని (శ్రీ) శుధిదేవతలునొంరాంరాయిబుననిబినంక్షి
శ్రీనేనంక్షుంక్షోమవిమర్నలకేం(శ్రీ)నె శింగ్నింబ్రెన(త్ర)నారంబనినారాంరయుంబును కుస్నారదునకుంజెప్రైననమ్ర వరకుంత్రి దుఘంబులకర్నంద్రైనపేదతాభేనవుముభే
సుకునినిప్రెనధ్రవంవు(త్రి)వుంక్షుంబాత్రి నవిభంబుబునేంరయువాంపుధినంబుబ్బనేంరయుంత్రె త్రితి నేంరయువాంభాధినంబుభ్నినకలప్ర రాంకేతివేదక్షు(శ్రీ)నారంబుబ్బ(నుమనిషత్ర్వలు
ప్పుదినింఖతిబిన వారంలను వినవారలను విగకకల్యలుళ్లు ప్రైవ్రంపరనంభ్నంబుబ్బ దిక్షివతింత్రారనినవినినులకరెంతెలా గింత్ర్ణేకకులబాజితి(త్రి)ంద్రిత్రినింరయు ౘవలు ౘవయునినాధ్రంత్రముదేవాదానశ్రుముయా=
శమత్రంపిత్రి నే విందుమ్బువా(త్రనరయుంబ్బు నేబివారంవస్త్రనెంప్పుధలనా ఖాకేనంక్షు త్రైంరయుంక్షినేప్పనేబిత్రిత్రాస్లేరదాశునొంవిమునినకమ్మ క్షిత్రేవింబిగొనే। ప్రమ్మనబుంన్నన్నెకదుంటుదవాబునకును

[illegible] మగ్గు (ధాన ది ప వచనా మా వర తత్పాక ంబున్న గ త్రి వి తాప్పి నచ తప గ లగు చౌప్రా ంత్రతిం చ్చ్రినియంంధ్యు ప్రధమచర తమశేకభయంభక్తా మరాం నూంకవరంబున్న (లగచ్చ పవ్వాపాం ప యెయశరంబున్నాని వింపంప్రభకేశ
పువులలాణ్ణి బారదరోగ్రమయటు పై వరింటాన్నాచాప్పి తాన్మ తమిష్టాలం రంనవం వఖగా నైకొని [illegible] లగనుభంగ్రాంరత్తిద్ధం బ్బులమవారిస్నాంగ వత ఝగ్గాలాతుమెరాత్తిం పముర్పైన ప్రారా లాజ్ఞి నివతరులు (రాం రకత్యాడుణ నె
తిమృ [illegible] ం ద్రా వరిం ప్పు ప్రదివలలాంంధ్రమంరను … వెరాక్షైతద వమమరిరియం ఖవఘ్న త్రైనం ప్రకృతివలనత్తిను ప్పుక్కం న్నాసుఝగత్త … నత్తగాంనవలంరయునద్రిం రల్గినినం (గన కారుఖ్యం కృ
మాట [illegible] పక్ణాం బ్బులయ (కరకవయయంబగ్ని … ప్రై కొనంబిరువం ప్రం బ్బునగనినం ంఖ్నంంద్గుల విక్కినవినింరాదైవత వాదివిల్లి … నారెంపదింరా [illegible] బ్బుగారధయణ్ణి దినతునం
గాంగ న వ విశేకవార్తె ప్రినింరవం బ్బునిత్తె … నప్పంచైన బ్రహ్మం బ్బునం ప్పవర్గవాంరం బి ఘం గారువ న (బ్రహ్మ చ్చంబ్బు మి ఘ్న … ఉన నిరాంపిం చ్ని నా (ప్రప్పం చ్చంబ్బు న త్తాంబ్బు
నిరెంక్షింరయనద్వైతి ఇక్షిన ఎవాము గ్రాం ధుృది పాడి తం జై నుబుగన్నిధారు త్తృం బ్బు తే విశ్వరం క్షినినంగత్మవవ్వ తైనజాతులనవిధారు తృభ్రుతి వా దరఘం చైనతర్క నెవెం తం నై నభారం రయం దద్దవర్కం
ప్రాంప్రవరం బ్బునం ఔ ని (పృథమ ఇంచ్చునగ (గాం రజోవత్త్యంఔర్త్తిరయంబ్రునం (బ్రహ్మ విశేషంబ్బైనినవం త్త్రం శరాంవం బ్బునం (బ్రహం చ్చం బ్బు న త్రై రయవ్వంద్వ్రైనం (రత్యం బ్బు బారద రారం గ్వం బ్బుగా వృన (త్రి

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

శ్రీవత్సంబున ... కౌస్తుభంబు ... [illegible]

౮౧

వృల చేసెనా ॥౭౧॥ వరిలసుత లాబద ఉద్ధ ఇచ్చె వుం క్షేత వుసు (క లంటు జడిచె కిం చె ... (శ్రీ) తి గడె లు కాన నా (వ త్రు ష్ణ ల వృ వృ తొంసు వు లు వభ క్షె సె (శా కి వలు రాం త్ర కుల వయా త్రో ॥ నిజూ వృ నిరి వి ॥

౭ ॥ వా నిసం ఖసు వినవి నిధా న వలం తిగ (రావృ న (త్రం వృ ం తస్ప త న ఖిం క్తి నా ర గ ిం చె (వృ వు నా రధ నిక్షింరు దన కు న చె (నసు చం సె వు వ్రిపు ల ... నా డ ల వం త్త వు ॥ తకుని రు దానసులు వ్రిలుబ

దంపుటి (కృ వృ షటిం వ్రు చుం ద్రిద (చె కనా తు లు లం ... క వేత వునఖాం చిన వెల్లి నరాలు తృ చుక్కె వుమా (వ కు గనివ వై భ క్త ఖ నవత్తు ... లు తొ రుక థా గృ వెు ష్ప దో (మా రచ తుల రాం

తృయిం గ్రన నిళు క్షి నిసు గ్గసు గాం క్షి నె శ్రీతో ... సీ ॥ కు ॥ వు ని రెవా నవా న న హె) వె (వ నఖుం బప్పు ల నెల్ల (శ్రీ) శ వ త్తిం చప్పు భ వ (వు) నది ... వ్రు వయా తిగా, లారె (శన గొవత వు రెతళ్ళు) సాదనశా

శ వారి ॥ వళిదె వాం నేనచ్చె ఉ (త్రుం బప్పు) లుక నారనా ... ఎసనం బప్పు లు సా నార్త నిం వృసు చం (శ్రీ) కుం బా ని ఖ లూ నచ్చె చ హతౌ చ న గా న తిం ద్ర ... ంబప్పు లక్కు వం ద్ర నం బాం చతిం చచ్చు చు (నె ది

నం క్తి దూన ంబప్పు లూ కైరిగదు చూ (వ సెన తెరంబప్పు ... లుభవ చేక్షి నంబప్పు లు సా వెం ంలిచు నిక్తల బౌధాం తో లు చు వాతి చిత్త ంబప్పు లసు ... వర్ణనాంబప్పు నం చానం బ దు చుం వృద్దు దు వు (క చ్చ వి డ్డి

త్రి ద త్త భై న శాతి నర్తి ధ నలు బులు నం ఉండి దాయు (వ్రా ర స్తిం ద్ర వ నుడు వ నిద ంచి దాయు నిక్షి నిదాం ॥ నిగ ॥ నె క (శ్రీం తి (త్తి వ్ర నిళ వరాం త్ర నా వౌ వృ ఎంక్రవ త్రు నార్థ క్త లాగన వరర (శ్రీ) పొరడ క్తె వ సాం రవులు నిక న క్ష ద వ నిఖం (వ్రి) వా

న తి త్తి నిన (శ్రీ) వృ (ఢ ల న వ్రు వొరా వలు నె ఖె లు వరి ... వాం త్తన చ్చె వృ నవ వయారి క్తె కవ వుసు నగదె దా క్తి వి ॥ సాధుహించి ంపును తని తాంచ వి నె వ వృ ంన త్రై వర వినం రా వన్ని నవత్ర నె వృ డు (తవల హా ంబం ఎ

రాను కవచ్చిన తన వణ (శ్రీ) ... గను బుద్ధి గల నొగ్గి తంబుద్ధి నరశిం ... [illegible]
మూ లిత ధ్యాని నంబుద్ధి వ కళల ం బాపి డదుడు వే (భూరం త్రు రం బుద్ధి నిరాం ... [illegible]
వరాత్మ కై వ వశ్చీర వాణ్ణి (। శ్రీ రాం నంది చం (శ్రీ) వం దేవ కేవ) [illegible]
శింవం రిశ్వార కళ త్రలోక తరస్త్రా వరవం (శ్రీ) శ్రీ వు డయు ని [illegible]
స్వుడ నం దృఢ నాం దే వాధ వాయువ (॥ (శ్రీ) నిం దర్శ వీఫ్ [illegible]
ఖులకునుస్నేతలో చనంబులు గావెంబులు చం గా [illegible]
సకుల నై కుం నైదిగింను చాపిల్పి తనప్పుతి చేద్యా సుకరణంబులు [illegible]
దావేకున (శ్రీ) నోనలి స్వురదరవింద వరావికల బూజ [illegible]

శ్రీ [illegible] పరవశ [illegible] వనిత్య నీవును (శ్రీ [illegible] వచ్చి [illegible]
[illegible] తే౦ త్రి(త్రి [illegible] వ్యి [illegible]
[illegible] వటువాసు [illegible] వేంకటరము … లనేకకాలమునకధీరత సాధారణశీవకరుండు [illegible]
[illegible] కొవురాకర్తా౦ … ఘనకలజ్ఞాతకలకౌదకవులచేత (సాధవము [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
నెఱసే భ కెంచ్చి వస్సిదు మ ష్టల రక్షాంష్ణ ణాంటు టన నేనా నఇం బచ్చ [illegible]
షైనన్న నరికరయు నిరర్థకం బ్బుచే శిష్యశ్రాంతలా [illegible]
పటువచ్చువరిను ంఢ్డు పుగా కనే యుధ్ధ్నవసా [illegible]
బ్బు షైనవా క్యం బ్బు లు వినినంత్రనెఱ్ఱి ంచు [illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

వ్రుంద్రు వారలంబుగానవిధ్య నిజ స్వెంక్ష నారలం [illegible]

నేమున్నలం నగవింపి (జ నువుండ్లం దత్త దనవా [illegible]

వన్ను (శ్రవంతంబులంగా నకవించి (నే విం[illegible]|

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

శ్రీం ప్నొ గ్న గాం త ఉ న ం చ ర్న గ నే ను రం (శ్రీ) ॥ రే ॥ వ ప్రి తి మి బా ం త (శ్రీ) వ్ర ంర (ద శ్రీ) ధ వం నె ఙా నె నె కొ ం కె (బి ప ర ణె ని ప్ర ఉ (నె చ్రి) ఎలి ఠె నె ం కడ బా ర (పొ చ్రి వు లు రె కే న్న రా ర వొ ం వీ త వ ష్ణ ం ॥ కె ॥ వి శ్రీ ల న వ త

ని ఇ ప్ప డె (ఘా ం శు గ్రి క్రి ం న్ద్రి ని ఝా న నిఞ రె వ వ లు వా ం ప ని (పి శ లు నే ం త్రే త్ర శా ం ప వు (క్షి రి వ బి ంర ప్రి (శ్రీ) నా గు ద క్షిం వ లు తు ల ఏ గ ను న గా ॥ కె ॥ (పొ ం లు వ గు ను న గ తి ం వ్యా ం క్ష న (న ల ర ని వా తి ం గూ ం న తిం ప్రి ॥

రే ర ం గా ం ఏ వ తో త్ర్రి (ల వి చ న ను వు తి గా ని వా (
ర ల దొ ర్గా ని వ చ్రి న్దే క్ష రా వు ం ష్ట తి తి శీ (వే ॥ అ ష్ణు వా ం ర ల ం ద చ్రి ఇ ల్లి ని తి ॥
క ॥ క న ల గా ం ను వు లు వీ క ల నే నం (శ్రీ) ను ల నే కిం న శ్రీ

(శ్రీ) క ఢ వు ం ద ం బ్బ్లు న వా ం తి ం (స్త్ర) నె బి న న జై వ .
రె ం న్డు ను (ఘు న ప్రి త్ర స్త్రి వా వ లు హా కె వి ఠా త్ర కె ం జై ॥ కె ॥ క న న్ల లు ఠ
గ న బొ ప గ (క స్త్రు ల నా ం క్షి బా ప్ర క ం వ లు ల

దాం ర ల గ న్ద్రి (కే న్ల న క్షా ం గి ఏ వి రి శ్రీ న ను గ న్గ్ర ం క్ష
లు వ చ్రి ర ను వు గా వు క రె లు ప్ర ను ॥ క ॥ ఆ ల్లు గ్రాం తి ం చె వి ని జా ం
క ం ఫ ర్తం బ్బ్లు న ను ని వి (కె ం బ్లు లు వా రా క్

ని (బి ఘ ం క ం బు లు ప్ర క్రి కె (శ్రీ) వ గా తి క లు ం బ్బ్లు క వే నం బు లు క వె నం వం (బు న్ని చి క వా ర లు న ప్ర ప్రి ష్ట వ వా ం న వా క్షా ం వా ం తు ఫై (శ్రీ) నె సా నం బు లు న్ని వు లు ను (ఘ ర వ ఫ్రు న్క్ర

ర ఘ్రా ం గ్న పొ ం త్రిం గు ం గ్న నే ం గ్న వు ం బ్బ్లు న (వి గ త క క్ష వు వై వి తి నా వ నా ం గ రం లు వా ం తి ద ం ర లా ం కు వ స్త్రం బ్బ్లు ను గా వ చె త త రిం ప్రి (శ్రీ) న్నా న క ం ఫ వి ద ం (శ్రీ) ల క ను వం ద్ద నం బా ం గ తిం ప్రి

విశ్వసు త్రైశ్రీ వచ్చు నల్లు గాంపునే గ్రహచ్చరంట్టె తైనేశు గ్రహతత్వులమైనేవు వస్తు నిశ్చలు లంజేరివలు వనినతెంచ్చిము రె ంరలు నిల్లి నెరాగవంత్రి కానిలు (కంఠ్రీ కంఠ్రీ
భవాంట్టి చాంతునేగంట్టు వసు త్రినిధాంనే వసు నే(గంష్టి నేకరు నావలానకేవు నంక్షుగ్రాంప వసు తేఢవు (క్యంష్టిభా వరశ్వాంవి కెంబాంఢగా నేనష్టి వశాత్రి గా।క్రిష్టి కెంబెం నుడెంచ్చి గ్రిశ్వ
రరసగ్న్వతార్ధతబొంక్షితిన్న(.వ(ధవాంరాను శ్రవశ్రానుంక్షి (నేదివంచ్చినంబొంరుదు (నిచయుకి వింరయువిబురుణే నినకాశ్వంటులానే షేవలఱకనినికరంబ్బులు
౨౦ వైయనిచివిక్రవించ్చినంబుంశ్ట్రరకాక్షంక్షి నత నికార్న్యంబ్బులుకనంత్రిక్షిత్రిళ్లినిరానుగ్గు(బకైత్వవినవుస్తాత్రషవు ంరలునంబ్బునేగావువిచిక్రఘాంకృరాలునవ
ంవసునింత్రివలనసం క్షనులాంర్వనరు క్ష్మవ= తైరి(వాంరా కురాంశక్షినవృదునగవు త్రివై వెలాం వానునదరాంవి(రతికే వింరాయనరిం వ్న(వీరునవ్వు త్రింరయు కిగ్రోరకు
క్షివాంకినింరా నుకలాంనిరుయుంచ్చనేశుక్షితనినావవించ్చైనవైవ్నబ్బుంక్షుత్రిమ్మిమిత్రవయునపాంకునుదనివిపెాం వు(వనిళ్ళునేకుంబుక్షిరంత్రగాకాకసార్ధ(డెయుదవివీచలదవై
ంరాంరాంశ్వేశవరాంరాయు శ్రీశ్రీవనికర్మంబ్బునేంక్షుబాంనుపాం(కు(బారకాంనికంనుదుక్షిత్రా।బారిగానదత్వుత్రినోక్కవయునచింత్రాంశ్రవెశెంరయునడేవనిచాంరంబ్బు

[illegible] రాం వ్వ్రది [illegible] నప్పి కలవాం దేవల [illegible] [illegible] దేవ (శ్రీ [illegible] వ్వ్వి [illegible] రా [illegible] లాం [illegible]
నగవు వం [illegible] డవ వాం తాం [illegible] దేవులు నిగే చేసు వ శి (త్రి) చె ర (త్రి) వి [illegible] ([illegible]) జుర కాండి రాం జుర [illegible] వలువ వెరాం కి వి సూం త్ర రత్న ని ([illegible]) జాతే పాంద వీర్యత చభిం [illegible]
వదవత్తులగు నగాం యువ్వే యువ డి నగాం భిం వ్వగ [illegible] నివర్ను ఘన్నవ గాంరిసూం లతాంబ త్తె వె (శ్రి ద ఖుస్తం చనవేరుతాంవ నద్వేతిం చ్చే పాంరవరాం బాంరు యి (ఘ [illegible]
రతి నైరుం గ్ర జాంలెవడుచ వప్పు స్థాపన ధీరుడు [illegible] విం (వద వ [illegible] చె శ్రీ (శ్రీ) వచూం వి షే వక్కం చంబ్ను నేత రిం వ్వం వ్వ వె (శ్రీ (వైరవులు చెడితి (శ్రీ) వరవన [illegible]
కాం వప్పు డు చేతగా వికల్ప (భూం రి రవ శ్రీ = గాం (శ్రీ) తులు విల వప్పునవాం నిన వలు కైవల నంబ్ను కలన (దాంత గనిక = రూం వగం గాతప్పరు శ్రైత్తు డు బాం ద [illegible]
వడిలి (భూం రి వివేకన త్పగు గావులు లేనలడి వతలం క్తనేతు నెఘన (న్నాం నథ వత్పదవత్త (ధాం నంబ్నుల గారి శాం (త్రి) తత్పం బ్నుల చె (గాం నర (శ్రీ) తి నం వ్వె ఘుడు వైనక్షి వత్తు వ
ముని నరాం కారవారి (వ (ది వాంచే నరుం వైన నేమి (శ్రీ) [illegible] నరి [illegible] చిత్తం [illegible] విల వమ్ము [illegible] విం వొచ నత్రి పవా [illegible] విధి వాం డి తం వై [illegible] (శ్రీ) రాం గాం బ్ను ల వలన =

[illegible]

[illegible]

[illegible]

నడిం పుచ్చెతంచెనెమ్మెనత నతరం ప్రుచ్చు నారు (యొబ్బరుం పుష్పనెన్నె నలల నే నానెనదు ంబ్బెత్తిరు తిత్ర నె వంతనం బాంనరి ం బ్బి। తా వ [illegible] వలారదత్త తత్వ బత్తె లు షుత్తిం చ్చినబడు నాం [illegible] చి।
నత్తె త్తతితవేనం చివనత్త వేంరూబ్బులనాగ ఘునునాంరూం బు నాకు (ఘునదెంరూం వతిబె పృదశి నవయునివరుళ్ళం వరులేవినవనుదేవు బూంచి (ంరులబిబవి కిరిని శ్రీఅలంరుబిత్తి
శుభ్రైన (నేవులలో చనుగనాచి యిరూంగవులున్నే ంరు (దత్తవులన్ఛాంరుననిష్టి పంపత్తన్నైన (నది ంరుధ త్తం బ్బునాంనకి పదిదల ం ప్రాం ॥ అదిరెంరు నుం గాం రా ॥ రే ఇదే వరత్తి
విపితృశునామూలు (క్షాంవరవ ఘువేద పాంత్రు తృల చేతక (వాలి రినిననవిపృకు షుదం (పోరు) నెఢో లోకవులు లకు వృ (గ) త్తృ తంత్రై ॥ అత్తిం గుడింజో శి నివు సూం ॥ కే ॥ వరవ
నరివనాధృదుసంబ్బులు (తరిత్తిం చి తిరుణారురునన ంబ్బితతంరుకధరణి (వరదే వరుణావులన [illegible] వనా (వరుణాంత వైనాతు తూ ప్పై నవుతితో తనూ ॥ కయ్యుఅ నవుడు
నపృనుదెవుతం (పృనివరులకునని ంరావిశంరు = వలనదూరులలుచె । పైనంరు పివుఘువయుత్తే నెం (దినకరని పులావిహారు తదిర్త గవలలరుసూం ॥ వ ॥ అనిం రు న్నతి చి
ంరు పద్మనెం (ద్ర లంరూ బుక్కులుం గాం వశి త్తించి (ంరు పునార్తి తిద్ధో హాంత్రం బ్బున (పెం తరుం (ద్రోనువిథ వం బ్బున (నత్రోవనాం చారున వెం తరెం తైదేత్మ నాని (ంరు వవహోధవరం బ్బు వైదో
వరిత్తు విదిం లరినవనా త్తేంచ్చి (రు తివత్తినాం రు ంబులలచవులుదమ్మే నాలం దనివి (ఛా రాప్ నవుతం త్త్రై (ంరు వషృవస్తె నవనాదరి ంచి (వివిధ [illegible] రత్నవసివూ షణావిచిత్రాంచ

[illegible]

తలంబ్రా(చదువ నెక్కంగ్గెక్కైన గొంచర ములగాక| వారి ముద్వం బవి బానదివాళ్ళప్పి దాం చు|ము ఉప్పయ(త్రం బ్బిగ ప్పించ్చి

ఇగుడుము వ్రుడవ చ ... ఇ పత్ర రా ... బల్లిన చఉ(నం చ్చి తం బ్బైన గం ద ప్రుహాపి త్రేము మ ఉయ ఘు| హ్రాం బా గావించ్చి

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

రు ౧౦౭

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

౧౦౮

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

౧౦

[illegible]

కు వారిడ స్టు వు వు సర్వా [illegible] వర్త్నే నవు కలు న్నుని వా

స(ప్ర)కరంబులు లలితి [illegible] (భి)కులగు లలు వారి నిపెకే

సగు కులగ [illegible] లకై (వింకులగు రులు లు వంకృన వే

[illegible]

[illegible]

నాం రంబులు వినాదని రమ్యంబునా దలు (శ్రీ తె నవ రంబు పవేప్ప రమణి తలంచి రమణాదారు ద్రి శ్రీ స్త్రీ బులను నవే వంబులం గ్రని నిష్ప్లని రాలు కేశవాదిగలు నాలు లాల విహావంబది (గౌరి రం దిని ంచ్చి వేదె మిగాదివర్ణ నం (థైర వేనేనగలు
రమేర గాధారం రమణా విరనంబుర్పించి రైం నరేలని తత్త్వగాజాతా పేరలప్పి స్త్ర తన్వ గధారాధు నకెప్లి నలఘూ వరెణ్యా నైభా పవలు నూగ్ర త్ర (వ) తనలుప్త్రి తిజ్జింపు వెరలంగ్రి పచ్చి మహా (శ్రీ పనే నా [illegible] చి త్త్ర విష్ణుతి దిం (ఫ) తనూపు చురేనూ వెంబ్బి
(గ్రాంవనివేం దలప్పై [illegible] కైని కాని రమ్మక పలితోరగా దగలకె ||వే|| [illegible] నవిదిగాం తలనప్పిప పానివిననిం తృ బలప్పి ప్లివలంగ్రం నం (ద) నివెలు నసెనాళ్ళి బాల కచ రులం బల నచాదితనే కవూర్లు |
వరక్షి నవలథరాం రంజీప్పి వివిసెగ రవలప్పి చలునం సులదాంగవే (వ నరులవాగా చనివి రలథలాంది తనం బలు లవనాం తల వింత్ర వేలకేల్పి తావప్పి మూ రలు లబు(తరివ బారవిడలవే
[illegible] వాలకబలనం (ఘం నలు నివా గధం ఘూ వరలు (ర్నే రంగవె తాప్లినం గ్రన గ్రనపోర నై||శ్రీ|| నర హోర్పినం న్ని దల తగప్పవలం నాన కటంగ్ర గ్గ (ఠ) ధి (త్నూ నలఅల చ్చా దిచా వాలబవ
[illegible] నలద రలబ్బి నలవిన నలరలు (ప్రూ నలకలవూ వలక (వ) కం [illegible] బనల నత్రై కెబూ కడలు ల్పినె || (తిని నె రల కల్నం వచ్చి జై నివిం వి బాదానలతల కల (గ) వలూ తినె రైం || కక కశల చవినల తల [illegible] నెల కర్ణీత [illegible]
రిం చ్చి రలబు గదత [illegible] లనే (థ దిప్పం చ్చి నలబుచు రల (గ) | ప్పి ర [illegible] ం ని రలచపనల తల ఘూ విం నై||నైపర్వ తచ్చ ందం బలపాద్రో ది రలబ గ్రంథ లబు | ప్పి గపతి త్రి త రలం బ [illegible] నభే రలబు హ్మరలు |

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

మం(గ్ర)శ్రీ భీవత్సాప్రే ననచయుల వృద్ధంబయుగదై ప్లనామ్మశ్మనే పంప్పుల నాప్న్నుయులరులలకై (బూపక ౦ లేంక్షే ౦ రునెన్న బూష్ణనప్రే లకై (ష్టీపాకనవచ్చు నైనకలధరాపతుల లకలనై కలజై ౦ రమరానిదినల దేశ్మరాపోరామ్మకమ్మవిమలవులతివిం
ప్రై వలశ్రీరా (బూవయుల నకతదప్పై) ంప్పువల ౦ రులనంభా రంబులకై (నేవలకోవ్వునేవయునే ౦ రులనలబూలల (నకుల దేగతెంబ్బంప్పు లనిబైల నేత్యులగలల వనూమ్మకమ్మ అనవూంపలలవి నై కలంత్తి (తన ౦ రులలకత వెూధ వేలలనబూం త్తి
నో బావులకేపాన్ఘంనై (విసలతెంప్పి నాన్పి) కవితులల (నేనల బాల తదనబూచిప విక పొంషనివలల తోనే నూమ్మకమ్మనైంబూ ౦ రలమ్మూపాత్తిరలల నల (కేలంబూరరధచాబినలవ్వే పకో ౦ ఱవేమ నినేల నూన్ను (బ్బ
౧ నలవులనినవూంతే వ్వునై (నంబులనకపొంమ్మునై ౦ రులద క్షనాన్మబూన్నంప్పు నూమ్మకమ్మప్ర కపనెతేల క్షిధనేరా (ప్ర కరంబుల లలగాలలవ బంప్పై బకవలూపలలిదనకల (న్న) కలలలనై విత త్రితరిప్పు రూ
వకులలనై నాన్నింబలవెలరనైపాంతిననవలు మ్మ్రాప్పమ్మకమ్మ తలబూనినచ్చంబూనునాన్నాళ్ళీ (ప్రాబినతవిబూ ౦ రుప్ర తాప్పురాచావనిప్పు రూలనై (అబూనినవలనాత ౦ రుల రానై నిథీ (నబూలనినలనత్తి రప్పు
శిమ్మకలనంప్పైన నేర ఆామ్మశిమ్మవల పొంతనాన్నినిధంబులవల త్ప్రికై క ౦ రులవులత్రి (ప్రూంతనేంధ్రి బలనవేంలేవలలగనల (దప్పు నవెలుప్పు బంప్పురులామ్మునైలినేల నకలనల (ప్రా వలనిపొంతప్పై రిధావలు చేచులూమ్మశ్రేమ్మనై నిననూర
తేంశిప్పునబూపొంలపూరా త్రి వలవిత్రి వలంబులలకై (అనల పమ్ము నాకప్పూనైనచతులరంత్తి వలపాతే నల నూవిన కప్పు వలలతే (తనకవినూన్నకన్నతులరగప్రి వలలఖాఖలవన్ప్ను బూతేవలలతే (కానివనలరెంచి

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

క్షే ని బుధా । ఓంకారా । త్రిపాదై ఓంకారంగ్రైన । ఓంర్ప్యే కలం కలకైవలంతి వలన్నవాస్తు కలసల త్రిపాద్యాన్ని ఙ్ఞానవసుసూర్యకలు ప్రై కచరితలననిలతన । వస్తునధావారంవేదవున్నవి । తన్ఫనధాంచలంబు ఓంరులనగులన ।
పాత్రననిఖలపాపుహరవలంరాచప్పినన ం త్తనవసూర్యమైపురలల ధాగవనుల కులవరవేలష్టైతనఓంవలం ం క్తల । వలనం బలి లజేం ద్రివలపాతనాష్ఫి । వితైనఓంరూపృష్టికైనల ఓంరూగనవసూ । ఓంరూ = = = =
త్రిధాతవలననకసూత్తన లరే గ్రకణవసూన్తధవాలి వాశివరలఓంరు । వేంఓంరులగలాఓంరుసలచలనాత్మవెలచ్ఛివలలకిం ర్ప్యేం । కౌఓంరుధలనాఓంరలకటనలబునవి । ధ్రేఓంరులనకినైని
ఓంలధేవత్రిబిగవలలలంత్తలనసూగకకైవసూఓంరు శివఓంరులపాంకవే । తావలరసాసునసలరేం త్రితాపసత్రైసం । ధ్రీవలం త్రి లలితాభృత్యేసం । త్రావసూధులర్పవలలనబారలలఫ్తరప్తులు
ధకసూర్యకకలఅనివాషేంం ర్ప్యేచలనికనే । బినివని ఓంరుదనిఖిలలోకపావనవలలనులన । ఙ్ఞనపాతవ్రైనవిష్ణుకి । త్రీనవల జిలబూగంబలలంత్తలదగనైకికింత్తనసూర్యకకఅనిత
ర్పుస్తనసలధావనకం । బలనదాపలలదిలాత్రుకగలవలనం ఓంర్ప్యే విలచిత్తం । బలనదనవలూకిరిదగన్నికం । నానివని ఓంలనలపాకినత్రైకహేవిధలగనలచలనసూర్యకకనపనికి లోకపాతవలతి । రాపరవేలర్ప్యేరు
= = = కలనసూనసాక్పతి త్రిథూగ । క్రైపైలేచాకర్పైనలబవాల । రూపవలలలంబాంర్ద్రిసలంక్తరలలనరసాధామ్యవక్షఅనివాకనిత్యుహేనవనవర్గిలవధూపలనాలలంకే । త్రిఓంరులంబలనకే । వలనభిబుకే

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

తంబ్రైదితేవలంబులనులంబుశాస్త్ర (ప్రవిధవశాస్త్ర(త్రి)వలవిత్రసంచారంబై (గ)హావలంక్తలంబులనులంబుశాస్త్ర (గలరులబులధకవిరాజులవిల(త్రి)రాజైసంత్రతకలాన్నినావేది [illegible] లంబుశాస్త్ర (ప్రవావా [illegible] లంబులనులంబుశాస్త్ర (గంత్రల
రులుక్తైరాజై [illegible] ప్రులక్షప్తురంబుల(ప్రవేశింన్ని) [illegible] రులంధతవిష్ణుకర్త నిర్మితంబైన [illegible] రులంత్రంకృత [illegible] (న)వాక్యంబులలంధ్రలాగ్నిపలికంప్పులగంభీవలలక్షపవన ంప్పులభిష్టెలువకర్త [illegible] తంప్పులవేలకలలర (త్రి)రూజ్ఞిమునిగరా
వరప్పులులపధరాగంబులలవెలుగకలరాంత్రలర [illegible] జ్ఞాతివ(జ్ఞా)లరులవేలలతోభూన్ని జ్ఞులవేలష్టిత్రిలనా [illegible] వేలలలలనల(గరులనవప్ప్రి) లవిపంక్తవేలలలలనల(ప్రులనరులచివలశినశిశినాంత్రవేదిక
లున్నల(నలరులతాత్రికష్టపతితకనాపవేలలలునల(ప్రి)వివల [illegible] వృవన్నవల [illegible] రులనాలభింబికలనల(విలంచన్ని)(శ్రీ)దెంచన్నివింధులన (శ్రీలలూప్పి)గతో లతోవికన [illegible] గవికృతికృచేపతిరానికపదతులలానోపతిధలధుల
రలనదధతితంబులరువిరవేలానిక్రిదివ(వేలావిక [illegible] రులల గవినిచలావప్తులవీలదోంవ(నైలకతరులని [illegible] రులలనిజ్ఞానాధతలవేలలసంద్రూగ్ని నికృతనకకంకనారులునారులునాత్రారకవిత (వేం(ధ)వి
వానతావాన్నజులబూషులపతిత (వావలరోద్రూతవేలారంతచలితచికలర (వక్షవునిస్రిన్నవక్షతీవక్షవునిత్రిగ్వెగ్నివేలలతి [illegible] రులలవేపకనిప్తంబులరులచేలలంద్రలవెలలగాంద్రలల(కంచ్చికంబులలల(శిరోవేష్టంబులలధతిదెం
చ్చినంచ్చుదించ్చికంచ్చినలలనల(నవేలానవ [illegible] రూరలావనులనావిలానవి(వే)కూలాచూనకవితర్నైనవిలానిక్రినవా(సి)ంబులలలగాలలవేంగ్రాలుచ్చింన్న [illegible] రులప్పిత్రలోచనలంగ్రాంచ్చిదెదెంచప్రినవానీనలంగ్రాం = = = =

౧౪౩

[illegible]

రంబు నకరిగిన విత్తంబు నను [illegible]

[illegible]

కాంచు విను సారథనం [illegible] వినుమా ధర్మం [illegible]

ము [illegible] నిన్ను [illegible]

[illegible]

[illegible]

తుంగం బు|ప్రాలు ఱరుగ్రాంబు నిగనేని [illegible] నా ఱరుప్తైవుగనేను|ప్రరేవుగనుతా|రతులు వినూతా తివెంర శిగఅంత్ర ప్రార్రగానగరంబు [illegible] ప్రాంవతె ఱరువారతి ఱరువబు [illegible]
విశ్వనారగనవంగంగ్రశక్రా తుంకవబుష్టితెల్లచి|స్త్రంబు లగా రవార్వ ఱరుకధంబవబునెంక పనప్కరాంవప్పి|క్రో|పంబు కనుగ నెనెప్తెంబు ననుబద్ద ననార్నప్లై నృవబు [illegible]
నభులు నబు|భాతత్రార్త్వులువునకనైంత్ర ఱరుబు నబుదా [illegible] |నప్తిబంర్గులువారిప్తై [illegible] ప్తి ఱరులుకన్రెత్తి చనునృబుంఘ్ర [illegible]
త్రాంబి|బంద్గు [illegible] ఱరుబుంప్లైనబలారావుబుళిం క్రు|బాలారక్రి|ప్రరాశంబి గబకాత్రచ్చినరధరబైత ఱరునబరకంస్లైన శంరావనరబలు|ఱరులుతే [illegible]
ప్రునరిప్రరంఘ్యునకుంబరి|త్రప్తింరోసకంరవ నంబు ననబరఖిరబునబు వబుఖ బఖరితరు చార్చి ఱరూవిర చిరరం [illegible] రాం త్రశ్రి లారంబుఘ్య నంద్గు [illegible]
ప్రుతుంంరి నప్తాంలాంబింఘ్ర నన [illegible] ఱరుంకార్తి న [illegible] తంగారార్ప్రాధంబునె ఱరుబు ంకె కార శ్రులు ఱరుబుక్ర కబు బి బంద్గుంప్రైన ఱరుబుద్ధశ్రినింబ నిచినంబనె| ఱరుతంక్రు ఱరూంబి తె [illegible]
నమంంరిన్రా నా నార్చిప నా తనూబవను ఱరూడు [illegible] నుం|ప్రూనావిబప్లి|సారి చేతనభివంప్గితుంల్గైడ్లిప్లేని ఱరుషెుగ భ్రా రి ఱరు శారధను లారతాలూంప్రంబు ద్గునన నాంచిననగ లోపచనముభులం

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

౩ [illegible]

౪ [illegible]

[illegible]

[illegible]

[illegible]

౭

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

భక్తినాశనంబోంచ్చి నైన్న విక్రియించి పక్షినైనా నాడు ధ్యాన భ్రాంచులకై విలపనిరంతరము నిరుపమా నాక్షులాఘువు చుదిక్కనవేచి నిబ్బు మండ్రి రంబులనకలంబుని రౌసు (అష్ట) లకు వా [illegible] రుజు [illegible]
నినరుసా రచపాకాలకా త్మగించ్చె (రావన నవ పల్లన (ప్ర) రంధ్రూ నులని నైవ దిపుండ్రు రాండ్రులో (గారు బితాం చక్ర లండ్రు ను చేరు రౌసు నివచపద్దు లభూరా నిపనైసెం (గ [illegible]
వింపూరేఖ మిశ్ర (శ్రీ) వులకా రధు [illegible] నల్లం బులచే తక్కుర్రై (బకుల ధురే రౌరుండ్రు బాలొంగ్రు పహులలదో బు (వగ్నే) (శ్రీ) బుబూవి వ్రంభలా న వు (శ్రీ) | నువచబా [illegible] బూరా పక్కలండ్రు [illegible]
రవులవమురు [illegible] రనుతే (రారత రు ధురుబరవరు బుధాదాదరు రుకైనె (రారావ డైరు వ్రుట (రారించి తిరా బండ్రు వత్తలరు [illegible] రులు నూరారా [illegible]
ఛృతుప్పి వం (ధర్మ) దికప్పలవరు లంభ్రం త్తరు వరులు తోటె (రౌదిచి వులండ్రిరంచ్చి పాదదేవతా తరహా భావి భవనలండ్రరత్తే జైంక్రు (రౌదె [illegible] రరు ఉండ్రి (శ్రీ) నేవింప్పలనక్కై
[illegible] నుపూరానలక్ష్మి (రౌంతరే [illegible]) పారలన విష్ణు కరాంశనంభ పలవులుపద్మబాభవు లునేవులు (నప్పరిదేవిం డ్రులధుపూసం చారరులండ్రు (రారివులు కలండ్రుండ్రు పంప్పలనె రుప్పం నె నెప్పం (శ్రీ) నె వలనిరా జైన వు (శ్రీ) నెరి
[illegible] రుంత్తె రులు నుదారరనిచ్చి నెదిపతటం గొప్పలగ్రీ అశిరులు నుగారరురు ప్పినిదారం బులబు చారులరబూ విరాన పూ (శ్రీ) దనపరాదిదిక్కు తెకిటి వులు నండ్రుసె బం కే రించ్చి వృరా విధితవులు నె రులు తీర్థనె

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] । [illegible]

[illegible] । [illegible]

[illegible]

[illegible] రాయేల [illegible] నే వాండు బూనాని స్త్రీ స్త్రీలుం స్త్రీ వా నారి (శ్రీ)తాం త్రంబంత్ర ఓరయునై రెండెక్కై ఓరయునకై బానం బలు బలుంగ్రే పూరార వేగ్రేనం బలునెంచెం దై ఓరయు [illegible] (శ్రీ) [illegible]
త్రంబంత్ర ఓరయునై రెండెక్కె [illegible] రాం హై ఇక్కడ ఓయి [illegible] రరు ఓరయు [illegible] వలు వా ది ఓరప్పు వయూ తెక్కై (ఓరయు నట చు [illegible] వి లు శి [illegible] (శ్రీ) వినా [illegible] (శ్రీ) నె దె న [illegible]
నకవైద్దె దనం బలు చారు [illegible] విన నదె చూర్ణ వలు ఓరుప్పు [illegible] దె దవే నచె దె (శ్రీ) ఓరు లెం [illegible] వవా [illegible] ఓరు [illegible] వలు [illegible] నక్కె దె పవరవలు [illegible] ఓరం (న ఓరవలున [illegible]
[illegible] వేల [illegible] దెప లక్షు తతి చాం బవి ఓరుగగిగవి స్త్రీ వం వె త్రివల వి [illegible] వి స్త్రీవలం [illegible] (శ్రీ) [illegible] వెరలు ంగ నై [illegible] లడె (అ [illegible] నా చేతవి క నిష్ట వలు ఓరుప్పు నే ది (నవ [illegible] లవయు వి నల
[illegible] నం బలు [illegible] సురా జూను కనేం [illegible] గలు న నా [illegible] పారులు చూనా వా లలు కనే (దె న [illegible] తవలు న [illegible] (శ్రీ) చలు చలు [illegible] నా ఓరుకం [illegible] గాం [illegible] (నా నింపుం [illegible]
[illegible] నంత్ర [illegible] (శ్రీ) నెం [illegible] దెనవాం కనలు [illegible] [illegible] బా కవం [illegible] పలుం [illegible] రరనా (వవి [illegible] బాంబలు [illegible] వలు వా దెక
[illegible] బలు [illegible] నానై ఓరునే నవనగా వలర [illegible] పతి కి [illegible] నవిల చెప్పి [illegible] (చె) [illegible] తె ఓరయు నలనె [illegible] వయూ దవ ఓయెవిల చెప్పి [illegible] ఓరయునంగా [illegible] వల నలం వ [illegible]
[illegible] లను [illegible] వనూ [illegible] నవ (శ్రీ) [illegible] తత [illegible] (శ్రీ) త చేత పాం పవలు [illegible] (గవి నె [illegible] పలుం బలుకై విచెంత కక్క వలు [illegible] లం దెవి బుం [illegible] తవి [illegible] బలు [illegible]

౩౬

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible] (వెలుపా లంక్షి [illegible]

[illegible] (రూరకలకలదేశ నై రెండు [illegible] (భూకల [illegible]

రాలుం కృకుం కలసల (శవిత [illegible] నాకరకినల ంరు [illegible]

కలకల (పొరకపరనరవవిరా శిత [illegible] ంరుం కలకల [illegible]

[illegible]

[illegible] వలుల లాపి (నన చెన [illegible] నిరథ వయు [illegible] ది చెల [illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

శ్రీ [illegible] ంబు [illegible] ంబు బు [illegible] ఱుల (ప్రీ [illegible] ంబు [illegible] ఱుల (బ్రెన ంబు [illegible] ఱుల (శ్రీ ంబు [illegible] ఱుల (శ్రీ [illegible] ంబు [illegible] ఱుల (విశ్వ [illegible]
[illegible] ఱుల (వెన [illegible] శరంబు బున్నలు (శ్రీనలు [illegible] ంబు బున్నలు (వెక బుద్ధి శరంబు బున్నలు (త్రిన [illegible] లు (తెనన [illegible] లు (భువనశుద్ధి నైన ఱుల వలు [illegible] లు (శ్రీ [illegible] బున్నలు (నలు విశ్వ
[illegible] బున్నలు (శ్రీ [illegible] బున్నలు (నె విశవ [illegible] బు బున్నలు (బ్గెన చక్రంబు బున్నలు (విశలంబునైన నక లావ ఱుల వంబు బు [illegible] (విశ్వ [illegible] ంబునై నన ఱుల నంబు బున్నలు (నెక బు శలు
[illegible] రంబు బు [illegible] లంబు బున్నలు (గాంక్ష [illegible] నశువ్రన బదెన వలాంక్షబుంక్ష్మంబు బున్నలు (గావశర [illegible] గానంబు బు నలు (గా విశతేశలు బున్నలు (గా విన శేశలు బున్నలు (నెలశలె
[illegible] ంబు బున్నలు [illegible] జనితవేతాంతేశ్వగాశని [illegible] శేషతా [illegible] లకాలాశల [illegible] ఱుల ఒశ రారావ బది శిశ్వశనశలది రావరా శంబునలునై
[illegible] ంబు [illegible] ఱుల [illegible] ఱుల [illegible] శరక్షవలు రంబు లల్ల [illegible] రశైన వలు లా [illegible] (నరనవశ్రుం [illegible] శ్రీశవలు లు [illegible] తో ఱుల వలు [illegible] కతో [illegible]
శవలు [illegible] ఱుల [illegible] నశలు [illegible] (శ్రీ) శరాశదాంగ్రాంబవలరెవ్రాతిత [illegible] శరంబుశో విశనశా [illegible] ఱుల [illegible] క్షుకట్టి బుక శెళ్లి [illegible] శరథం బు [illegible] ఱుల
[illegible] ంబు [illegible] శదెనెగ్రశ్రీ [illegible] ఱుల [illegible] ంబు బునై [illegible] (శ్రీ) [illegible] తెంబా [illegible] (శ్రీశ ఱుల [illegible] బునో ఱుల శశ్రీ ఱుల వలు విం శనె [illegible] నంబ్రు

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

విభూతి తే వింశీక, శ్రీకృష్ణ లోకన [illegible]

[illegible]

[illegible] (సదివాశాంతి [illegible]

రయు చిరల తో యుతె౦ గ్రై న సూరా [illegible]

౦రుకథానవే౦ [illegible] కపవులు లదర (బూవలు [illegible]

రకరహా లంబుకే లంకాళ్ళీనవులు [illegible] తె౦గ [illegible] నాధా౦ [illegible] తర౦బి [illegible]

[illegible] ౦రుపానులు (క [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

౨౧౩

[illegible]

[illegible]

[illegible]

[illegible] [illegible] [illegible]

[illegible] [illegible] [illegible]

[illegible] [illegible] [illegible]

[illegible]

[illegible]

[illegible] ... వివిధాంబర ... [illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] ఒయలు [illegible] బలు [illegible] నాటి [illegible] ఒరుల [illegible]

[illegible] ఒయు [illegible] విత్తు [illegible] ఒరుల [illegible] పడి [illegible]

[illegible] పట్టి [illegible] పట్టి గంగా [illegible] తండవ [illegible]

అనిళ్ళ కృష్ణుం [illegible] పురంబు హారంబులను నొయరానెంత్రంబులు నే ఒరుంటను శారి గాఠ్ని నెల బలవ శెను॥ [illegible] ఒయలుం [illegible]

౨౨ [illegible] నఘూ విలకెంగ విజ ఒరుంరక్షా నకత్తు నై చంద్రి [illegible] నవ [illegible] ల పరుండు [illegible]

[illegible] ఒయలు [illegible]

[illegible] ఒయు [illegible] ఒయలు [illegible] ఒరుల [illegible]

[illegible] విపులవి [illegible] పదిల [illegible] నపదంద్రి [illegible] [illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

శ్రీ విష్ణు [illegible] ... [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]


[illegible] కారవు [illegible] అనిచెప్పి [illegible] శాచర। [illegible]

[illegible] నవిని [illegible] తప్పుల [illegible] చెనె। [illegible]

[illegible]

[illegible]

[illegible]



బు(కెరెన్నగరంబునందు అ[illegible]చెన్నకేశవ [illegible]త్తి సర్వాధారా చెప్పి ఉండు(కేంచెనాశ్రాచ్ఛు భక్తి ఉండు(ప్రాప్తి ఉండు(దమ శం(త్తు[illegible] నజ్ఞానం ధునికి సంతర్పణ రాంబు ౧౨౦ చెప్పి ఉండునను(జ్ఞానం

ధునిదం క్ష(ప్ర) ఉపా ణాంబుసను(వి[illegible]దు ర్వార్థంబు సను(జ్ఞానం ధుంచేనుస్తృ దశవాన రంబు లుఫలాజ్ఞ [illegible] ఉండుస్సు(గారద(త్రే) ౨ [illegible] ఉంతసను ౦కువ [illegible] గారి

వెద బుపు ఉండు(సు(గా వీరగా నగర [illegible] ణాంబుసను(వుథురాశ్ర(రని వాసులందనే ఉమాగవమా ఉండు(బ్రహ్మంబుసనశ్రీరి దప్పైర కంబదెచ్చిపుపు ఉంవునను(గాల ఉండువసను డుపా౨ వె [illegible] (౨)

నవతో [illegible] వుంద్దె నపు వికుం ధుకేఅనిచ్చిప్తివల సశిరగు పు ఉండునను(వు విశంధు చేవార నిక్క తిచ్చె శితపంబు సను

కృష్ణు లప్తె [illegible] గారు పు ఉండు(ప్రవర్తన నాపకృతా రోవాణాంబుసను(ర ౨ దవానంబుసను(ర ౨౨౨ సను ౨ కిరావుక్కై హృదయ బుద్ధి రకకంబజ్ఞసను పు ఉండు[illegible]

ర్తెను సరె వృత్తిని బుబుభ ద్యం దువి వా వాంబగు పు ఉండునను(రుశ్రి త్తేసందేశంబు సను(వ్రాసు దేవాగవుసంబు సను(రు [illegible] శ్రీ(గ)వా ణాంబుసను(రాజ ౨ ఫ లా ఉండు సం

బుసను(రు [illegible] ఉండునువా ని ఫం గంబుసను(రుక్మి [illegible] ణాంబుసను(నసు సదలంగలద నివస్కంధము ధులపూర్ణ బాగవుల సంపూర్ణ [illegible] ఉండునగా

ఉరాశా క్కే హృ ప్ర(నామ [illegible] శ్రీకృష్ణ [illegible] ఉండు [illegible] గాను [illegible] గారు [illegible] శ్రీకృష్ణ [illegible] ఉండు [illegible]

నవస్త్ర [illegible] ంబునను। [illegible]
నుర్వుర గాం బునను। [illegible] బునను। [illegible] ంబునను। [illegible]
[illegible] ంబునను। [illegible] ంబునను। [illegible] ంబునను। [illegible]
బునను। [illegible] గాంబునను। నందవుల [illegible]
[illegible] గాంబునను। [illegible] వంబునను। [illegible]
[illegible]

ధంబునను। [illegible] ంబునను। [illegible]
[illegible] ంబునను। [illegible] ంబునను। [illegible]
[illegible] ంబునను। [illegible] ంబునను। [illegible]
[illegible]

[illegible]

[illegible]

ము (శ్రీకృష్ణం మృత మిది చిత్తము నమ్మి) కిరీటి నత్రా మింపు [illegible] రాంటు (తనకు కృష్ణ [illegible] ఠంబు గారికి నెల తని [illegible] రాము చుండటు (నం [illegible]
[illegible] మూల నలు [illegible] (నలు లకు [illegible] లక్కు [illegible] తమూన (నలు లక్కు [illegible] లకు నను (నను [illegible] లకు [illegible] వినలు తి [illegible] [illegible] రాను [illegible] ము
[illegible] (ప్ర జను [illegible] ము ఖంతు రంవాంరుకుకు (శ్రీ) రామం (దిష్టి నరా శిరుగ్నమున [illegible] శ్రీ [illegible] వం [illegible] (నవ్వు లంగా [illegible] లనం [illegible] ము [illegible] రాముంన

ఈ రవేంన్న రుంకరి నిన ధర [illegible] ను రవ రు తర తని [illegible] నాణ వం
[illegible] ఠంకవన (శ్రీకృష్ణ [illegible] కృష్ణం బుశే రామం గారి వివాహ
సోంక [illegible] వంబు బు [illegible] (రామేశ్వర [illegible]
రామేశ [illegible] (ప్ర [illegible] తా చర [illegible] బంధం [illegible]

బుగాంగి [illegible] రామదేవా [illegible] రుండు (శ్రీకృష్ణం నను రాజుగలం
మున్నన (ప్ర [illegible] రాము [illegible] ంబు [illegible] పుత్రం [illegible] నవత
[illegible] ంప్త నంస్తులకవి [illegible] లావంబు [illegible] (రామేశ్వర [illegible] =
రాము (నష్ట [illegible] రామం [illegible] మునవరక వము (నచ్చి) రాము [illegible] రాము [illegible] న

రు (అరాజు [illegible] రుకు [illegible] రాము [illegible]
[illegible] రాము [illegible] (శ్రీ) రాం బుల
రామ (ప్ర [illegible] బంధం [illegible]
[illegible] (శ్రీ) రా

[illegible] రామ [illegible] రావులు [illegible] రూ [illegible] (శ్రీ [illegible] నంబు [illegible] తంది నంగ (నవ [illegible] గారు [illegible] నుర [illegible] వంబు [illegible]
[illegible] నవ [illegible] (శ్రీ) రాము [illegible] తమూ [illegible] వంబుము [illegible] వంబు [illegible] రాము [illegible] జర [illegible] రాము [illegible]
[illegible] (శ్రీ) [illegible] (ప్ర) [illegible] (నుక రుం [illegible] బుధ [illegible] [illegible] ంబు [illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible] చ్చి దనేం చెప్పి [illegible]
[illegible] వేలు [illegible] [illegible] నం కం [illegible] చ్చి [illegible] రు వలు [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

శత్రులం బూని (వారలెల్ల [illegible] గత్త (పరివా [illegible] (ఇరులు [illegible] కర్ర [illegible] [illegible]

[illegible] దనం [illegible] సపలు [illegible] (వా [illegible] వచ్చి వెంట [illegible]

[illegible] రాజు [illegible] [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

నగరం బౌనె [illegible] లగాని [illegible]

మాంతంగనె పెతాన ధారలు కైలాల ధారలు [illegible]

నేమలు లలిత కోధాము నిలతికలు గణను (తప్పి) [illegible]

సుభూరాంకు సత్త విశాలలు ధన్య [illegible]

దుఃఖనమెల్ల దించి వల్లు దుతామరనాళ [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

చరమ శరీరము వలె కదనికి (శ్రీమ శరణాగతి) [illegible]
కృష్ణ మంగ్రంథ్యములక నాంతః (త్రింగ్రంథ్యము) లకా [illegible]
కృత దుంరిత వృశ్చిక రవ [illegible]
షి ముచిత మ దే చోళ్యముల తెరంగ్ నా(గానా విధ్య [illegible]
లం క్షపు పొవక వయి [illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

౨౭౩

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

ంయూంత్ర కంనైవెలంకు(నవిత్త్రుతులు లనలక్షులు వేపులలా [illegible]

లుగ్రాం నదింప్పు గ నైజై లుశులు దిబూరాన్నంతుం నైబలవ [illegible]

గూంచిలాంగ లవలుక్షూ్రావిూ శాతృవచ్ఛ్రీ వలనే (భూవ [illegible]

తలుంక్రా నే లనలు టావి దర్గౌరెంగ్ర్యిషితే టాం(గ్ధ లవూస్న [illegible]

వెరశలవడు నైలకుశంశంన్న దులు కులునెలు(వలు రులుపకలుబుకు [illegible]

శరంబులల(నారిదంత్ర రవెలు జ్ఞ గ్రౌ)నతిభిశ రులై [illegible]

రుగ్రవదవలు లుండెగిన క్షుబారాలోం లలబూశిశ్ని రూవి [illegible]

లెంక్షి [illegible] నేవలు లుపదెగి నేవ [illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

౧౧౭

[illegible]

[illegible]

నలవిరాండనైలపై వేంసంలుంనిలంవవసంవలు (నైలపై వేంసంలుంనిలం [illegible]

సంస్రాం [illegible] (స్రాం [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

శ్రీ

[illegible] శ్రీ [illegible] నైనా [illegible] (శ్రీ)కాలబుంధి గలసాం (శ్రీ) ౦రూ (శ్రీ) ౦డుండరాష్ట్ర ౦డుండరాష్ట్ర చేరాష్ట్రబుంప్పతిం తుక [illegible] లకులనలు [illegible] కశ్మూ తనులాగ [illegible] రవరాష్ట్రకుంం గావలశులవిలగులలనివి చెధవలా ౦రూ [illegible] వవలగ

[illegible] నగలగా కులనవే క౦రలుకి గులగా వలల (శ్రీ) [illegible] తిరాశ్రీ వనైనావృత్తి చప్పిచాం౦రూ చేకలగనివేచివలల [illegible] కలగ౦ననవ [illegible] విధుంబలగల్లనా ధలచినఘంగివూనననలధా [illegible] నులునే [illegible] (శ్రీ) ౦రూ (శ్రీ) వులుశే (చ లవలలనన [illegible] తబ్బు [illegible]

కన [illegible] ధుంబలధా (రల ౦రుకకప్పు [illegible] బలధ లకశ్రీలనైం౦ [illegible] కచ్ఛిధ వలుకృ [illegible] ౦రూగని౦రు [illegible] లనకృ తప్పోతవల (వలలలు వలనైనావిరాధవలలలు గనపల (గాం౦గనలం౦నలబులధి ననపలగాం౦నల

నన ౦రునలలా రాం [illegible] లువనితశ్రీలలనల౦నవల్ల శుల లప్పై బిత్తం బలలం౦గూత్రనరే (తలవ౦ప్తైరలవచాదికం౦పెనది ౦రలల౦గాధప్పులదల౦ననృ విూర లలచి౦త్తి౦ప్పులచేలనల౦నగాది ౦రు [illegible] కృ

(శ్రీ) తి౦ (ధలకం౦బాలధలనకృ గూరదరలనిశ్రీధ [illegible] నతాంశిరాశ్రీ [illegible] అవివిూం౦నలశ్రీష్ణుం౦దలచెప్పులవలనెననచ్చు నలనలకృ వు నికిగాచినిక లలనంత్ర శి౦చ్చి ౦రు [illegible] నికి [illegible] ౦రువళ్లు లశ౦౦నచాం౦దే నూది ౦రు [illegible]

కచ్చివూ (౦రుల౦వ్మ వికం౦బలవాధ (శ్రీ) ౦రల౦నా [illegible] దవచ్చిదక౦ ననైం౦తుశే (౦రువృధుంరాఘ్రకిరవల౦ాల లకృవలలవత్తురలగాకచల్లరె (వలవ్మవి ఘాత నిర్ధ ౦రులదలవలన్మ ధవేధననపాలల [illegible]

[illegible] వలి౦ఘల విన్మ [illegible] ధనా ౦రువలలగాతఘ౦బలనని (తరవగలది ప్పినారకఖలతాగృవావీధుంలనైం౦వలలరాం౦గనా (వలరగలలనల౦రి (శ్రీ) కలనేలవల౦మ్మైల ౦రుల౦చ్చికర౦చ్చి దేవావలలే (వలరచనప్పై చ్చినవూ బ్లావివివన్మధ [illegible] నం [illegible]

లగా [illegible] కృవృనాం౦బల [illegible] ల౦బులల౦నల నైనై తెల౦ ల్లిద౦ [illegible] నృతె త (శ్రీ) ౦త్తెలనైలకకి౦తతన ౦రూతిద౦బలల౦ [illegible] ౦లలన౦ (జ్ఞై [illegible] తసఖం౦బలలరదనిపివూచిత్తధి తుల కె చూనధి (లాకం౦ (శ్రీ) బ్బు లగా౦గినె ల్లి నవల

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible] చిత్తంబు [illegible]

[illegible] గాంచి

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

వవయ్యానీం గాదకుండు చూరరినె నెవెంనె రాం విరాణ్యాన గాదెవాలక్ష్మి [illegible]
నీలంవవ తా౦తరినె (వాసంబాలకు గా నిక్కం వై (కవలని౦రప్పించి [illegible]
ళ్ళుతేవ శి౦రు వలాఘ్యవ అ శవవి కివెనె౦ కృప్పెక్కలవిధ౦బు [illegible]
కతవా రి రవెఛ రిక శఇ రి త రి కినె రా [illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

153

[illegible]

౨౨౨

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

౧౬

[illegible]

[illegible] ఉండఁగ [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
భుంజువులు గాను కాదులుక్షి ప్రొంద వలెనె సొవులు [illegible]
యుగ గానెంటకుంట సకేక కుల బాహా లంబులు లంఘా రకుంద రులు [illegible]
గంగురుజుక తెచ్చి బూనక్కై రాంకకే యుల్గ్ ప్రమాణ [illegible]
నావకాలయ్య నెవసెప సంబులు లంపి కృష్ణ కథ రించి యుల [illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

తత్తం బులన్న లరుభూనశక్తదశం దీమందై ఠిగ్లసంగశరం బులబులశబులశీమశింబ్బి ౦యున్న శిఠిసుఠిం ప్పైల ... ంగరసం ... శ్రీమాశిశెసూనసకొంరానసూచారాంరవిరాబునన్నై తలసౌతుత్రరానరానరసలన్నంబులనన్నత్కనతరంపైసలసే లాలన్నలాలుసూరా
యాశిలయాతులపాత్రాశై ఠింగయాలనెశెన ఠిండెవిరారాం౦రుంపా ఘ్ఞింఖింలప్పైకొళ్ల ఖాతశి ట్లునిరాభశింబురింబులలాలలాశెన్నలుంబురింబులభన్న ఏకన్న శ్రీమవున్న౦రూపన్న౦రయుత్తున్నంసంనవ౦రు ... రాపావరాకర శవాతావశెరాఠిపాంగారంరపు
౦రూనశవశేవరానసూధుంత్తెపొత్తిశిరాశంలలం ల్లుకెసెపులశిల్లశెడె జుంబులలులశెకత్తిసం తోపాసంతెవాపెంశసుపశెతెవాత్తులం౦ధుల ల్లిశిం చప్పిశెత్తశ్రీంచప్పిశె జుదత్తింబులశెరాత్త శ్రీమ౦రెంలప్పింశె౦రెంలప్పి దంచెల్లిశెరా ... చ
ఆత్మ పెల్లింబెరాఠిం చ్చిటాంరెంత్తరాఠింత్తవాఠైనపూ౦రూ దులారూపూ౦రులతోగూరత్రిఠిం చప్పిటాసాంసు సంధా౦రూరాత్రాతశెన్నికెత౦రెం నెకరారాశిశిం గాంధ రంభాజగచాశింధుల లత్పెత్తెలంధుల
శ్రీ పెపాఠిశెరాకం బులలంరులన్న సెరాఠిధెవంబులలం ౦ల శ్రీశెసరాసాత్తెపై ౦యున్నం శెల పం చప్పిశెపథం త్తన్నత జ్యోత్తిశె పుంనవం చప్పిశె త్రి ౦రూపద్దతిం గాంధ ఠింఠ్రాఠిదేవాఛిధానంబులలం
శిద్ధి ౦రెంలున్నం కవం చప్పిశెపుల ఠిం గాంధరాలూరాద్దశె త్తంబులలంరెంప్పి సంసూరవలశెత్తిం చ్చిసచ్చిత్తెగై విలంప్పి విజ్ఞానవత్తుంనరం చప్పిశెపుల రింబంచ్చి రాత్తాశలసా రంబులగంరన్న ౦రూత్తిం
తులతోరాల్లురఠిరాల్లు సం చప్పిశెత్తసా గాంధరాపాసలతెపాఠిత్తెధంబులలంన లప్పిశెరవల్లిపాలలింత్త్తపం చప్పింత్త్ర ఠింశెళ్ళిరారా ౦రుసొఘ్ఞప్పింరవప్పిశెంత్త ఠింశెశ్తెలపూసూనంబులలంరెశ్రీ సన్నింత్తు శెత్తెవిల ౦రెంలరులశె
రమారెశెశెరాసూత్తి ... రాఠిత్తెరాపెశ్రీ సంబులగాల్లింన శెశంబుల్లై దెందిశె ౦రలంధనూసంబులశెసంబులగాశెకరాంశెందుల చిన్నిపుంబాంత్తరంత్తంబులలశెపి ంపి తంత్తై సపెరుత్తదె ౦రెంల త్తి దెలాపలపింత్త॥

[illegible]
[illegible]
[illegible] [illegible] [illegible]
[illegible] [illegible] [illegible] [illegible]
[illegible] [illegible] [illegible]
[illegible] [illegible] [illegible]
[illegible] [illegible] [illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible] ఖంబుల్లో [illegible] సౌంద్య [illegible] (శ్రీ [illegible] వారి [illegible] [illegible] వారి [illegible] ఖంబు [illegible] సంబులు బహురత్న చేయు (హస్త [illegible] లుదించుచు
[illegible] రంబు [illegible] రంబులను (నవ [illegible] తన చిత్రావిందనరిచ్చి [illegible] విస్తంభవిరచిత [illegible] వము [illegible] ఖంబుల నటనం [illegible] రంబులు బహుచిత్ర [illegible] (నర (సం [illegible] రంబులు బావరి [illegible] ము।
[illegible] నవరత్నంబులు [illegible] నకంఠాభరణము ధాన్యవరంబులనుండఁ జూపె (ను [illegible] హేమధామంగా [illegible] రాజ [illegible] బున నుండ జూపె (రాగపరిపూర్ణ [illegible] సురము [illegible] లంబులనుం
[illegible] నుండ [illegible] నుండ ధనదనుండ బులనుండఁ జూపె సౌమిత్రిన రిదారాజవరాజ్యమున్ ధనుచిత్రంబులనుండఁ జూపె। (శ్రీరామ [illegible] నవ ధర్మ్యై సమధర్మత్రివిలసనంబులనుండఁ జూపె (బహా [illegible] బంధ
[illegible] రత్నైసుర [illegible] నుండఁ జూపె (నసుతీవనంధ నవిద్యాప్రాప్తి విశిష్టతరిభూబులనుండఁ జూపె (ధరణీసుతనవలనోద లనుండ ధరణ్యై సుందరరత్నంబులనుండఁ జూపె (శ్రీసంగవరమంసొవా
[illegible] నుండ [illegible] బులనుండఁ జూపె (నసేక చారి సంకురవరారణ్యము పవనారామవృత్తంబులనుండఁ జూపె (నంద్రి [illegible] నశ్రీ [illegible] [illegible] రంధరా [illegible] లుబిం [illegible] రసభిరసవత్తు
[illegible] (సందివక వేంకుబతేవదబుభూ [illegible] వెంకరంగు [illegible] (సౌంకవలగురుతేవరింపు) [illegible] వెంకు వకేన [illegible] (పక [illegible] వుబంబ్లై లగి [illegible] భువతి
[illegible] రవిపెంచువరదన లంపసంత్రై బులాచవనలనిగూరిపరకగన [illegible] (రింద్రైనాలు లసాంచిరంబుల (సంత్రైనా [illegible] తసేననెగ [illegible] పువ [illegible] రిసినరంతన లతాదసు(

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

...ంబ్రేంది ... ఒరప్పి ... (స్తు నర్ఘ్యా వెంగరలా(ధ)నవి తత్త్వ నగలచలు ... లాపాల (స్త్రీ) ... ఒలల్లా రల ... కృష్ణారలం కలవాం ధనలాకె ప్రలంత్త ఒలలంజూరిశ (బ్రం) శ్త్రు లా

కంబు కంఠ భూషి కంఠ భూషణ (సం ధా ధ ల ల త వ రవ రా నం ధం బల నం బాం ధి వెరగ లప ది (వాం ఫ రూఢ కలం శ్రే న శృంగ్మ నింబా [illegible] గది పూజాబింబ్రి రంతా శ్రే కెలలవ లపెల లల కెం ధల ఢ లల

నావలుశిక ఒరప్పి పలుబాణా స్తుతి విర (త్తు లులధ లపిం చప్పి వేశలలచ కొరకపం త్తులటోగకాలవలుకె (చెలలవలన్నైరనాకె (విదివిచిన్నె [illegible] రలకె పలనచం(ధ) చం(భి)రా (జ్ఞు) విత భి [illegible] కై

శరం బ్రిశలు లుజూరకధలధ కశల ఒకప్పెనఒప్పి లనరాశిశకావలత (త్త్) పతికకలలవలజూకె (కంధప్పులదెంకవిఫు లతాళ్ళి పాకె (చకితచ(త్తె)వాకెసం(ప్ర)తిజానలాకె

రాకచప్పె వేలులురాక ఒరలుగలు చరాకుపతి ధనకరవలల లడ్యంకలవల (నతివెలులగవలలననదలభంగిసవలులధ ఒరల వెలాం (శ్రీ)తకరరాగవలలనదిగాపతిం

... బాంచ్చెనలన శెందప్రా కృతి వెలులగవలలనరాశ్విప శాశ్లపదంగలవెకూకలవలరెనిగా శ్లోపు పారవలకలం ఛీవలనగ్రావలలకె ధృక్తి తిచ బైకలు

దెంపున్నతిన శంబరాంత్తకలు చెతిచత్తె వలనగ (సారంధలపాంధులలవరారాపపులులగాఢ్బ గూచ్చెనవిప్పిం లకంప్పె ఒరలనగ (విరవిపెవప్రి గంబులలవెంపకవేలరనం

లరాఛ్ఛినవెరాశానధివలనగ (విం తనలనేలపు గ [illegible] విగి [illegible] త్తస్తై ఒరలురలనా్నెం (కాంతి తొట్టి కొరగనావలలలబ్బి (పొకపు గాంక చన్నై బొడచెరాకా చం(ధు)వలంక లంబలగగనవలంక ల [illegible] వేలు

[illegible]
[illegible]
[illegible]
౮ [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

గుడుం బ్రహ్మాణుదరుడు చెంబుడుల్లో కెదెం రకె విశ్వవిరెరుడు [illegible]

గుడు నిన్నుడు ఋణంప్పి ఆలత్త వనా[illegible] [illegible]

కులుడు వనాదివెలుత్తు [illegible] ఘటద విని న [illegible] [illegible]

తవిదం కప్పె రెవి నదల ఆలత్త కుంధురులరె [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

నురసాధులసౌఖ్యంబులు కారకమై నింద్యనింద్దై [illegible]

లతాశితని(జాదరగంగాంబువుల [illegible] సంభ్రమ

రసారథాదులలనిద్ర [illegible] గంధర్వులలుసురహరికర్త

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
శ్రీకృష్ణుం [illegible] (సమస్త [illegible] కారంబులు [illegible] సంభావించి దీవించె (గోపకులు [illegible] [illegible] మ (రాశీర్వదించెను (నందుడు [illegible]
గోపాలాంగనలం బంచె [illegible] వాక్యంబులు [illegible] [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

...స్త్ర...ంచరులకుపా బ్రహ్మ... నగర్భాసం దురూతంబులపైన (భ్రాంతంబులు లకుంబులరువ ... [illegible] ... ంపటిరి (ధ్రోహతన బ్రహ్మసంసారంబులు లంగుళ్ళు లు గాని నే ప్రిన (త్రుర్ణంబు తలుకే
(దెప్పిం)చ్చి ... [illegible] ... నప్పు రవె శ్రీథ లంచులనే రంది తరులజప్పనె ల (సురాసురాళికంబులతో దిలోకంబులనిజసంసారవశ [illegible] ... ంధదిం తి దరుంశతి (సంతేవాంబులవేదు (ది సాక్ష్మ వస్త్రంబులసగురు
తనుద్రవ...ంబులు లంబూచ్చి వెకలు (నుజ్జు (వెలుప (ఇ స్త్రైత్రి (వగర (చుప్టంబులులు కర్తంబు (ద్రవ్యం దులకర్ణంబులు [illegible] వస్త్ర చప్పి నత ని కింగర్ణంబు [illegible] వంబు (కేర్ణంబులు స(మ)తులకులుచులునితర
తెవతె దరు [illegible] పసతిపతివిదిచి (బ్రారులంజై రి నచం దంబు (విప్పింసులపై తి కర్ణంబులు నవెలులంగు (హృ) పతిథరణిపాలసంబు న (సం చ్చ రిం చ్చ్) (త్రై చ్చ్)ంరులవా [illegible]
దులవత్తిం ద చ్చు (సూ దృంద(శ్రీ)జు [illegible] స్యుల సేవించ్చి (త్రిపులకుం (సత్ప) రజుస్త్రవెూగులకాంబులులు కృత్తిక్తి దరుకార రణాంబులం దులరజ్జంబుల న [illegible] జుగంబుగా వించ్చి రజూగు నా
(శ్రీ) [illegible] తర జిస్తెవెంత ఘుంబులులవ షిం చ్చి (వషుంబులసం(శ్రీ)జూప్పైద్ది దరుగు (నిం ద్భిం దేవెన్తా దరుంగలవాంగద్ది దరులుసంగాణా ప్పైకొపింప్పంబు నివెదు [illegible] సత్యి నిక్తిదా సాపిం చ్చ్ గా కెవిస్యం ద్రై వం
చ దరాస్తైదిరావెలపట్టి నావులు లుకేం గివా ంబులులకేద వసులుకే (సాఖ్యారంబులులువిూాకెంబాం దరులు దినైనై లూర న్పై ఖా గంబులులకే (గొపఫ్పంబులన నంరుచుంవులనకెలుసంకొ చింప్ప గాకెంపటికెకే (సిసుపసుల

[illegible]

[illegible]

[illegible] మరుకైగ [illegible] (నరసులకు [illegible]

[illegible] వుల [illegible] లంబులతో నం౦బులతో (వత మరులుకైవ [illegible] [illegible]

[illegible] (శ్రీ)రంగ [illegible] [illegible] నెం౦కెవిధ౦బుల లం౦బ [illegible] బాం౦ది।

[illegible]

[illegible]

[illegible] మరుల (రా౦మ) [illegible]

[illegible]

గింక్షి తప్పి విమాటబులనే వెంట్రుకల లెక్కవె ల్లికాలమొంకె యుగాని యెరుమొంకెవి నాంబరిమునివెంట నెంక్షి నెంచనేనులచి కిత్తరాంధ్ర నువిప్రశాప్పులవలనే బ్రసంస్తుత్యై వారలంఖ్యావిరామవల సవిాదలంద్ర నవారి యెట్టి
యెుక్కటి ప్లకులు లారా యెంగావనే తమాలవి ప్పులు బ్రంహ్మావా తు యుదేవ శ్రవనే వమానే కుల నెరులగుల పక్రాంగి రకొంవప్పి యెవసత్రుంబుసే యులప్పి చులసుం నొరుడుచనే కులవిాగరు మాగావులవంల లటెచప్పివైం త్రి
తోనదిగినే నక్షుంబులవెత్తైద రనేలచులబలలంకే వారలం చని విప్రవరుల కెల్లినల వ్రెలునైకనలవెంపుచులబ్లి లశ్రీ ద్ర శ్రీకృష్ణ లలనికృత్తెంశ్రీ రిషంవింవయ్యున న్రవులనల గ్రిష్మవిదులారయెర్లద్రీ
దాతలారగ్రప ప్రులనక్షుంబుల గ్రాంతులలబివిచితె శ్రీగ్రప ప్రులల రగాదెవిల వమాలబ్రొం ఒరిపద్ర వెల్లాగునెయ్యిమన తితేశ్రీ తులలలిల తల్లనై నం బ్ర నలగులదలవగ్రపత్రులవర్థంబుల నొత్రావులజొ యెయుక్సె బ్ర
రిగవెశకతోశ్రీ వెలలవే ధనేకూ త్రకులారవె ప్రుల క్రవులపమానులనమాగ్యు ని గొపనేలలంప విర్కినాగ్యై త్రి తుల ప్రకెవల త్రి వలుదర త్రివులనె ధ్రపవులులనైగాలంబుదెశంబుదెవ
దయులకెత్ర వెలనేన్ని లంద లపనె వెక్షింనట్టినగ్రై వైరుకె సుతి నమావాం ప్రకె నొపవాలుకనలవులనెం వందక్రిలింబూచిరులత్రి తప్లై యెలన్ని వులవేదవెర నిరినక్రా ప్రిక్రి యెమానులనప్రై
౧ నైగ్రుడువుంతగానపనేలలవనైరాశప్రైవక్షి యెయిరింగింక్షి నపాలితాకెకానలసారి యెనలగులముల విాార యెరుప్పి శ్రులనేనలగకనారిఖా శ్రులనేలవమారాకె చెప్పుల దక్షుంబుల వెష్టైదరనిపంక్షె వారలలచ నిబ్రాం ప్పూనాన

౨౭

[illegible]

శరవణాన్విత్వంబైన జ్ఞాతవ్య (శ్రావణంబులనెవ్వన్నిధ్యానంబులనెవ్వృత విశ్వాభావత్వన్నై పాంచ శాస్త్రములు లకై క్షరితరంగ శాస్త్రములు లాకషింబై పద్మోపహార (ప్రములు లకై స్త్రీ స్తపదార్థ సంబులన వెసెర హూవిలాంబై తత్వ [illegible]
శ్రీస్తనం శ నిసాంతంబు (వి నిరుపాధరంభు విరులు లంగరిని (తన నరిరవె ల్లిధవకాతప (త్రంబు (శ్రీ) చె నివింప్ర నిర చెసనం హెగ్గకయ్యవంచై ఫలంబులు లహారిచె (నించై) శరాలంబునవులనెనగలచలన రిత్రీ (దించై దరం
గనవగాకువు (వెంచ్చై తలంబింబై వ(త్రు)చె లాంబై త లనగాయ్యకయ్యత్వల్లని తకలచ ఛరంబులు (న ల్లాదెరినవుమువు తోకనలరులదం నవె (భిక్ష్మై రొలుకతెహారికిచ్చైనలు (హాల్లూహాలకవిత
రులుగలచల అంగన కంపెయ్యగియ్యక్యగి రులె ల్లిల్లిలవులల రొల్లినలు (తరులె ల్లినులు ల్లి వింబ్బై ధర ణిగగ నఘా (చరలె ల్లినులజ్ఞానిరివారి (వులు రనిరవాన్ప్రతవులునెసంకివులుత్రి రులకంపెయ్యశ్యబ
లక్ష్మీస్తా (త్రిపనాజ్ఞాసంగ మువులు చేఖాని ల్లులులనెదత్తై హైం (స్థలప్రస్పంబులులకానులకకె గురినినంభావింబ్బై వింస్త్రదులు చులకే (బ్రాల ఘూనంబులలగాద్ధ లంకైదనివిచెం చ్చైస్తమాతే త్రిరాహూం
వృద్ధ (పెలకంబూాకునదంత్యరుబాగిరిప్ప రావిధి కెనతా జ్ఞానసాయ్యవయ్యత్రని రుప్పుచ్చంధావనవిహారి రుయన గావిందులని సంద శింబై (పంచ్చైనతత్వల్లన స్వప్రద రుల్లైవల్లవ కాంతలె సెకాంత్త్రి
బునజ్ఞంత్రింప్రు ముదల్పర తంత్రై రులుంరిరంతాంకయ్యనె మంచిపా(క) గంచైత (కీవలంతవత్తికెలచొస్ముజ్ఞిత నితవె రులుదు (శివం తంప్రై గాబ్బ్రి న (హావంత్తవులు తొంచెవలదనెదెంచెవికవాలులనాయ్యకయ్య వృత్తరచ
గానివిసకరవి (రులుత్తలవులునదలహాన కిరణాలంకహా తుంద రుత్తైకి (పొత్తుజ్ఞరిగమిదుంనవులు లకైల, నెత్తవస్తులంధరిగహామువులనెలకానిరుయుఫ్రపాయ్యతయ్యఅవావులలుసంస్త్రములులరొల్ల నలు (దవానవులువి

ము వ్రాన్నే తా యురిక్కి వితా నా నొత్వ [illegible] ప్లనడిచిరంబుపోరంజునె [illegible] బునవలువలుదిదిచి నంకిలనలం [illegible]
[illegible] రి జ [illegible] బుపా రుంవారి [illegible] రవిపారవలు [illegible] రవిపారవలు [illegible]
ధుంపి రాంరి [illegible] రుల్ల [illegible] నె శ్రీరువారిధనె [illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] వలుంగ [illegible]

[illegible] కొండరు [illegible]

[illegible] కండరు [illegible]

[illegible] రులు [illegible]

[illegible] లు (వశకి [illegible] కొండరు వెడలు [illegible] కొండరు వెడలు [illegible] కొండరు [illegible] కొండలు [illegible]

బుధులు లు మెచ్చ్రి శ్రుతి త్రి బొత్త్రె తపె లం రలుపులా (శ్రీ తికి తనవలునై రమవంనతనలతె (పావవెదులు వారుదా వావారు తిరని (రమిరలు గవలతెవ లులవింపత్యుశ్రీ వస్త్రాయుకెయుకాంపలి తిమాపత్రె రరుంబులలు (త్రాంపతి వమావలునె వలులలు బహు

కాంపతి తివలు.తలులపతె (గాంపతి కస్లునె నెరా (కాంపత్రు గతనిం నలు నెర నిగికాం విలుప్రుష్టా యుక్షియురాజ్జూసంబులనె నిద్రు రం జిల్లుపొరలు గవెంచె లతెం గి వింత్రలునె రలుచలంక (సత్రు సంప్త్రు తగత్రి జ్జరగుల పతలు పవెన్న శితిగతిగి రలు

నప్రులజ్జు నకతలుంక (గులరలు తకపక్తి రయులక్తుంకవాపచూ కమీచూవసంబులనెన్నుతలచులచులుంక (నెలకజ్జు నకలుానలుంకతలుంచుపజిం తింప వెంపూ రలూవి రత్రెం పూ రలపలు లు రలులక్క (వె విలుజ్జా

వాంకత్ర పాపలిగలవాంకపెగలుగాంబులనెరలుగవెల్లి రలు కల (నెలతినిరలులుంక నెల రయూరం తప్రొత్రులవా (పపవయులవిగత్రు తరప్తుప తన రవలనాయుకెయురాజ్జూలనె రలుగత్రుబివిలునె (రాజ్జూ నె

కలుచిత వివ్రురవలగాంలలమిాన్నెకె (రాజ్జూలకకరు గిం(త్రెతవా రాజ్జూవతరాచ్చే నెవెరాజ్జుశ్రు వూకలనూయుపయు ఆనిపలికినకంనె రలలపలలకలు లలవినివలందవ్న సనలుంద రవత నార వింతలుంనె గోవ

తాలతలలకరంబులలుకరంబులక త్రిగవలక్తి రలలపను త్రె తింత్రినెకవాతిచలులరు లలాంది కెన్లి నె రతెయు(శ్రీయుగాపుకెరావలలల తోడనెప నికికరాధ్యాకెం తులకి విలా(శ్రి) రలుం (క్రెమొావూపొవిశ రలు

తెక్కెరగాదరలువిరావెరావసంబులచింతింపరం (త్రాతలత్రుంబులనకలుంది తెప్పుదిపెనకె (బిరాన్నెకంతలచింబానకతె (విరావిరాచెరబువశ్రీ కృప్పు కొశలుగావిరాకిచ్చె దంజ్జె త్రైరసనూయువయు ఆనినవూనవతులుబు పాంగారలలవెలుగం.

కాతలరనిక గులచులచ్చుకింబులబు గాంపతినెవరాంపతులకిలవుగులకంబులునకె తెన్నలవకలుచుల (త్రిశ్లలగాబాకచతిని పవి గానికంఠ(త్రువరా నాజ్జులలంబులలరులుంది గోలా రలువూనసుల్లై రలుప్లనిత్రియుకెయువూవలలవెలులా

[illegible] చవింప్పు [illegible]
[illegible] తసంప [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible] ... గోవిందులందు గోప బృందవనంబులతో ... బృందావనంబు ... [illegible]
[illegible] ... విలాసంబుల తో ... [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

చక్కనం[illegible] నంబులు గాని [illegible] (రాంప్పు) [illegible] (సంప్పు)లసంప్పుదలువనా [illegible] దేవసంబులులు [illegible]
[illegible] కంబులు [illegible] గంప్పురుషరత్నంబులు [illegible] వంబులై [illegible] తంబులు [illegible]
యోగిశ్వర దయంబులు చందం బునశ్చంద్రోదయ సంబులు మన్నలంబులు [illegible] సత్యంబులు [illegible] గానంబులు [illegible]
లుకొన్నలుప్పు పుత్రకాని [illegible] వంపురాందకర రంకనప్పూగ్గ [illegible] లగంచరత్న [illegible] కిరణాసంప్ప [illegible] సంబులు [illegible]
రంబులు [illegible] రాసం రంభంబుల [illegible] రకులు [illegible] రంబులు [illegible] సంబులు [illegible] రంం
గ [illegible] సంప్పు [illegible] సంబులు [illegible] సంబులులు [illegible] సంబులులు [illegible] జంబులుం [illegible] కం
[illegible] పిల్లి [illegible] సంబులు [illegible] సంబులు [illegible]

౧౭

దివిజాదులకు గొల్చి బ్రహ్మ రూపంబులన్నాతి శ్రీకాంత కరణాలంకృతంబైనట్టి తరులు గంధంబులు నెంపలుగ బహుళవనంబై వర్షాగగనంబులు వెన్నెలం బులు తదనుకూలాక శ్రాలకే తెల్పు లుం శ్రీగాంచకెతనన్ల నిలుచు

నాకెనకట [illegible] వలన్నై శ్రీగాంచకెన్వరీ వలుల గలంబున్నెం పెదేశ నృపంబులు వికుచులు పెదే బ్రహ్మజ్ఞానమున నాయకులై వనవలు చాలకవినికనై నావరవులకు విలుప్తి కనిషులనశ్రీ రులనడి జీవననులయాను రగజాలనిధి శ్రీ

పూతలవులకు ఉందుపడ రులు ఉదచేసావులు ఉపవ గోగనమువుందులు గోవులకు రంజాంత్రంబులు లక్ష్మీపృథులకె గోవిందులంకు పులంబునై లి రులు తన్నై గోపాలవస్త్రంబులతో శ్రీ

విక్రాంబులు గంధవములు ఉలఖలవులకె కృష్ణంచ్చనకులకెవం జూలల శ్రీపాదంబులు శ్రీతిజ్ఞగల దెవెకెవానార తిరంబు ననలాయుజవలు రులంబున్నా నాయుజిని శ్రీమానం నమైన వెన్నునికొందంబు

నసనంకులకెజాకెనములగాంగ వలపానిర్మత్నిలవుంచ పానస్వతిలవితనాతావలనిలతికెగాంగ తలపుష్పంబాగలనద నరులపింవ్వ పుదం కనై లత్తేడనలశరాన ననయాగాంగ కెరలనాక వెన్నెనె

నానటవాకెంబునకెలత్పాం పాపవనెంబల గాంగ జూడనై తెంవ్వ గోపాలజనములకుం తేశ్రీ తాతనంబులడరవత్నెవనె జైత్ర శ్రీకృష్ణమెఘుంబులు బహులతరకీర్తి [illegible] నెంప్పు వివలలక్ష్మింధ లాలాంగా నపిథి రులం

ఉరిశ్రీనకొల్పులపృథుపత్నంబులల పావిరలగాజించ్చి పితృవనభూమ్మెనాల శ్రీవనికనుల లాజించ్చెనల శ్రీవల్లకంకనరులప్పు నోపనెవరులనదిపాయుపద్మ రులత్సన్నపృష్టంన వివాతవివారంబులనభూమికాలంబుల

౨౦

ఆరావ మూలంకనమన్నుల కెన్నొబ్బులు ఖండించి చెర్ప లంబులు లశిక దిశి (తత్పరాప్స) లకంబులు లకు వికిపదె మూలనివను నవనికరవులు లకలక లంబులు లను (కలవాంప కౌకసారన కౌలుపాలు మండలి శరంభులకెని

దినదిక్కు లటు లంబులు లంగలజులాన మూలంబులు లను (జులాన మూలంబులజులవులు లకులదినంబులవెంగలరాష్ట్రమవులు (బ్రతుకులదినవులు లవను మూలంగనివవుగులజులు లగులనిశంతిరులగులజులవ

రంబులు లను (బులవరవులు లవ్రృర మూలవులు లభిగ ... ఉలగరులరణాంక్కి మూలక్కినకరులు లను (నరులు లంతులకప్పు) గాకరవులంపుపం ... బులతరంగుల నవులజిశలప్పు శలంబులులమాంది ది (

నాద నౌతాంవరవాక్నంబులలజాడనువి తొకిత కంబులల ... గునూరతనన్నాక కంబులు లను (గ్రుకత (తతె కంబులలనుల మూలవెక్క నితృ) ... కర్మానుష్టాంన నిరతులు లగులవులను లను (వరిని

కంచ్చకాకరకలకన విలాభిక్షివ వులు లంబులు లనుల ... బౌవనగాలకసాలంబులు లను (సాలవిపవ మూలవన లశాక్తంబుళ్ళు) లబ్జుం ... బులు లతరులచులనని కులవులు కాని దినకరకిరణ

వులులకులగరులవి కింజాకవె రశ్పుపనని వనవులు లను (కనవులు లను ంధరులల కావ్య లకాక లంబులు లనెకలంబుప్పై వెలసంక్షిరులకరులవిని (క్రాప్తి) కొమ్మలకానలు సూక్తినెపంధరులు లతులు (తక్షి)

చిత్తి శ్రీ మిత్తి కారాదాదివనగజుంబులు లను (గజకులంభవకతకులంభరులు విరచితురభారాభిరుమత్త్సకవులంచ్చి) తలగులచెంచ్చె) తల కర్పూరకమ్ము లకు పారకమ్ము లసారసంకమ్ము లులచెదిఘేదంబల్పునం

శబ్దదంబులు లుద్భావిక చెన్నంగా దంబులు లుచ్చరణ వరాపాత్రుం కరికంబులు లున్న (వృం కరి కకక వపుధకుందకు రంపకా తి కున్న వలు వరందంబు లందంబు గ (గ్రో విసావి (హా విపవ వాసం కృప్త తు
పరుఘంపృతులు లునే ఠరులు తేం పటిక ధుపు లున్న (కదుపు) లంగ లఠ కులకే ఠనుకిం గివుడవులున నదనుపదనికిం గివుద నమూర్గణానైతి తంబులై వెంపతితులు పువులు లవెంఫంజని ఠాయుంబోంపి
గట్టింప్పు పచుందరులు లద్రైగక్కింబులు లతద్రైగౌ యుక్కు) వ్రైగన్ప్పు పక్షరాజుం భులులున్నం గవిని (రాజరాజశ్రీ వాంబ్లుపనిదివి లనితపత్యకుందసాఖా న్నంబ్రభా న్ని పావును నినే
న్నసేభుంగతెన న్ఫ్రేతనే లకేంద్రనట్టిం బైనప్లి నా(శ్రీ)వేది వృధ ఠచుం బులుచా గున నవినదత్ర(ప్ర)కాశాభి రావులంద్భై (రావునం (గ్రా)వుం బతైకె వద్దిబానొసగా లంన్నె తద్భై (శ్రీ)తాంత్రత్నా)
ధ ఠరుంబులు నే రణి నపంన్తేంబై పంత్నే జానున గేవాంబు సొంప్పునన (రాజవాంనవిరాజవూనర్భై వూనధ నలువడి(త్రి) సొబగున। నకొత్యషజ్జెవనంబైవనద్ధి పొలు పుననవిష్ణుదిత ఘా।
శృధ్యాపానినంస్సు లద్భైనేలవలవధూర త్నంబులు వెలుచు న।న శిష్టప ఠాయుధరద్భైధరణికిం దొడవగలచుల నరతాలంబులు వచ్చె నందరాయ్య కేళ వాజులనేరాజునవులులు (రాజులజ ఠరు కైవల న
నలు లునం రాజితలత్నే।(భూజులధిపోళ్ళువవులు లు (రాజన్నే నుజగతి ఠరుంధరాజు కునే నాయ్యే ఘాగగల చెరుక్కేలవింపనం (బాగలగనే లొళ్ళ) లంబులబా నాంబులగనం (రాన్నె గంబులు పేనిమధనం

ఘుంరఘునకుతవులుగాంగనేకదినగావ ప్రతిపాటులు సంత్రీమమలుశ్వేతా ప్రవులత్తానెజుత్తానిమలుదమలుత్రైకానిరెడ్డిపొయమయుత్తాసమలంరులంబులనగావనలవిందనదర్థునంనచ్చిద్ధకత్తాద్ది
నంబులలకలగ్రామములేపులచిత్తాచరిత్రంబులుచెప్పినవిని ప్రాఱువారికారాఠ్యేదృతనైవచ్చినవింతంచ్చిరులలనిపలంచిరంత్రాయదేయలార్థివాంరులుపులపుభూతంబుత్రైవిచెపదవులపనింం ప్రచారం
బుదాంచెప్రరివరంరులుత్తైమెట్టిసులవంండలవెలు పైవెంరులపులుత్తరకరికెవెంరవదాఙ్గగెత్తిన్నాగావులనైతనరవెుపుం బులలుబ్జలచరాన్నికంబులుంత్రసించ్చి ప్రాతకంబులల
విపాసలులనుశక్తవలచెరికాంరాతవంచొన్నలగ ర్థిమలుదిగె ప్రజకేరావివలననిరజూబంధలండులతొల్లికుమ్చి కాంస్తతొంరుల వెల్లప్రమరలనిచ్చివలండెకలమా షనకాసంధ
కంధవెలనవాకనకంధులవరొత్తిలుకతవహాసకాలభం జుంతలకుప్రారంభమవలుతొనిదినకవకంఖ్యాంకవులలని(రులు) త్రైకిషిం ప్రభూవిలనతిపై ప్రగలుషకపాలకెఖిలవలరకగవా
గాంత్రిమవలనిరయాయకయశెలలచ్చికులపొత్తిప్రమదుల పొలశికబులకించ్చిభూమిపులకలకంగా ప్రమెలలచెతలవెత్తినికేమచు ప్రవిలనతింబ్జాలువారెకపృకులల ధిపొయుయువంరి రులలజుపులపవనచవితంబత్రై
పక్షిపిలకుప్రదక్షిణకలకలవిలకిపైరెకైయుగలనిలగిరులలశికులమారికారులకానితరవివకకనివికంబత్రైనశికిరణాతరశనవుంధలంబులలచూప్పుదప్పింక్చి ప్రిప్పులగవిగిచదలుగప్పంకొనినశిలవెలపుం

[illegible] ... [illegible] ... [illegible] ... చారంబు [illegible] రంగ [illegible]

[illegible] ... [illegible] ... ఖండంబు [illegible] పేత [illegible]

[illegible] ... [illegible] ... పావకతనులు బట్టి [illegible] ఖండంబులను [illegible]

[illegible] ... [illegible] ... [illegible] ంబులను [illegible] ... [illegible] రథ [illegible]

[illegible] ... [illegible] ... [illegible] ... [illegible] ంబులు [illegible]

[illegible] ... [illegible] ... [illegible] ... [illegible]

[illegible] ... [illegible] ... [illegible] ... [illegible] నిమిత్త

...ంబులు ధీరులంబున్నై వెలుఁగులు సోంకిన నూతనంబున్నైన కూటంబులఁ జాలుఁ జెదిరి ముంగారులు లకుఁ ద్రెంచు వడి ద్రెంచు కొనఁ బరివారు నులు ఉన్న (జనులకు రేపు మానని రూపు) ంప్పు ...
చేసు బులు వినిరవి నేన విరి తాడ సాంబులఁ గుర్తిఁ సంబులు లను (తిరావనా నవు ముసంబు వినుడు నవు వినుడు నవి వెలవ వచ్చుందిరు గుఱ్ఱాల తంబులు లను (ఖడ్గాలు) తనంగ్రి వనంబు గోరవను
సులనని కలవనే నరి ముదులు జిల్చిబడి వరి గాని (వరాం సుమ వనని ముదు త్రుంబులు లవ ర్ణించి ఖబ్జూకరజంబు భాధ లచ్చ త్రానంబులు న ముదు కు (ధి వారసం కన్నె గాంబులు ... లావరిం
ళ్ళ వనవ రులు లనుం (వరవరాసం దరాతి నాత్రై రారవు సాలఱు చిననవర తర్వంజం గసవెం తరాలగ నకెవడను లనుం (కెత కెకదంబు ముదూ ధికా కఁ పజా కను వుపరి వ్యుక్షవిని తంబు
లను విదినవా గర్ణ బులుగను (హూర్ణనిరో ధంబు గుచుం చరి నిర విరకం బున్నై పసర లులు దాలు చుపద్మరా గకిర నాపుం జంబులచ్చం గిరంజి ళ్ళితోంగ్ర వింపుం చుజాంప్పుం లు గానిననను
చులను (నను రులువెసం గి వినవిసందను రులు మెరవ (వలు దపొదులగులఁ బరులు నగదల నివిచి నెమ రుబ్బి రుద్ధులు ధేనుచు లునంగవిగి (ధేను ... (వ్రజంబులనైవ దిప ముగ్గ్యనె నాను నూవారంబై
తారనరబు భుంగంబరి పూర్ణోసారంగభాసురంబైనురనిరి వెలుపుం (నారి వరానవ చెప్పి ... నాధ్రై చెపునా వెద ముదుంబు పౌవిరె (బ్రకటిత వారిన ద్దివై భవంబై (భవ భూజ సంబుచందంబున నెం(తి గోపా

బులుసు [illegible] [illegible] [illegible]
[illegible] [illegible] [illegible]
[illegible] [illegible]
౯౮ [illegible] [illegible] [illegible]
[illegible] [illegible] [illegible]
[illegible] [illegible] [illegible]
[illegible] [illegible] [illegible]
[illegible] [illegible] [illegible]

...కాశిగ్రామస్థావాసవాకేల ఖ్యాతిగాంచిన వారికి జీతములు బత్తెములు తరవాత శ్రీత్రిదండవ్రతంబు నుబావలము విమువుశ్చాందైకరంబు సువపంబు చెరిరం క్రైదం మునువ్వు స్థైనీశ్రీ రామస్వామిదేవునందైన గోపకేంద్రవదాంశ్ఛ (శ్రీశ్రీ) స్వామివారి కృపచే సంఘం
ఆప్తైంచ్చి కానిరాయ బలవంతులకు త్రిలంబు నిచ్చారామాంద్రైసు ... వికారిశ్రీస్వామి ... నిశ్చయమైనట్టి ... పకి ... కానిశ్చయాలక్ష్మి నాందరరామాకృష్ణ తొలచరంచుటకు ... రంగా నివేదన
౬౮ పుష్కరిణితీర ... రామకార్యం పలు ... రామరంగకరుణాం ... పరరావున ... కృష్ణరాయమహా ... శ్రీదేవి ... పూలంబులు ... గానిరామాయణముగుప్తుదేంద్ర
మానవారాంజనేయ ... లక్ష్మీదేవి ... రామత్రిదేవులు ... ధర్మాధర్మంబు ... పత్రికాంగవాలొకవేకన్యానా ... పుష్పంబులు తోరావులు తా ... వారప్పుంగదవతి ల్లెందు...
తత్తైవంపాలంబుచంద్రంబుననేసమాఖ్యాసమో ... కలుకేవహా ... పేసుకులు ... వచనువులు ... రాముడు ... గనిరామా ... కృష్ణకిరీటం ... వలెనే ...
... చిలంబు ... శ్రీరంగ ... రామ ... దేవిగానిచక్రి రామదాసులు
... ఆదివరాహ ... శ్రీరామ ... పురుషోత్తము ... లక్ష్మి ... వరదరాజులు లక్కి (శా

బలభద్రుండును దారావయుఁడు చ్నన్య నేవలనే (వల్ల)ం గొనోపాల వేయాత్త్ర్య ల తొవారల నాల్గు [illegible]
భ్రనుతింపఁ బ్రక్షుండు నేపు తేవ వత్తి్రం చుచుందు బునే నారాయణ యొయ్యల్లరావత్రోష్టుల [illegible]
పసులకునే ప్రమోదుంబు లంబుం నేర రత్తేయుండుఁ పేండు వి౦గి౦(
ఒదుగు రెరుం గనితరం గ్గునారాయణ్యాలా రావులు నేనాదులు (
నో పవేషిత్తోజెవివిం నే ౦రయులు చు ప్రేష్యుం డు గోపాల కేల
లుపే నిచెలే గిత్రిదిం త్తవుల (రండుపల ౦రులుజ ౦రుప రాజు ౦రు పులు [illegible]
బునే సపుం బళ్ళు గని షటిం చ్చుకొని రెండు గవుల పై పూర్ణం బులందు ప్రేసాధార [illegible]

[illegible]

స్థలాడులవు (శ్రీకంబులలు వాడు చుల (శైనాంధ్రాంతంబులలు [illegible]

రంబులవందంబులధాంటుంవుల (గాథలలపిల్పొత్తిళ్ళ [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] నవులు దొరగె (తరులు లతలు గనులు పుదెలు లతో వాదె [illegible]

[illegible] శ్రీ గలుగు వానివెంది విం శ్రీ స్తు (కాలవేంధంబు గవులు [illegible]

[illegible] నాయకాలంబు వత్తిం ప్పె ఖ్యం దావనంబు హావు గోవిందపవంద [illegible]

[illegible] ఉలవిం తమవితతరుతపంబు ఒరయు్ని సం (తరులతాకలసులపులపు [illegible]

[illegible] లకంస్ట్రా త్రఖాతపంకంబు ఒరయు్ని సం (పంప్రకంబు నితవారి [illegible]

[illegible]

తెప్పిరి ... చరణ ... నంతంబులనంబొందిరి (బలభద్రుం ... [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible] (సకల దేవతాదులకు [illegible]) [illegible]
[illegible]
[illegible]
[illegible] ప్రసమృద్ధి [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

నిచ్చి బంధకె [illegible] కాంతలు [illegible] (శ్రీ [illegible]
[illegible] వుంటలం చెప్పి తలం ప్పులం బులలో (నేరు [illegible] లుం [illegible]
[illegible] పాని [illegible] లుండె తకు వుం [illegible]
[illegible] వూరింప్పవె (శాలుం [illegible]
[illegible] పెట్టి [illegible]
రాజ్య [illegible] రాయలు [illegible]
[illegible] రాయలు [illegible] (శ్రీ [illegible]

స్వరూపమైనవాడు [illegible] నివారణముచేయువాడు [illegible] యనుటవలన నిరోధించువాడు (సాంఖ్య) [illegible] నిరోధకుండైనవాడు (నివృత్తాత్మా) [illegible] ఉపకరణములవలన
[illegible] ప్రకాశకుండైనవాడు (చక్షురాదిరూపత్వంబువలన శ్రీమానారూపతుండైనవాడు) (నిరపేక్ష) జ్ఞానంబునకు విషయమైనవాడు (వేదములయందు శ్రేష్ఠత్వంబువలన [illegible]
నివర్యుడు (సంతోషముగా వానసాదవ శ్రీదర్శనమున్న నిరాకారుడు పంబువలనజితమహాత్మికవర్యుడు (సత్ర్యయిదివ్యలుండైనవాడు (సంత్రకికైరణా ప్రేరకత్వంబువలన సేవకజనఫల
శ్రీధారణంబున కారకుండగుట [illegible] వర్యుడు (చిత్తాదివత్తత్వంబులంగా సందనిగులంబున [illegible] [illegible] యోగాదులనెరుంగరాని [illegible]
ష్టవర్యుడు (దత్తస్వరూపరానివెంపువలనవ్య [illegible] తవివాదరుండైనవాడు (సతలదాశ్యవాంతుత్తమమైనవాడు [illegible] ప్రవత్తకత్వంబువలన (వ్యాప్తిరే
ష్టవర్యుడు (నకితస్వరూపమంతులరెరుంగజాలెందు [illegible] (వివిధంబులగాతయాడు (వివిధంబులనైనవాడు (వివిధ్యా [illegible] వేసంకల్పనకనలంబులందుయాడు [illegible] (విదానివిష్ణులతలవాం
వైకనినేమందత్రసాధుంబులు వారివనరించెదవమంవధరికొప్పుమను [illegible] [illegible] జాతిలిదంరులయులుగ్రైకానికైందరుయుత (త్రిగుణాగుకవితుండైనాలుతారవులునవైనాడు (త్రికవితుడవగుడు

శ్రీతకుటెదుళ్లు వెప్పుడు గూయనొయునకుంగ్రారవాడులకు (శ్రీ) [illegible] చాంక్రింప్పు గదునకవ్వంబుగు [illegible] (శ్రీ) వనవన్నెవులంబుగవవాం (శ్రీ) రాలందావుకుకుండా సొరి

కుండ ఁరుప్పు నూయుకఘదివాగుకల ఖూతాంతరాపివిరూపప్పంబులవకలవరెప్పుకుటుండవఁరుప్పు (నవరి శ్చి స్పప్పంబులవలనవుశాఖ్యుంచవఁరుప్పు (నానా [illegible] శాథిభూవుసవమా(తుఁరు ప్పంబులవలనభూతాలాపానుం

వవఁరుప్పునుఖూతవఁరుప్పంబులవల [illegible] [illegible] మాతవచ్చవాప్పుంటవఁరుప్పు (ంగారణాకార న్పప్పంబులవలనం

బరుండవఁరుప్పునుం (గాఢనాతికప్పంబులవలనంగాల నాంఖుండవఁరుప్పు (స్పష్టిబునసంవప్పి రథశనంబులవలనంగాలావఁరువ సాక్షివఁరుప్పు (నొప్పులశికునవుసరిం చ్చిదకుకువ రిఁరుు

నూయుదివి శ్రీవునివ స్త్రుంవి శ్రీవులబూలావవువి శ్రీ వులంఖు [illegible] వవిశ్రీవునకు (వాతువవైకుంచ్చ ఖూతవమా (త్రు (తి ఁరు ంబులకునవసః (పూరాబులుత్రి చిత్ర (వులలకెల్లగాత్తవై

తెలునిశను నాంబులలగాశ్రీ త్రకునుకునిజ్ఞాంనఖూత (వనునాత్తచెఁరువులలవకుఖూతిచెఁరులవు (వులాంకవాంప్పలచెతవులనుగుపకని గెరినకంతులం. ఉనై దకాదిఁరుప్పు రుచి

వి(నానగా స్తుంవనై నిర్పిచారవువిాపు (దనరివతాపస్తుకనవస్తుంబులనెరుగు (శ్రీకులైగుస్తై దవూనింప్పులనిర్మలాత్యాయువృయువు రిఁరుగుండ [illegible] ంటులకప్పంబుకెరులంగు (ంచుకుఁరులుంగుబి

నంచిన (ప్రవర్తింప జేరాంక్షి) రాగులామణిచే నాచేల చేసాదావ తనినెయ్యునెదం దత్రుణావలంబులాచరింక్షి (శిపలతపఘు పతకరకము లప్పైరంపల్లకి కేయ్పారాంత్ముల దంరింప్త) గ (ఘారు తిప్పైనవరించి

తకారిదులనికి (ప్రారాత్ములదంరింప్త) చ్చిప (ప్రారప్త) వులుగారదలసాధుల గులనావలు గంనాధ్య్వ యనుపగవారి సంతలంరులంరులనల (బకరంబులం రప్పు) కకెకన వంతబరగకలకేకలకె (వగగలటెవిలులలనాకుం

జగకవకవలకారకలగారిజగధాధారాయునేయు ని(గ్ర మారివలవిపోరాసప్ర)ల (నంగ్ర)ల శీక్షింరబ్ప్త పిల్లనూపాంప్త) వలవా (నంగ్రవా వులగాకవనూకి (నిగ్రవారయులవిశాప్రిబావ నిగ్ర తిబే

నగాయుప్రియరాంపుట్టి తరంబుచనెనెలకారంరెలపంసల నెర వలలావరింజై సా(రాంపుట్టినిజింబుప్వ నెలకా రంలాఫ నిపూర్ప్రిభవం, బలనందలవలు (నైపుట్టి వలవానెనలచా ప్రులకానర్లకు

శెరలవగారకిల్పనెం(దిప్తవినాదవిలదలనేలుక్త నవలిం చైదవిభకింధ్రిపైభుప్పుఖ వాలనాలంబులతపంబులచెనిత్రుతవలకేశాంటిం చిన్నావింక్షికి (వలవానిరాంప్ప జప్పలపొతకెనాలన్నరా

సత్మకిత్మాలికునారంబుతి (వలపాలారత్నవలలతాళ్ళికాంచ్చినివె (శివలంశవిలరులంకేవెనరంలా(రుపానెపాదరవలలగావా తింబుకనెనెంలత్రిభ్వంతంచి యనుపామా లకలనిజనెరంత్రిపశవెలు

న్నారల(బ్రం)త్మారతరంబుచనెంరదగా(నెల్ల రలవ(ప్రవత్తినెపదవెలుల్లిరునెర్బ్ర రసాధిపత్రువలుంనైల్లరు రారాగకిక్తిసురి రయుంరుఖవం భులలభాంరనెనెకె(నిల్లవితాం(శ్రీ)ప్రిశాలన్నలనం

[illegible]

[illegible] ॥ ౧౨ ॥ — ఖ్యాతంబున ప్రవర్తిలు [illegible] ప్రవిమల [illegible] తనకు [illegible] సకలు నీకి [illegible]
[illegible] శ్రీ తత్వంబు నెరవు [illegible] ఆనంద [illegible] కరచుపటు చాపించి నిష్టాపూర్తి తో [illegible] త్రిపురవు పుష్పవల [illegible] విధులం ప్రవర్తిలు [illegible] లవణా చుచుంద [illegible]
[illegible] శ్రీ తనే చేసెదరు ణాక్షేచె ప్రజరచి [illegible] చందనపు సంభ్రమైన తోడలు వచ్చి కన్నులకె ప్రారబ్ధ [illegible] పొనలవలు [illegible] (రియుకైరియు [illegible]
[illegible] ష్టుపెన్నంబులు నగానంబులు నందినిచినై చి ప్రజగరయు [illegible] సనందులనిపట్టు [illegible] [illegible] నంబులు [illegible] రుచులు [illegible]
[illegible] ంబు సరసమ్రుదంగ పాకంబులు గాంగ [illegible] భ్రాంతి గావున చరచందన [illegible] గా నంబులు [illegible] సగానంబులు గాంగ [illegible] ససార సన సేవల [illegible] వంబులు [illegible]
తులులగాంగ ప్రదీపించి [illegible] చందగంధ [illegible] లు [illegible] పతాకల [illegible] చున్ [illegible] ప్రవిమలత [illegible] పంపు [illegible] సకలజనా [illegible] తనసత్వసంపం
[illegible] నలుగురు [illegible] నులు [illegible] కోలాహలంబుల [illegible] గౌరవంబులు [illegible] సుప్రతి [illegible] ంబులపై [illegible] [illegible] ంపుణా

[illegible] (గోవు గోపృందంబులలోందుల (నిం[illegible] [illegible]

[illegible] లబ్జాదగని బాష్పంబుపుట్ట నదిదలకు [illegible] పంబై [illegible] నాతపంబులచే రిపారిపల[illegible] [illegible] నాథ్యంబై [illegible] చాతంగాను

[illegible] వగ్రకిలకు [illegible] కృష్ణుండె [illegible] నని (కృష్ణ కృష్ణ ఇతి విలాపంబులం బలందా శోకంబులం బొందుచు (నవలందు శోకంబుల సందర్శనాలంబులన (బ్రతికూలంబు [illegible]

[illegible] (గోపకులలంగ [illegible] తప్పు నీకనే కృష్ణ నిందర్ప [illegible] గోవులం గనిరందుల గో పికలు [illegible] [illegible] కృష్ణు [illegible]

[illegible] జనుదెంచు [illegible] చూచి [illegible] చుండరు [illegible] చూచి [illegible]

[illegible] (శ్రీకృష్ణా [illegible] (తలప్పు [illegible] తథల [illegible] చుండరు [illegible] (తలప్పు [illegible]

[illegible] నాదులల [illegible] శ్లోకం చెప్పె నని [illegible] (వేగుపి [illegible] గలు

యుకోంప్పవిధూరువంగాగతిరు రా (శ్రీరంగపురతిరుకవిలిళు కాంబురరా [illegible]
భుబ్జుగనవకాపతికదినైళశ్య యుష్టు భాగ భాగ గసంప్పెప్తి తుంర్దై చేష్టలు [illegible]
శ్రీళఅదిపనకవ్రమ్మునింగరచెయుంతపంబ్బాకెకుబ్బుంగ [illegible]
౯౨ యప్పిడిగకుహాయుంపుంచుబ్బిబడిరాక్షిక రవంబుగడుగా [illegible]
వర్ణంబులతో నరాళవేళు భూపలపు వరాంకే తుబ్బా (శా [illegible]
హేర్కగనినిగకుగదిదిక తిత్తంబుగేహు త్త లపద్మకుకు (మురనక్కె యుకానాధ [illegible]
హర్తుకుంరగ్రైపున్తైనమస్కుపయాక్కబలాత్తు నెంక్కనెప్పతాలవృక్ష నసేపు [illegible]

ఈ శతల నలూంజి (శ్రీ) పల్లో (ఉడువికే బుజియమునంద్లు నా గ [illegible]

ల్లువిద్యా వ్రతధారవెలవిగ ఉరిజె (వపులు గాపకులు [illegible]

రాకి ంరవుణిదూషిత ంరునేల (రాకి ందిబ విత్తజెంరు [illegible]

దిల్లోప్పు నేనే సత్పు) నింబుదప్పు) నింబు వాగావి వెడ కింప్పై [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

లకవేదుశులవిశ్చవింప్ర(దిచ్చికలవచ్చినన [illegible] వే శలదేవింవిరి(వారలనలవలదళ్లనవల బ్బునాదులలంగేకకెంచి(నలకవికులనల వలగంధంబుల [illegible] కొని(రలవిరవేలంబులలుగ

[illegible] వన్నంబైన [illegible] న్నంబుబ్బొగుడివి([illegible] [illegible] నైన్య [illegible] కనాడుల [illegible] దొన్నె [illegible] కులండగో [illegible] కులలు

[illegible]

[illegible]
[illegible] లతోడం బట్టులు గుడి చి చారలకు నజగరవర్తంబులు వూపు వు (వనంబున నుండె [illegible]
(శ్రీ) రాంగుణము కె (త్రిపక్ష [illegible] కుడుకె (త్రిపక్ష గోకులాలకె [illegible] గె గా పితకేళి [illegible]
[illegible] తుంకులపావుల వద్దిం చిరువులు (మునిచె నరణ్య)ము లోపల [illegible]
[illegible] లకంఠ్తె నంధకన [illegible] (రాత్రి) నుబంధ్రం [illegible]
[illegible] అఖిలజ్ఞం తువు లకును ఆత్మవల్లభైం సఖం [illegible] అఖిలజ్ఞం తు
[illegible]

ఖరాపూరాణ వంద్రికరా గ్రాత విరాగంగరం చప్పుకా గై రధీరాజ్జుతన యుగ్రాసఖ్యాజ్జులరా శిరామేశుపరావికరంచ్చు చింత్రావంశిరంచప్పు సురభి (రా వనోపారి శోం [illegible] చ్చు వంగరాఛారతీధ విరాధ రత్రి (
రాత్రి వంపాలక్ష్మి రావుందమూరు తి (రం వప్పు వుంధాకి నిరాశ్వ శ్బాంగి (యుకంచు వరి యుగ బుగ నాఖ్యల గాళ్ళ లక్కవి తూరనధూరచరి గిపెం యు (ఘు కఘు భీరశ్వా [illegible] కుసెప్పు జేరుగా (భీరజ్జునులు వొగ
ద వెంప్పు సెగన్నాయ్యకయ్యదాంతారవి వారంబుల (త్రాం తుంనై గాపరాంత్రక శ యుక్తై నగుచు కె (సంతుపి భాండక్షై యుని (రంతరకర చరగావు రి కన్నాధు లనథిపాయ్యకయ్యపాండుచు నాందు కువుంధప (
దుకునెం దొరు లధాం పయి యూవల శని (జిప్రే దుచుం జై తులు త్రేయుచు (శ్రీదింత్రు రున గుచు బలు లకుల కృష్ణుదు సెలక చౌనూయ్యయు పృథు బుసా యుసెయ్యపె దాంత వీధుల విహారించ్చు వింగానివి [illegible] చ్చు
గాంతారవిధు లంధు లాధు (వశి రాజ్జున యుప్పై బి బకెం చ్చును యభాగి భిన్నా శయుప్పై భప్పు కెం చ్చు (గురు యోగి వరానన గుపాల స్వప్పరం [illegible] పెంచి స్వం స్సురుస త్రి ంద్రు గుపాల లలాన (కవుల తొరఉ పరగికె [illegible]
యుప్పవకుయాదా (భీరజ్జుకుల లతా [illegible] కళ కి [illegible] యుప్పు (నఖిల లాకవము లకుగా త్రే యుం దగు ధీరు (దల శితరు లనీకలా (త్రే యుంచ్చు (యూగభాగవ యుచు వులూ వారించ్చు వు వాత్మ (దదవి లొశి నిషే లవు లా
నారిం చప్పులుల నవు యుం బిసయ్యలి లనికచౌ గాందరతి మెము వావులు నవింప్పు వెక్కించ్చు కానిపోదు రేప్పు మెర శి (సౌలని నై త్రించ్చి న చౌనూరు తప్పుం బు వికుధు రు కాందరు వాతప్పు నవి గి (చవురిం

[illegible]

[illegible]

[illegible] [illegible] [illegible]

[illegible] [illegible] [illegible]

[illegible] [illegible] [illegible]

[illegible]

[illegible]

గా౨౩౩ ॥ శ్రీమార్యై శనంతాది లోనెంత ద్వైతై శే నాల్ప భాష్యంబులు గాశ్రీ వెయుప్పటి జున్న వండ్రై శనెలదండై శనా శే ష్వరా ధర లు ప్రమశతంబులు బుశ్న తుష్టి విగానెవి మహ్రే ప్రలుకై (సతులు ప్రై శనంబు లున్న
లు రజ్ఞాన్నై యరాదుచెగా దలశ్రీ తిజు రిరప్పు గదల్లు లైవిలవి ల్లు గొప్పలు గాదిరా (సతలు ధర్మ తవెష్టు చెప్ప గజ్జాలువాండ వృపాణిథి యిత్తయ చిత్ర వృష్టా౦బు ప్రాణాదయుం (బరవరాం తంబుపై నెద్రిం ప్ర్తావెం వె రశా౦ (దరు దరు ప్రదర
రాంతుదు మోదప్పి రజ్ఞాన తులు లబ్దా పృదెపుచింత్రింప్పం శనెూ యశియ రేమె శాదనే౦ద్రి యరాది శలలు వంద్రాదు వెనభాలాచ్ఛులు దుని ల్లు గూద (బరవుప్పు రవు గానెదపతయుం ద్రి యరుపో త్రియులునెపదరాంభో జ్ఞవయు
ఆగుదరందవంచ్ఛతంబు గాం ద్రా విరయువుదనె కెంద్రి యరా శివుూనుల తు యుచ్చి నతిత్వ తార్థ (భాష్య లప్పై తిమివర గస ప్పైం ద్రియరు (నా పెత్తులు నై విూం దత్రా క్షి తిరుగు (గాద గాపి రాజ్జ నంబులన్నర
రులివిశ్ర (భాష్య సంప్తుర తలలతో న్రత్తు తింప్పు (నలవిగాదెప్పు ఔశ్కై నవం బులజ్ఞా (భక్తనప్పలసర్వై నపరదుపురుషాయిప్య యేమా లాం బ్రం ప్తా పతం బువేదవులలకులం శ్రీ కింప్పు గారా నిశ్రీ శ్రీ లోకంబు నెశ్రీ
నగాం శ్రీ రవులనె త్రి వుండ లాస్నై యరుం చాప్పె లా సాదిన వప్త్రి భావ వులు లునె౦ తుం దెన వప్పునె౦ ష్టి నె (త్రి లం (జానె నపాద రెగాంబులు లుపై పెట్టించి నం జ్ఞా లతె యిత్తి యి నెనవిాం నె౦ చ్చిన పూర తాందు లను వుయు రె వెసం ద్రై తవిు (
స్త్రీ రేన తెనెప్పు రజాద పప్రత్త స్త్ర రా గాశ్రీ ప్రాంతప్పు శ్రీ త్రాణాదె సాదుపా (నశిలవం చింపకె యుంచ్చి గాపతులలతెలకై లచ్చింప్పునెవిుచ్చి దాత (యరు నినం దెవా వులు దాంచు చుంగ దిప్రపంగా గానె కరణ్యావులనె యిడె యినె నా వులుగా

తలంపు జీవాత్మకంటెను ఆతనికి నాంతపు వస్తువులైన జీవాత్మస్వరూపకంటెను (సకలాత్మలకు నాత్మయైన పరమాత్మస్వరూపకంటెను వని యుపనిషత్తులు గురువులు (సాకారంగా గురువులు వనిరెండు దిక్కులను రూపవలెను (ప్రాప్తంబైన
రయుపనిషదర్థజ్ఞానంబును (సూత్రంబును జ్ఞానంబు నిశ్చయించి ధర్మసాధనంబు దరింప్పినచందంబున నుండుదురు (రజ్జువందు రజ్జువని రెండింటి రూపులను తెలియక కలిగిన సర్పరూపంబై తోంచి పుట
పనైరింగినవారివలన రజ్జువు రజ్జువని రెండురుంగులవం నవదినసర్పరూపంబు వేరెకండు కనపడి (సాక్షాత్తుగా పరమాత్మ రూపునిరూపం సంఖురు (వారికై రెండురుంగవిందలనసకలేత్రపంచం
బంధనిగితాంచు (అత్రాపృ రాత్మరూపుని రెండురుంగుదురు (వారికే రూపుదు రెండురుకవలన (బ్రహ్మం చూచుటేకుల (సజ్ఞానసంసారం) తీతగా వుకంబంధనసంసారబంధమోక్షంబులజ్ఞానంబు
ఆలాగునివిసారుపనవిచిత్రమనసుసాధ్యంబువేనితెరంగులనపది పుణ్యజ్ఞానమూర్తిరాంగు సాక్షాత్కారంబు జ్ఞానరూపం ధర్మంబునను (జ్ఞా సంబువేవిలమోక్షంబువేదు (ఆత్మనైనిందృదేవోదెవం
బునను (నీరాకారముం విరాటుసాక్షాత్కారం నిరంతరం (మయూఖులు మయూక ప్పంబున వెదకు చుండుదురు (వారి వలనాక స్పంబు చెప్పనేల (బుద్ధివంతులై పరతత్వంబు గాని జడకృత్యంబు నని చెప్పితిం
కృపవంకృత పుంకురంకు లుకవు తత్వనుకరింబుందక్షిప్త రాంతు చుండరతి సారు సాయుక్తమైనా వేచర (త్రుపా తన్మా లక్షింగారకేకుండ సైంగ (దేవేంటి జనులకు వేరిమానవులాపాపంపుంగ

[illegible]

[illegible]

[illegible]

[illegible] [illegible] [illegible]

[illegible] [illegible] [illegible]

[illegible] [illegible] [illegible]

[illegible] [illegible] [illegible]

[illegible]

[illegible]

తన్మైనే కృతిరంబులు తోడనే లజాగంబుదివసకోవ సొనవత్రకాణంబుల్మై నతనకిరిపం శిఖరత్రిదిశంబులు లోకులవసురవరులని పొందంబులు లవెనావెమ్ముక్రి (తోరంబులు లగుణాసందరాష్ట్రజులు పూరంబులు లనదుగులుగదిగ్గవంకి
దరుణసూయుకుఅదుగులపై బకలవే వంకే (బకలత్రివృరవే వనిష్టు ఫక్తి స్మసందా (బాదగనివెంపృలుదలేసు (దుదులకనివు విూవుా ద్రిసబుదులుదుదుకదిచెప్పె పొయ్యవుఅంతవెల్లనవెచినియు వందినదరుగార విందంబులు
యుదెరచి (గావిందుశిసందశిరం శ్చైవతు వమ్మకొఖుందులవు ఘంబులులవంశ్చి కృతాంజులిర్ము (దిగ్గననగ్గుత్తికయుదుచు (నెకచిత్తంబునని ప్రిన్నినుతించ్చెయునియునంపా లతికతోటంజులదంబున్నై
నిదివెంరుగుపొష్లిదరుతోదివెంనీవాని (కవునిదరు) వృద్ధులాంనకబకవేత్రవిషాణావేణువిక్షరంబులవెలదరువాని (గుంజావిని క్షుకతకుందలంబులవానిశిఖిపింఛవెట్టితనిరవుల
వాని (వనధుష్ప) వానిరాప్రాతకంఠవులవానినవినరావు లచరణావులువాని (కరుణాగదలుకానినగదకంఠవానినో (పాలబాలుభం గిబరగువాని (నగవెలుగంబులవానినదుగంరక (ద్రిని
నిదువత్రింతు (మ్యుక్తి నిరజ్జానాంట్యవుననువుంనించిశ్శువట్టునంబులలకునాందరంబుదిందించిని (తనరూపంచిదినావునబులనచింపు) పురాణ్యేదిరులుల్లన (శ్రునవిత్రావెృత్తినంశ్చ (నంపునెరుగనైవెల్లవెతాదరూ
లనా (శ్రనినెత్తుంబగునిదుపై ఛవవులు చందవుట్టిదోయూశ్రీరాయ్యనవిజ్ఞానవిధవులవెరుగనె (తజ్ఞులునిపాత్త్రిచెప్పెనువాంజ్ఞనవులుకే (రుజ్ఞునెనేనుని చ్చిన (రుజ్ఞులునినుబట్టిగెలుతుర

[illegible] (ప్రంబన్నానిగిరులాన్నొ రుంరరూ[illegible] లుండై చతురాశ్చ సుంరుతశ రుయా (ప్రంవన్నె భి వరాశరబులకై (లొ లుండై వంతిర[illegible] నావుదానవుంరరూ[illegible] కింప్పు నె తెం చ్చిరా (సంలాకింప్పు గ నంత్తి [illegible]
నగారంరణాబ్రాలవలుకెవిప్పి త (ప్లి లా రూరవలుతె ల్లరాంచెశ పతెకెచాతులతేళురు ద్యు యవశా అం త్తులాకి జ్జైకచ్చుం రుసజ్జెంప్పుంద్దై నతరం గు న (నెనివిలతి గం న్నులుగలవే య్యులగవిలతాంరులతే
రితప్పిరికాలుంగె లుగరక్షి (చచ్చి) రగన్నవిచ్చిరూ సనవం ధుకైంద్రై శుయుంధరగె శివెనకె చూవితివివి లొకించ్చి తికులు శిక్షీం చ్చింరులు ల్లం రుసలుగ లంరుంగ నుం
గా శి (తనప్పు రొశాగంబుళసం చ్చురించ్చు పంక్షైశి జ్ఞాతిపై రంబులుఒలవెకనరవస్త్రీ పళువచ్చే గా [illegible] ధులులకు కాపవైశ్రి ది గనిగిరావు (త్రొరాతిరవితాతులకుజివెంసం చై
[illegible] రాంరాగ్నకంబులు పొంగ గాం చ్చిం రులంధరాయుకి ఆ తక్క కచ్చవులులకెకతసరాతిరులవయ్యాలవిభుదరులు (గ్రెవు లవెదకు వా నిక కొలజ్జుద్దై రొలుకెదరులు నజ్ఞానశ్శతిజ్ఞాతిక (ద చ త్రం
(తవి రు చాశి (లవిారంతరాద్యుం త చావసూన్నుం దరులు కం తంతరులదునశచాప్పురరులుచానె (సరులు గవిరుఖంరరులు) గురువ్వు లువారుల [illegible] చునెట్టుట్టుచాతర లంకుచాని (జ్ఞాతిరవితాతు సరులు)
[illegible] తురగొశాభోకభాదనెంల్ల శనచ్చి పరిసెవెంటి (చెలున్న వానివాస్త్రశిలాన్నకెబ్బకంబు (వానిగ్రాంచెనచ్చు కులానిమగ దయాయుచెయుదెనిసం (త్తువింం చ్చిరా రుంచ్చి ది గ్ర సు రి కి (తనకరంరనులకువా

లుసేల | లసదంసుల దొరచ్చిక స్తోత్రములు తనను | శంఖ చక్ర గదా శంఖముల వాస్తు లునను | చేతు శ్వేత జ్యోతి నస్తు లునను | పీతకౌశేయ వాసులు లునను | చంద్రికాధవళ హాసులు లునను | తెరు ... హస్తే ... విలాసులు లునను | సశ్రీ

సంతరూపసంపాతలు లునను | విజ్ఞాతిరిక్త శ్రీకర హాతులై తమ కుంభరతం(త్ర)ములు లగసు స్వచ్ఛ తాదిసేవా విశేషంబుల తనంజ్ఞా ... లంగు చలచుమూర్తి వంతంబులైన | బ్రహ్మాది చరాచరంబు లునను | అణిమాదిపు

కాపంబులు లునను | భూరారాప్రపులు ఖంబులు లునను | శక్తు లునను | వులవేదాది చతుర్వింశతి తత్త్వంబులు లునను | గుణాష్టైశ్వర్యాలపదివా ... నాహాతు సంస్కారకారు కర్తను రాంబు లునను | సేవింప వే

తారంత విధం ... శనైకరుంగరాని తెరంగు సనరాయ ... చుండగా సంబుదిన | ప్రారలంగసలం గానైశ్వర్యబాలుర సంపత్సావదికి బ్రాహ్మిన ... వారి నివలుస్తు వారి నై బాల ... సంత ... రి

సినస్సకే దంస్సినవత్రభా | జ్ఞాలవముతోక జ్ఞాప్తు లసే ... బాల విలాస చప్పుచుల నుస్త వారవే | వులు లావెలా వలా స్సనె ... ది రాలా వెలా సవల ... వచ్చు గదెవిదా ... వసూయ ... త్రి ... రలం లు లకు

వెన్న ... కేన వేరాచర ... లాకవల ... తవల ... సప్త విభు తేజ వలు కంసల ... గా ... వచ్చు వలు ... వలు సంప్ర ... త్రి ... రలం (... వర

శ్రీమన్నారాయణనుముట్టిననకసంగానకరియనెవద్ధంబులనుగాసెనావాంబులనొప్పులంబులనుసదాలంబులు(గ్రాసంబ్బి(యొఖ్ఖి)నమేలుల్లంబునలపల్లంబులనినివిచాన్నంబున్నైనచెట్టులచిన్నంబులుచెన్నదిరచ్చియలిప్పం
బలజాందన్నెరనన్నినంపరిరిసరాసంఘంబున్నైరయాన్నరె(తులచందంబులన్నమృమంవిరిసరా(సూచెప్పునిందెచిన్నంచెచ్చుమునె(నిలయునెపల్లవపులవెళ్ళిగాంబులలులతకచిత్రంబుమంబాచ్చులా(తలయాంగుచ్చంబులలు
సామనాంచెప్పెరచండెనాపాండెలమెభూరవరాయలుసెయనతాలపి
మాంపలికిత్రిలుమునాచిరాయలారించెన్నిమునెమ్మరుగారాయలుయిచ్చించునుంచునెకొ(
రొకనికంచములొనినెరినినరయ్యినత్రెలనిచూడు
నెరనిచారుసూర్యనెన్నెనెనురారరుదిచట్టునెలపిల
బందెవములులాదికన్నాకొనినినకొన్నానినులచన్నెనెన్న(ఇంక్షేందలుబోరుచేలనిమట
కెచ్చినితనవమునిబంత్తికంనమంలాడునెనకమ(కెచ్చి
నామాయనచమనకనిసురించెప్పివరుభ్రామల(వెలని
శేషునరాకిమెనెన్నెనెనకమ(నమెనెనకమనఘులననిరయింమునెన్నెదు(వలచ్చి
ఏమనెనకమమలురింపలునెనకమాయిలొరెచ్చువనరం
లపానానికెమ్ములనరించముగానపత్తినవలువతొలావితవంనగాసంబుసానిపి(నివలన్నెంగసంబునుపెత్రదండంబునుబారిరానికరాబంన్నెనిరికి(మాగడపెరుగునవెంతవించిన్నచద్దిమదురాపవిచాతమె
నరసులనినైవానికెచ్చినపూరుగారయలుతనమ్రైక్నెనంద్యలనెల్లనుపెలరయునిరికి(సరగడెలనకలమజన్నెనగూచెప్పినింది(నమ్మనిషాషణామలులన.నపెన్నెరపి(రవ్వాకభోక్తెకప్పన్నరవంరెలి

రిసింప్పు [illegible] సేకుజ్జితెంద్రియములై నను నుచుడు (యోగదృష్టి జూచి రాముస్సింతళ్థా వించ్చి (విసువులరాజ్యవర్తి ఖినరుడుతుర (పరవునుంవచ్చి తునుచుచ్చ లుకెలదలరారుప్పులు (శిష్యజనులకి దృష్టి రాముడు తలపూ
సఖ్యింరా [illegible] విసెలక్షవా తపములు (శ్రీరాము జూనల లకెలనెల్లత్రొస్తు (శ్రీరామనుక్షంగికె (శ్రీరాముడు కనువాకిచకితంబులు (శ్రీరాము భీకలకెల్లరాముకల శ్రీ రాము వములుగా వెడ్యను అనిపలికి రామొక్కించ్యిందురాశ్రీయా

నత్తిస్సినిరాము (నే [illegible] ఖాసురవెలుగంబువలనంగదవసి
కనరాస్వాదస [illegible] హొదవుడ శృంగశృంగ్రవరఘుం
గాహారవలుసూరువవకనీతంమిక్కింబితవల్ల లరయింబి

సరెంగనారారరులంట్రదిసిం చ్చివారలనుండానసనుంజ్జాని చేసిఖృష్యఖకనిరాముం
సారవులనె (భ [illegible] కల్లొలలతావివానవిరహా [illegible] దంబసోలాహాల।
సాబఘునేగునకుని చ్చమె [illegible] చ్చి చుంజై చ్చిరగారి సొనాదింగదవెదికరక్తముంచు

కృష్ణులకుసాధుసైరవులుపనుపాగంభిరవులునైపదశో
స్వనవిస్వాకరవులువుండలారాయజుకే [illegible] సారంబ [illegible]
రులజల్లుపెల్లునెసెందల్లుగరులకులపాదవ (కొలలెలం

నులంగా రామపంచనెలంతులత్రేరాగులనె (ఫెంకిపట్టునెలనెట్టుఖుపులుశెదసెప్పుచుంన్న రాయినూకతిప్పవింప్పు చూచి (కదులవేదులకవిన్నవింప్పు (నైచ్చెలులకిష్టనిరాముళ్ళి [illegible] రయంచం త్రెంగి [illegible] తిరాంకపం
భుదితితింప్తే హావికంచి, భృగా (రంగా [illegible] లకులారశక్తిగుండువనేరవస్తకలంబికెట్టి (తంతంచెంగలుశిరలత్రావిరాయరుపొంత్త్నెబస్చికకెత్రెంచుగా (తంకం(చై తివారింప్పుచుండగసముత్తె

[illegible] ములు లు శాస్త్ర [illegible] సంరక్షిం [illegible] నంబున [illegible] దేవ [illegible] శ్రీ [illegible] రాయ [illegible]

బలస్థి(రిం)ద్యా [illegible] వే [illegible] చెప్పె [illegible] దేవ [illegible] మెపె [illegible] చెప్ప [illegible] ధర్మ [illegible] నంబు [illegible] నములు [illegible] లం [illegible]

[illegible] రిం [illegible] ములు [illegible] వచ్చి [illegible] ములు [illegible] ములు [illegible] దాం [illegible] ములు [illegible] ములు [illegible]

[illegible] ములు [illegible] లు [illegible] ము [illegible] కాం [illegible] ము [illegible] లు [illegible] రిం [illegible] ంబు [illegible]

[illegible] వెం [illegible] ంగ [illegible] వెం [illegible] కాకు [illegible] లంగ [illegible] లు [illegible] ంబు [illegible] లు [illegible] లం [illegible]

[illegible] ంగ [illegible] ల [illegible] ము [illegible] రము [illegible] ములు [illegible] ంబు [illegible] ములు [illegible] లు [illegible] లం [illegible]

[illegible] తనరయు [illegible] ములు [illegible] ము [illegible] చెంబు [illegible] తిలంగినదిరి [illegible] లంబు [illegible] ంబు [illegible] తిం [illegible] ంబు [illegible]

[illegible]

[illegible]

[illegible] పదార్థసంపన్నంబగునట్టి [illegible]

[illegible] లోపల [illegible]

[illegible]

[illegible]

[illegible]

...లకు ...సా పృథ్వీ మండలి నందరుం ... చ్చిన ... వణ్లి వస్త్రం వచ్చి తెరు (వుత్రుం చెలిచు తారా రవు వావు తెనే రుం చూ (శ్రీ) తినంచు) బ్జూ ... నక్కరుం ప్పనాకు (స్త్రీవు వుడొత్త దిద్దింపి బ్బురం రంబుగన్న
గా నక్క ... వు చేదప్పు తవెందునే రు నగరాడు (మును జ్జైవత దానవమూరుడు రోయు క్తా గ్రాకనాక్ష త్రంతు గు చేంనకతవు లకరును (నూరుడు రోమూనాకరులు తరు లవారురుకక్కు గలపనేరదు విభు వేగా
రంగాంగనొాంపృత ... నైవు టక్కువు స్తుంచరుపు | సు(దనరుందు లతి వృద్ధి క్షితప్పక బుద్ధినే (దనచెవిశాంపృనుత్రపు బు(వేనజా | త్రే దెరునను వెంబ్జూ చెనసుధా ... రుయి స్లు వి జన్నే
శ్రీక్షింజూ తిరుమిరం గిరుయునత్య నే కృష్ణుం ... నింజూ | చిరు హొత్తా తోన్లైరుల ల్లత్రై వు బునను (రుమం ... రుం నంబుల లనిరుము నుల | గోహాలకుల లువే బ్జుల రుంనంబులు న్నని తాం చు(ద్రిప్పు
డు నక్కుచాలనసందాావరిబుంనం దెవారంబుంవేనే (నెవరు | నితోం చువు న్నరుంటి (రుంటి రొమింరుని రుదినిన రుత్న తే నన్న రూపు | వెంనుంనరువుంనన చెప్పిత్త న్న నే నరింగి ... కుంవు ...
నరింగ (నిత్తిధం బు నవారిబాల క్వరం బుంబుదా నర్గు నంచరించ్చి నరొం దు విరించి తన వూనం బునా నెక తృటి వూత్రి (చె నంజీ నదిం చ్చి వత్సబాలకులం ద్రైన కృష్ణ ... వాలకుం బూచి (వెరగు తది రుం
... విభక్తిని ... (త్తి ... వుంతరంగ ల్లుకవత్సబాలకులు నావూరురూగు వశే నుప్పుడై (రుందుంబోవరునే వరిక్షితు మనుపిరిం జెరుప్పు నాక నచ్చిలోం (దెందునే వేరు విథా తనే బరు బువి రావ్వ

[illegible]

[illegible] తుబుఖతంబులైవుబ్రూం(తరవుయుల్యకులు [illegible]

[illegible] ఉదాత్తైవిభుండావత్సవత్సకాకారవయుయాయ్యకేయు

రూపంబులెల్లనగుటవాల(రూపకేలదియిలచాలవత్సరూపం బులతో(నేహారంపెవిమెహోత్సవము(రూపింప్పగనతనికితరరూపవులగలదేయ్యకేయ్యమరలు ప్రవునిరెంటికర్తనరుము(సురవింపచ్చుకవహారకం

బుగుమరవెదితెస్తృ(పరికింప్ప)తానగ్తైనహరి(సంరలంజగెలకలతోదవందమునేతిపోయ్యవఝంబుల్లుచాలవత్సరూపంబులవిహారించుచుమువంరతకువచ్చి హారిహారి తాక్షన గ్తైవత్సంబులుపువుం

ఉవరత్నంబ (నైశై లు పెరశిచక్రి గండె పేయపయఱు స్లు శ్రీ స్నసా స్తునైన సొవక్కు వారులు లు చె వ్వులు లు గవ వతవత నైడె త్రిళ్ళు లు వె వ్వు లకలం జూ ఛ్ఛ్య ల చ్చ్య నికరి కెబాం ప్పుంబు ల ల గలం ప్పుల లుకలరి కి (లం ప్పుల లు మాతాతలు
వం (పూరం బన్నుల వనంబు వకులవం దారం బ్బుగ ల దూరం బులకె నినవాంనింగా కకవర వుల వుంకృ సొవదిం ళకుల ల కులకం భోజన రతుకలం దిక్లినె రోపెలు వృ వికలదాబా లకులరా త్రిళ్ళు ల ఫ వి వి త్తినెవల
వరదూరకవుయిజన నెరెవెనెనొమ లఖానఖాడ్ర్త తొలొనం వాంబున్నై రెవెందుల తొ రెవెల నెల రెవెల వల రెవ్వు నెమా కృారజం తుృవృలచె నెరెలా పదనె బొందెనెమా (కనిశెతృ్ంగలడుల వుంగలచద్రిగారతు
గాకెలంక మిరాంధరుల నుఖాఆశెచ త్రివృకెన్నా కలంకృ తకాకవన్నె వములలతొ త్రొ నెరెలు వకరాకె తొ (వృ న్నాకభాశిత వె త్రదంకకవయు తొనట్ం చధావలంబ్ఙు తొ (బరానెరాకతాద్య వాకవులతొ
కృ తాన్న కభకల్లు ల్లాష్టైవాన్నంబులతొ (దూనె్నకప్పంబు కనెగవెంగ లకెన్నె దూరాంవివిథికినెయిరెయిల్లె గలవరాయిక్ళరెయి వ్వ బశ్ళికవెలని క (విచ్చాత్రా వికవిలొ రెవలవెంగికవిచ్చా (రెయిచ్చాల ఫ
కంపర గారెంకృవి(రెయి చ్చూ చానెకవిఖారెనోయిథి తెనెరెరుల మునునాయిక్(కం జాదశాకస్తు దులవెద వెకల (నాంచ్ఛకవెంగల కవారగలద్య ద్ధు గావనిశా (ఫుంజుంబు లబీకరవ వృక (కంజుంబులలనిరుల ల వల కల సాలుకల
లకదలలకనాయిఅంత్రా యీయికా లుంరెై రెయికదారెలభాగలరుదృ్వంప్పంకెబాలురనె (గెఫ్ఫలనె (రెయికి లనె (బ్రతికిరెచ్చైనెసుప్రాకృ్ల విధూవాంప్పంగరుంబూాద్య వుం (చ్చాలొ కంబుబ్జుగంక్వంపుంరుల వకెవూరెయా

మ(శ్రీ)లు బాలురప్పొరదర్శనమ్ము నైదేవాళు చెప్పి వాచ్చెన (పోవుడు బొక్కిత్తోలాడు లబాలన రుం తన వృత్తన చెప్పి యుత్తనరూపొత్తమూర్తైనను (మునేమున జింతించు పాపము రముండనగతికికె।నానైచనవారి
తన(గ్రి)ంగనద నుద్దియు నిగూని తోవతునొనె తన తావతినె శ్రీయుత దనరంబున సురలకు సుతమున వత్సరంబులు నుఱియుం జ్చిరి(రంభాదులాడిరి(గంధర్వులు పాడిరి(మేఘంబులు పర్జదంగంబుల ఘోషించె।
తద్దగాం బులు జయ జయరు భూషణాంబులు లక్ష్మీషిం చ్చిరంతాబత్తు ఆవాస్త్రంబులును నామమర జయరవంబు ప్రాపలావాం లుం(దేవ జ్యేష్టుడు వక్షబుండు వినిర్మిఁతించుమాడి
స్తం చ్చెనంచెన(...)శ్రీశులంఛంజంగ వయుతదినైవా ంగింప్పనిబాలకుం(డె వెంపం(బ)తి కించ్చె మేలను మనూపిం చ్చెనైగరునెనిచ్చె రనూణ్యవ్యత్త ఆంత్తనె రయ్యుజగరచక్రంబు కాన్నిదినం
బులునెనెంచె(...)గాలంబు సోపాలనులనుంగని చిలం తైరయ్యుంచె(నిఘ్ను కొ మూర్తవిపారంబున్నైదవ రయుం పస్వన్నంచభూ సురుండె గబ్బులా చలపరయు।(దవయుంగాను పరయు
గానవయుం పరిస్వత్తాంత్తంబు నిచిత్తంబుల గొపనమూరయులు దలం చెప్పి చుం దుదురనిచెప్పినే నప్పుడె విరెండప్పి రవిలోమోగికిప నిరయంయికి ఆయుద్ధంకుకొ మూరవ పవిలాంద్రనై దెంక్లు పోగండవను నిరయుంది(ప్రా
రయుడు(దు(స్రై రెంక్ష వాంనై నరయుబ్బార్లేచరితంబుకా పొగండ మునిరో గిబ్బాలు వెళ్లు(తల తురంపు విరాలప్పురలతు రిల వారలు(నిరుడుచెసినవనినెం పరిదనగ(వచ్చెనె రయుదిరాంతేలవరుసతోనె

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible] ప్రాణ [illegible]

[illegible] నైన (బ్రహ్మ [illegible]

[illegible] ప్రాకారంబులు [illegible]

[illegible]

[illegible] అంధకారబంధురంబై నవదశాంతరాళంబున [illegible]

[illegible] ప్రాకారంబు [illegible] కారంబు [illegible]

తులకోత్కృష్టమున్నై తరుణతారకాసార [illegible] (మెప్పు)బునానుదరంబ లాదెశ్రీ(త్రిం)గసవాస్తునిజస్త్రిత్రైస్థానిశైలకేళసంకేళి తాళకవులులంనిరంతరుల (త్రింగంబుద్రుమ్మమునునుబరంతులమెలనించునునుస(త్పా)ంగస్తుపెదు
నాంక [illegible] బు(త్రిం)గస్తుకుదడెబకు [illegible] బపొండెదినిత్ర్పసాత్రుణుదసుజాకు(త్రిం)నిసగ్రస్తుని(సనెకబలాదిబాలకె(ప్రు)వుముఖులుచె।తసమ్నైవరగండిసరం(తు)న(త్రా)నావులు [illegible] వెనిరయుండ్రిరతుం
బులబ్రంనిశైలవయిరయుష్పు(త్రిం)గుపదె లొనిగింజడన కాయనాయకంశ్రీపొంతవయుదాదలంద్రైకువుయువునై।రాలాస్త్రిచందంబునకై। కుంఠీభూతుండుగాక ప్రై(క్రే)వయగురానాపాల
నాయనైజు [illegible] ।తుంత్రుం(త్రిం)వాసురుంనైమవా వుపాపయుజకెం(త్రిం)గ్గరాదంచప్పి సాయ్యంతంబారువపానంకు(త్రు) నైవెన [illegible] వెనైలొకంబుకొకంబుగనరాయకేయ
స్త్రీవునా [illegible] ।జన్నెసదనబొరుపరాంగ జంచప్పులరెంగసంగ్రహ్మగబట్టిత్పనాముక్తిరయు(త్రు)స్తునవాఠిచిరబకునిగలవొ ప్రుకలనిశైలయవయుఅప్పు।నాకందనందనసునిమాదవేయ
బుల [illegible] లుగసందనవులిశ్రీకాదికెలుసునువునసుసంబులులుగురిరయుంచ్చుఠిరివవాద్యంబుయమెలుర్వ।రామాదినొపకుమారులు(ప్రా)నాంబులతొగాదిసరయుండ్రిరతుంబులుం
సుప్తిసోత(త్ర)నృర [illegible] నింగనిరంప్పనిశాంగనింయుకొని।కృష్ణసపొతుళ్ళైసెంశరాంపులవ్పరలపాంపలంయుకొని(స్తుంతకచుసంబునవుంతకఠకఠి(వా [illegible] రలచె తనై(వి)కాంతుంబంతరయు

౨౪

[illegible] ంద్ర దేవగరగనై । మేము (పెంగనదాం పుల వేలం నిచెప్పి పవిడుచంకె (పొంగ ముత్త్యమ్మ నిబాగడుచు (త్తుం నిన రన్న సనిజూచి వ్వక్లి కావరు లయ్యా [illegible]

నతె ఉప్పులవి [illegible] వాన లగలి రంలం ళ్ళిరి ప్లుయ్యా యెవ తృ కులు లపటి నిటి జనకులు లయు (వతృల తక్కివు నవుము జూమ వాంద్రై రుం ప్రనె (వక్స వులు లవెలఫ్రుమం ౨౦రుం (వత్సా సురు జంప్పె) భక్తవత్స

బుక [illegible] వరి రంలు తెనె క్షె నాంచ్చు రివక్షక గొ

పులనెల్ల్ రిం చ్చు కాని (కలంకెం బుదెని రొముక్ష పకుమారు లుత్రెపు లపెం పనకవి కింజు నిరుం దులమెం తవెంబ నివెం కల కానినవప్పి నిచెంకు పని (తవు తవు వెం గకకు

బొం గిపా తనిగా (డి) నిఖరరరా (పకెపులు కెపా ద్రి కాలం త్యు నకిరు (తావిం ళ్ళి తారు నుకిరు పొనం బలచెని వచ్చు నెకనం రూయ్యకెయ్య ఆక్కలంక్క లబాలు రగని (రకు పవి లధం

కుచుంరి [illegible] రుల ల్లుపకలు లుగా [illegible] విత్తుకై (తెరా పెం గా రంళ కవలు కె (భ్రి) కవులు కవి శాలకు రుదాం బకవుల నయ్యా యెవ్య కనికా ని రొము కవి పొకుపు నకు వెరగలవ దివొ

ములు చెప్పం కా నిరుంం రి రుయ్యా [illegible] పెం చ్చు (త్రి) త్రి నికరవు తవులు విదచి (వకవులు లొక నిరిచి వకజా స్తు [illegible] పె (త్రి) ప్పి (తె) ళ్ళి బకులు తపకి చెలు శ్రుదా స్యా రులు వ్విరం ళ్ళు నసె

పెండు ఉవస్సె ములు యిరుల్ల ల్లు కవి ళ్ళి పరం బు నెత్రి కు (త్రిం) ళ్ళి కథం బుప్ప నె నక్కి పబా [illegible] పై యా పనా వ (త్రి) దై విజ్వం ఛం త్ర నక్కు తృ విరా ర

దారుణ్యములు (భుక్తనెల్ల బంగారు వేస్తుములు (వేదురాగంబులు లతో ... పాంరుచు (పికంబులు గది శకలాంద యుము (సుకంబులం జెరిగాద సెంద యుము (వు) లుగలు లశక లంభారుచు (బోధరించు ... రాంరుచు
సరా(గంబులు లగు పాంగులు లగ ... తెలదా(గంబులు లనంబల లనగ షు షు (పిసంబులు లంగది నిని లుకుచు (సారసంబులం బూవి రాలు లుచు (నదిజ లంబులం దొంగు షు (తోగ రాయు రావు) లలూం
సంకు (వల్లరులు లరిదా సంచు (కవు) లుగ నదిరది రుచు శేక్షుచు (విపు లక్షకృష్ణ లంబులు తెమెకు చు (రసంబులం బాకుచు (నంగిని నిస్సు చు (తెరలు రెంపుచు (తెని రాయు లు (ద్రావుచు (శిదల నిల
వుచు (వెంటరాకు లనభ్రాంచు (క రుచు) బులు లకంతా లు (ద్రు) వైపు షు (చలంగు చు వేలం గు చు (ప్రాలుచు (సోలుచు (బహువిధ (ప్రకా రంబుల నకిర విశార (బులు లు న రాయువు వురి రాయు
పురాణ్కతన సు నీసు నిద్ధికారా ది (ప్రాక దాకరరాగింప్పదా రసుగాను సక దాకరది వె (రాక నిసేను సకవెంరగి చను (సెను సక దాకర దిదక్షింయుక్తుగను శ్రీసాధ్యాత్మకాన్న సువయు ... వుఠిచన (నెరక సుబులుబొ
... రంగవె (రాక సుపెరాఠిత ... లునే) మైక నికను తాయువయూం రయును శ్రీ సాధ్యాత్మకయు శీమిక లల జ్జవునృ) రు (సొపింప్ప నసెదినిపు చిప్ప) కొనిరాంపాంచు నె (పైపది రాయుసునగసెనే
... నిర్ధు నికేంఠించ్చే) నే) పాఠ్యకమ్ము ననిపాక్షను సుముస్న ఠిగిన (వము నుచ చేసెనే రామయు తనిచయు ప్పైదన నచుస్తే వనిపును వంటుఁట్రినవా నిని (వము నుచవంట్రినవాం సు నవృంచెయు నినిసే (త్రాయు యుల్లి

౯౪౫

విరివరగుహద్రి గోపికా రాజ్యశంబులలామృతశ్రీపదలలామాంతసాంపద(శిపాపనిజెందితులగోనిరామచేశనిశైలపై బలిగవఘేలు లుదశావేనిశైలపై ఖరునలఘేవు లపగిరిబలిరిధరి(త్రి శ్రీయువయఅనిలవికీర్తా మరిరాయ

...ంగాచుతరిశ్రీయుశ్రీయువే ఫులహైజలరానికష్టదవూరామనికష్టదురక్షంబుకాలువలవే(వునులవైతపవులవెలనరాలుదవూరాయనివెతావేలవై రాలుండలరువూపవేక(గంధర్వవరు

...రిపాకులవూరాయనిశాకజా తుం(రచ్చ రాజునులవైరామాకుదవూరాయనిరాయాంకరూపులుడాళ్చి రాయాడజానుడు(రామవరదె త్రీవరులవైరామడి

దత్తవూరాయనిసరావరదవులలరాయంచులవాస్త(దేండవరామవు(త్రిపీతత్తుకరుతవురయాకు(గావురులనునరిం ప్పగా వురువిరిశ్రీయువయుఅంతనెత్తనాండు(త్రె ఇస్మయండుకాం

హాకంబునంజైబులతోబంతిరగ్గులుకులవేసుతో) గింక్ష్మె(త్రా క్షునవేవిగక్షనందనరయుంపువెంగనకులపులంగదవించ్చి(సురంగం వు ఖగుచ్ఛంగంబుపూరించినవినితేలు కానినంరం

హంబున(గొపదిరంశ్రీ...పెంచ్చే రాజ్యంబులగునజ్ఞంబులయుగట్టుకానిపదత్రానాపై(త్రదుంగంధరువైవెనెలకుచేనసంబెనతతవు(క్రియం బదులపులజప్పులదించుకాని(రాష్ట్రకానను

చెలంగానరంబుహాశ్శిరాంక్షపతిరంబుగుంజాదిశూరీకులరాయుల్కను(పులనునువునరారనవిల్లరవల్లరులతోదవురిజు. కొంత. ఠావ్యువింవత్యుగ(త్రైరాయుంవల్లుకను(వెగాలువులవా

[illegible]

జానకీపతికిన్ సాలంబుల (ర్పుంగ ములు విసుశుల వర్ణ్యంక నిశ్శంకింబ్బ వర్ద్ధి వాచెయుశయుంయాపారిత వశులు లుగవాలగ (నైపావశులబాక్కలవేయు తనినిమంబంధుండై (యెుపగ్గిదిబ్రతత్వేగం బురి(ప్రాపోవకు
వెరవకెట్టి వాం గోంయత కృష్ణ నుయిగ్గుపికుశు వకులు గాఢవెనుగావి వినరతలు (ఖంతి తంబులల గలుపగానరాదలు (బాలు దితకుపట్టి పద(శ్రీవజ్రాలకు (తరుణ్తి వెలకూవెధరణి విరాందేయువ
అనిపెంక (శ్రుపెన్కు విధంబులకు (ప్పు తంబులు గావల ంయుకనిశంకింప్ప ననైగమగ్గ వాలకులనిల్లి నిరి (ుకయుగండుని కొావు రుకులవినుకై (నంతలనవులున్న రూరిరాలున
దినక్షత్ర (శలుండరిపకిబ్బిన వుక్కులు (త్రెండు కొంగం గూనెజిసటిల్ల గం పు వింరతు పు రసూయుతయుఅ నింయుల్లుపవి కిన బాల కాలాపంబులు లువింథ్వా) రూపంబులలనికొం
దరుకుండే వాం క్షిరం తగండు యుయు విక నితకు భారవిందులంకై అనందం బునంబాంది (యుగాజ్ఞనరయుట్టి యై సనిజ్ఞ ట్టికట్టువిదిచె (నట్టియుకంద నశత రగెత్తురు
నెరుగకుండన వలయులకనిక్షవరకావలరుం కురాయ్యైశపారులనెవుండుల నిశింక్లి (గొపవనితకై పాణి శ్ర్వనుకెనె యుగ్రాగ్నా (నాకు నైజాం(త్రవతతై నదినై బరవసుండై వాస్తవుకె (త్రిప్పులవతకై (కలాదనైరని శం
నినకుకలనిమాకులనసుత్తాలురం (సూకుంచెక్కల వంప్పులనా యుజీనుదాంగుండుగాంగుల జిప్తూకువుక్కావుశలుమం చాప్పదనంబాలు కనిపెకుదం చితవయునె(త్రాప్పవునిన(త్రా విజనని తా(

నాస్తుతిం(ప్ర)నరంబులంకు నను తాను వెంట దినిబంశ్రీ పంతులలదే(వృ) దృష్టి రక్తుని అంతరాతాల తానక నాలు దింక్షు వికసించునై న(ధర్మ)కొ సంత్వంనకలంచులు దొరకుని రంపకారణతులు వెంట
తింపరాబుతింగి నకలు తులు నాకలకు నుంగా కక వనివన్యులు నిపుణులు విక చినకలులునే (తి) వెరాకరాలు చుంటి తా (వేల రాతు తాలు తిరుగు వేశి రాముడై (రాతులు పుట్టి విగాంతి వెంట రాతులులకు
తులపై శ్రీ (సొం) తి (సాలు నే రాతులు తులన్నదా ... లుగని యొల్లుదేవలకి చాతంగలగొల్లవెట్టి కానలచుక్కనాని వ్యుకాని ... వృక్షరాం (తన రాగా రాతు వృ రిరాతుంరయుజన్నై
నకరికరంతొంగిలంగాలవే।విని సొంతిం ... చుకలబాంధవె వెరపునె వి(ద్రా)ంతి రాతులుం జౌంతవలు।న్నెన యొక్కవిబు ... నన్నైనేనవిబునే కారితి తినిద్దిం వుంనే ఖర్మవ్యుఅదివలు
దలకింతులు తులు కానలక్కుందక నకదిత లంతుద్బెకన లవుల్లు తనవనసంబు నాయిలుయిబాలు దైతంద నిబావింతలనం దులనాంరాపెద్దలు లశులునైరతి (త్ర) వలంబులు।వెరపెరలంగు లంకులనై వెరపింతలునం
దంనాకనినికి వెకొన్నిద్దు గనిగి నాందలు (వెరప్పు) తానాబుతి విని పింతులనం దులనాతానాన (గైలు తలు తిదప్పు కలంరలు। నెంరదరలంగకరాలు లంపనం దదనం దలనాచానిశ్రీ) చూడవితొక్క చాటుకే

తేరు । తనస్త్రైనైప్పైరైన తలపోరుబారెదె । సోజారెదు ఖండ్రి రాయంకటుదిరాయెరుగ । రలవినసూరకేసంద దేకనరవ్రు వానిని । బిప్రతిశాస్త్రిరాలు షంగిరాల ప్లానాయ అనివితన్రైనంపై గ్రశుత్రులాలన
వులనచవాలదోష్టనులు । హోవింబ్రావించుదాకసోషారు శ్రీవులనై । జాలగలనాంబులులగలులగలనల । బ్రాలుగనలనలదానంబుపవ్రుంబురరాలు నూయవులఅనినిష్పురులంపై కెలనుం
సోలరఘుకింపింశ్చిశాలనిలునిలులవునిభేశ్రగ్గులభగ్గులన నగశ్శితల్లిదగ్గరినపక్రదవిననచందంబులన । నగ్గరినచదిరొలుదిగ్గనురి కెయకెయనవష్టులుమల్లనిప్రారాలగ । రూజులు
బ్రాన్డ్సుపలువానిరాలుశ్రీవవులనరయా । కిజ్జన నులులనగునల్లిరాలు । పజ్జాంజ నుడెరనతకుపరువిదనతిపొయ్యఅప్పు దూయవ్రయ్యస్త్రనభారంబులనక క్షికుప్పకిరాలునుడై
జూరాప్పకలమఘుంబుతా । జునితకృపవులతాజులత్పభరతా । దుస్త్రాత్రరారప్పుంబుతా । వనజాత్రేస్త్రరాచారినమాదనరిగెరె । ప్రారింపృచుకైవాకిపకై । ఘనరయా గింత్రివలుశంబులుకైవనలకొనంగావెన
విలారవనూయ్యరాలుప్లలకూరంబుశైత్యహరంభాదికం బులులనన కుస్త్రదంత్రినతిష్ఠప్లుచదినప్రకైనివాసి । కెతప్పుసై రింప్పువింలంకదాంగయజాపనేనని రిలునలువయప్పనెవృవాని । రాయంకరెరి =

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

శ్రీ పాటలికి (స్థిర ... కొనవచలనగా కెంజని రెంకనూలువస్యవెనిరాకావి జాతలవసెబలలుండుని జూరదరథావున వమాకృష్ణ వమానాతిర్వస్థవయలలాఖ్యలుండై ౦రగారంభ
ద్రాంకులనరుపలంఖా ప్యవలుంధపలికినిగుసుచూపుశాలాలుసుగాలక్షవలుదివ(వలపాలుంబులలువెకవివిపవలలులిరిగివలవా(ఖిలధ్యనిగురావెనలనా(పాలశ్చవ
వజ్జైనవలులుయివలపాజ్జైనవలులూ వఋరులష్టనివయ్యాలంబులవెవదినగాలంబులలాగల్పందికెలువెలు వదినప్రోదికైనకులనదేజంబునతిగ్రలు
౫౮ తికపలిం(బ్రశిగ్గులైనశిగ్ధంవిధిరుపెడవవే చిద్రబిత్రశక్తెలానవాలుంరైనభాలునికి(ప్రయుకిపెచికరతవలం బులులవలుక్తలిదించ్చిందియుల్లనిరిఋకఋభాలు
దస్తిశివదలకప్య(గాలంబులనవధికరెహా నిరాదప్యనప్రతనల(గ్గాలాక్ష్యతిందుగలవిశ్వవలు(నిశిలారరూవ వలండప్యనిపనాలలుక్షప్రాఋషిఋరెలుల్లభాత
వలులకలనిందిందుపారుస్తతి(ప్రాణాంబులలకలనధిపతివినేవ(ప్రకృతింరులం(బ్రకృతిసంశవదలవాతుల్లనలనేవతినికిస్త్రిపలికినివిశ్వలనతేవ(ప్రాకృతగలనావిరారవలులబాంధకపూర్వ.
నిర్గుంగ్రవగలనంజ్ఞుబింతనేంరుల(గులనాందరులతలందాపనెగలనావిసానలనిందలందలనలగలనాంబుల్లనివకప్పబదుదుల(వెలుదలరెలుప్యనిందలవతారవలులునరిరుల(లందులనరి॰దాస్త

కాలుష్య స్తోలలాచుపాలు లుచాలుకలాయుతాతాలునుగప్పుడెది యొదాగా । రాయునుదిలశిక్షైత్రుతకతుంబ్బుంద । ఆతొనసద్విభద్రవిశ్రాంతు మదెచ్చంద్రుశలభసంరుచిసద్ధిపొయశు
వెదిలాసలుదిశకలు । కులులులెశజశంబుతుద ంరయులేయుద ఉనైన్న కుపములనై । వెదింరయునుతొకనునై స్తైరు । సలవసునెశప్తు బ్రిజాతురాజ్ఞాకలంశనలాయుగియుపష్టి ంరుల్ల భాంపరిష్టి
యుాతంరశి । ఘుష్టితుబళు తొకగస్త్రిగాశ । వష్టిత కుష్టునైసుఖంవర్ణంశనులుయువష్టి । వెరినైనితళ్లిందగాలకష్టాయుశయ చిన్నైకుశిదికాంగపలొ । జిన్నైకుసనాదిరియా
సదిశాష్ట్రవయులనై । చిక్కసుష్ట్రతిలతిగావదిజిన్నైన తకుదిలతళ్లిశశం తొలనాయువయు । యుష్టుకర్తనెగావయుద్ధి ంరువయు ద్దింశాసుకసింరయుదతంభుసష్టసదరంబునిచ
నైనైశాసుష్టినసదిరంకంసులంబులు సదనులవదిరెమె । సులదింరయునైన్నై బంధనంభుసంధించివలనానిసం త్రింరుకాశంతంరురుయె । వెంటింరయునైనైపా
స్త్రసంభుసంధింభ్ని కనాష్టునెశేష్టించిసవెదిదిచరాపెనిష్ణాయుకయుతజ్ఞసనెయాంగిపంగల । రజ్ఞుపరంపరల । శృత్యరునైసలతుస్తున్నె । బాజ్ఞదిదిగిరాదరామ్యెజ । గజ్ఞాలవయులుంసబాజ్ఞగష్టసవ
నశెల్యురయుకష్ట్రక్యంగాంరుష్ట్రంరయులనులసాపికెలునులెరసువదిది । తరిసంతరంబాన్న్యయుగియుచాకలజవంపచాకనులనుత్తదింరుచుపులుజారు । త్రిదింరయుకృషంరవయువిరలుంరాయు ।

రుంగసంకులుక్షలంఖ్యచువెడలుకంనిక్ష తొవెగ వంపాని। రుంఠిసవచ్చి సొంఠి రును నిపలు పంరుసలు లుగలు చక్కంయివార్జూవలవాని। కూకచారిపట్టు కొనివర పించువం।
చిక్కివెంకవాంగవిక్కెననుకుంటు। నదిగికాపు జైతులు లాకకపూబొవా। కెరునాతొ కదాలుంగప్రిదలవీయురులుప్లనిరెంటుయిబేరెప్పి కుత్రిక్కెష్టులు। గాంగారెంక్క కునవెక్క గానరపకదా। చొక్కంచిం
కునెరులుకు। నెరర ఃదరిత్రినిష్ఠినిరుతులు గలదేయుక్కుపట్టిసవనినికృను। పత్తిద వంనిచల వముకానిక బట్టు ఉచెప్టె। పట్టవ కటువంక్రీకపట్టి। పట్టుకొకంరాకుగాకపతుల
కుదక్షవెంయకెయరెంక్కద్దెనందదిగద। బాక్కెరు కంనుంనాతులుగదిగిరులుంకపృనిరుపుం। చెక్కె దదిశెకుంవులచిక్కె। జక్కె బొరెంపవ్వ చెక్కుజ్జూకలబట్ఠొయిగెయితొరుం
చుదిదిరులునితొలగక్కెబాక్కెదుతలచెకు వెుక్తెకదరలకెత్తి। వంపుతొనాపలువగాకచ్చుగొరాదుకృతక్తం. చులూంపబొరుం। దక్షులకల్లుంబులపదునగ
శారెదురాచనేంపలుజాలరప్పదెచ్చి। దలరుక్షెక్కకనెక్కంచుగట్టిరువుసదిపైవాదిత్రితీవెుటక రుజూదెచె। దంచరంచుచెలులక్కెకుగప్పతిదిగెదవింక్కగదిక్కితనవుపుతెలపుత్రి
నింసుచంబ్రుపాబున్నెకదనిరునుది। రుంపుకింరుచిపుదునెరగకుంనికెయుఆతినుచ్చునించులనెత్తిపనికెయునెయుఅలులనగట్టి రొలుం। తెలుంనవతెంతబొరతెలుంకెత్తిరుపాహా। గ్రాబులుంపదివిక్కిచ

దిమణిదాతాగళరరదక్షన్నైరుక్షాళ్ళరుక్కాళ్ళనారాదరుప్పురుబిమ (త్రు)నై మెళకంగుపుంకనామునై శ్రీకలంకుచాలావపింయుంచువాంనై (ప్ర)తివదనంబుగనేతంబుపాదైవిగపలాయప్పునంప్ర)
ప్పుంకారుగాకరెంకుతనిప్పుకేశంనారవున్నశ్రీపాం(నింప్ప్రజ్ఞాకపుదది (త్రు)దై త్రుపదిన్నుక్షిభాతుల్తైచిక్రిపాం(నింప్పు)ంకన(ప్పు) లనాత్మకునైనమువులగాజింతుత్తింయ్పునక్షాపద(త్రుంపంనాంధు
శ్రీ
ం 2
ధం ష్ణునకంజనంబునిజామాదాది(త్రు)పయాపాంప్పగనా ఘవఘఅనితనవంనంబునాఘకఘకలవానిసుతులవంచున్న(కెలకంత్రులతో కనూదికానకరుపరు లకె(కెలతానవైనధిర
లన్నెల(త్రా)ప్పగాదంశ్రీబంధులకలత్రుంరెయుప్పునా ఘవఘఅనిచింతంచివిజ్ఞానవికారదుంకగం[illegible]కారదుం దునలకూబరపుకాం(శ్రీ)వులంబ్యూవి(విరారు(శ్రీ
మదాంధులరుగాప్పనభూలాలకంబునకజ్ఞునత రుప్పునూరుది్ప్పవషంబులలంకుండపువిరాంధగొవింధచరణా కారదుడు రవిందపరిప్పుంధంబునాఘకేఘవులత్తులరైనా
రాంరుగా(తకులరైపరపునాదుభావ(శ్రీ)సం(సంతల్లలరైసురలోనే(వ్ప)క్తలరంవ్పుదరునాదువాక్పశ్రీబునతనసూఘవఘఅనిరయుప్లుపదిక్షిరాంరుగాం(త్రు)పంబునకేలంజనిరెయు(వా
దిరుప్పురుకునంశ్రీదివుత్తులైరి(వరవుభాగవతులరైనసారదువూంపవిపుంబుస్నకేపాటింశ్ర్చియకేఘవుద్ధులతన్నదిచిక్షుదు(వుత్తులుగూప్పంకలిలచివనలకతానా(వుత్తికనరయు

గ భూరాణ తస్మ । గన్ధైర్వద్ధి శింతః । గన్ధైస్సాధ్వ తల్లి గరుణా ద్వైశుశుత • ద్ది మోవ నతి శ్వేతవు । బంధిం ప్పుం వీనేసు ఖుజనే స్తాలా శ్యేసు వ్యత్రిం ధ్రు గాచ్పు న జన తి । బంధం బునగ ప్టవది రాలు బాఖిం
శ్రీ శ్రీ హాథరశ కం గ ౭ ౭ ౭ ౬ ౭ నం ఫం రు । సంగా త్రు యు రామ్రైన శిరి యుల గా తృజుక్కై యు । (శ్రీ) లక్ష్మి న పత్తుజా డు నగు । (శ్రీ) ంగ నక్రి యునగరుణావర యురభిరే న్వర చెనూథతథ జ్ఞాను
లవెమానులవై (ద్రాసు లవే రాంగ కం శ్రీధా సులవేత । పూరి సబంధుం నగునే (శ్రీ)నాధుకు తృత్తి యులులచేతం బో వెనూథవత అంతన యుప్పు నూథయుంపిరివవు సు
లయుదరిదిరుగం గృహ్ణుంయు తాన్లిగా రత్న వాం బునెనెరు మద్దులైయుం సవలనూబరవు జి(శ్రీ)వులసుగుం వాప్నకులవి ద్ధరింగని (రావిద్వ) కా దివని రాము (సని చెప్పి) నవిని ।
రాంగివరునెకు భూవరుండి ప్లని రాముథరథా రథుడెల సఖించెను (వారివృత్తు) ఫ్రుమున కువచ్చినప్పుడికి నీ(రా)రణాము యుప్పుడి రామాగికులారాజ్ఞ యురుగచ్చ ప్పవయ్య
౧౨ యుదరేనూ నన్నుండి ప్లని రాముడు లరుణికాదు కులిరుచ్చు రుసంకర కిం రహై యువహాంకు ఠం చ్చివెంది కొంక్క విందవిరుల తోం పలవాడెకు గాదెటుచేది యులలం
దుకాశ నెదె కాంసం గరంబు లైనయుముడుగులశ్శంరి । సూరంగం బుసై సముంద్రా క్కి రితరంగం బులం (శ్రీ) ఠం ప్పురారదుంసు నవచ్చిన (నచ్చిలు వలుచె చ్చెరవ(స్రు)ం బులుతరియుం చ

మానవరనుల దివ్యభాషలయానై న్నవమాందుయొయించుపతరసన్నే ల్వా) ధర్మమోక్షప్రమో (తలచినన్నొరకరయుఁ న్నదానవెంరు శౌథాదెవిగానొపర (స్తులమోచాలకలదంత్తుంయాతని.
కుమస్తుతా ంరుజ్ఞాంచంభుత (జ్ఞ)లవై ంరులంకుపనైవిలపొతు వొవువ శ్రేశ్వంభుచింత్తింప్రగనుాఖ్యగిళ్యవాలమాత్ర్నై నశాలునివులుశ్నేమందు (విశ్నేమెల్లనైమ్లవెలశిరయుంద (చా
పుర్తంశ్రినైతదుభాశ్లైనానిన (రా) త్తుదాదివిష్ణు కగునిజంభూాఖ్యఅనినిశ్రేయుంళ్ళిఖ్యగిఖ్య యొవువవాత్తువలననివిశ్వరూ పంభు (గానచిదనమక్తికంపవు రా) (నావు
చాత్తునితనిశిలలతొశాారునాతుని ల్లభా రునాశ్రీయుంతుఖ్యకుఖ్యనావు నదునైనునొశ్లు లు (నివుందలనతు లుభితులులశిపాలునినై (వెం గ వుందనినివి
పృవుగ (యొవువరితింగానైయాశ్నుదితదనాంకునేగాఖ్యనేఖ్యఅనితంనుభరమె శ్వరుంరనితలుంచువుంన రుశౌధయుంధువిష్ణుంకువైవ షవనాయుంగదలుకానివినాఖ్యకఖ్య జైదనుపదరంరు
నొకతదయూ (పదతునదనైవ్రితుంద నునునుంలులుకరయుతనిం (గాదునైని తతానైనిరుకానినదువేదునతొదను వుకగావింశ్చె దేవాఖ్యఅనిదవిశిం రాజిపై్లని యొంఖ్యనేఖ్య

చిరవసాధ్యం బు పెంపున నే గొలచినారి విఘ్నాంతకునికై వడి దైజ్జును నిత్యం గ [illegible] కులు గూర కులు ఱిదెనె (వింత ఱరయు వెకె తత్ని శేషు కు వెరికి న్యాద తవెగా పి ఱరగా దేవు చు నగా యివయ్య అం పరాల
[illegible] గాంకు బలవు (త్రుపు చు ఖలై నే గొట్టు కు వగారు బవెంనం ఱు మున్న దినె నని చెప్పిన ఱము గొద చాలుకె లు వచ్చి గాని ఱు లప్లనె ఱయు యివం న్నె పరికి ఫిత్రిం చ్చెరు (వుస్త్రి ఱము వుచు వెల
నె వ్రు వుం నింప్పు వు విగా (ఱమున్న ఱరయుచు ఖులు నెజ్జె వె (రన్నావు న్నె లవు రిచదా దేవులు వెధియవ యి అనివ విశి కినే వు గుఁదతన్నికి (నె రదం ప ఱయు న గాదు కి పె నిఱయు
అన్నియ అం వారావు నను దినం గ్నె వి నుప్పు నొరా ఆకొం [illegible] నా వెత్తి నేగా । నం వ్వు ఱ్సూగ్న కుం దిరి వగాం పులు వు దినం నంస్త్రి చెగాట్లం గదా । రిం వగా గ్గ నం బులు పరిం చి
చెప్పి దరుగాదె నినెం మదిగ ఱగా చెబు (గం (త్రం చర్చా (పూగా నాకు చే [illegible] నేనే నవుచు నై తప్పెన దం దెం ప్పు చె యివయ్య అనిపరికి నె ఱప్పు ఱ బులనన ఱప్పు వ్వు ని ఱప్పు గావిపి (శ్రీ దావు నను [illegible] చొలన్నం చెడె న ఱయుగా
వురుం దుదన నెగా రు దెర [illegible] నాయి [illegible] లవిదాం గిగ నం గాదె చాలు నినుచు [illegible] ఱము ఱ మల దివనప చ్చుతన్నూ (గాకె చి [illegible] త ర [illegible] న చదె ఱప్పు లాత్రిక చం దరైనె (బ్రం వ్వుం దం బుల గూయి ॥

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

జనకుడే శ్వేతుండు జన్మింప ప్రదక్షిణగా నిలనెూ మునేనావెనె రహస్య సొద (పు) శ్లో కనుమల కత నిబోధించె వేదరత్నగా నంతునె విచె నెనంది తా త్మాయతేయ ప్రశ్నే నభక్తి నివారి పై గ్రహించు బులు చెప్పి
కాలుకై నలక్షిత నప్పుడు రపవారి పోషణా వచ్చెన తవిదం చ్చేవె చ పరికచ్చెదురనమూ యవముఅనిన విని రాజా రమొాకి కిన్ను నరమొా క్రెయు ప్లనిరెము యయిశు అవనిన విన్న తొాండునరా వారుండను వను
క్రులకు ౧ రతుండు దుమలుఖ్యకు దరరయుత నిబా ర్ధ్యనారి నిక్షర ప్రెంచ్చా వను రవై జనిరయు ంప్పుడు నుచు చెంప్పినవార లతనిఖూచి విశ్వేశ్వరుండై నవిష్ణునెవార తిమా
కిచ్చితె నిరుకుమ వాజనింత్య మునంచుకునప్ల నాకనిరెపు వెబ్బలు పెద్దరగా ద్రొాణులెనం దుకై జనిరచ్చె ధరరతు సొద రము రవ్య దనుజా త్రివెరిరలు గ్రమలక
భూనమాంపగార వించి తక్షిరంచ్చలను చెలరన వారి మశ్రి రచ్చె నధి కచ్చి వారలన లరిరి ప్లాయుమయ అంతనెక్కా గాందుల తన రయుంపిలి పాపలందరుస రాజ్య పను లందులు పంప్పులవ దిపొరయు
నేనందులును దరినంద రంచెంబానందరి సరంచెంబానకకులు దులు రునెనక్కెకుంచెం వుపెప్పి వినకివిఎక ల విరాగక పెరుగు లగూక బొానిదిం నగాంక త్రొాదు నచ్చెంబునేన లవరించెపుత్ర

శ్రీ రిత్రశేఖ కరణము లచ్చి నవినే నిరతము (మనము తురగమ్ము రురుగాని కాదు కరుల నమ చుక్కె (ఛెరుగు నవ పాదలప్తై భర (త్రిరము తుర రగ్గా కాంత్త వెందు లవి తవ వెందు లవులు శ్రీశైక
నాయము వృశై కామూరు రు (మూంయుల్లను వెకుగు చాలు వునసె వెందులకై (పోయుదవెంకై దశైన నువూయునృలసురు ఘులానవు జాలవాంగ్రోయుపయు అనివు.
రిబయున్ననేకవిథంబులైన (బాలకృష్ణుని విన్నో తంబులుల నవుయుండుజెయుట (ప్రసాదంబుల నియురుంగకె (ధూరుచుంచన గోపికలకుయు నారి
యుల్లని రమేయుకయు చన్న వికచియుంటపుచనం (చెన్నకు పొరు గిండ్ల తోవ వెరు గకు నెకుకై (గన్నులదెరవ వుమా యయా (చిన్నికుమారకు నిరప్పకాయుం
రకు అక్కపురులగవతదయుం తనాంకుచుగు (మేయు చివాంది త నెన్నులుమారనం వ్వు (రావూ లార (శ్రీ లాకాభిరావు లార (తల్లు లారగణావతివత ల్లులా
అరివార లనైవమబర చివ (కొకుకుం బొళకరయుంనెని కాంతలుతల్లి దన విశోరవుల వెళ్లగనింప్ప ఛితుమై (శ్రీయాం తని సోంపు సే

లందులతోనె వెలతినికాముకులుంటు। రావణక్షైన రప్పవెవెయ్యేయునాళ్ళపొట్టినింటగ। గ్రైచేదినెపట్టిందుక్కబానెరుతినిఅలయక్కు। దూపిరి తైరలధులవానిం। జూపెదనైనైలనెనెపసంవత్సనెసు
నాకైయ్యతెరవరావెకతెనె త్రింప్పు। నెరిగప్టినవలువవిదిషినెదానతెలునె। గరపింప్పినెకావూరుకు। వెరచుచునదిపరవనెగుపవిపొతమెనాద్వ్యేయనానకలకలనెరనాకొకలు। గ్రనెతవలునెవె
నగబ్రావలునింపకవెవనె। కొకవెరుంగతహా రగ। గూంకవిదెనెనిసుకులుంటుగలనావెగలనా ద్ప్యేయ్యితకలితెరెవకతె పెరుగులఢచుచెచులతులదివంగి। పెస్రవన్నినెలదిగి
వెనకనగదిని। వులగులవనిసుతులంకువులగజోను వులులనాంరలు। జాగినాంటుతగఢరయుంనె నాంరలాయ్యిక్యలకంఠి వూంవాకగరితలవెల్లనిపట్టిరాగలదని
లుతితకుగలు। నింక్లలూపలనిదిరొలవెల్లదనె। త్రొవతూవంవుండగనెళ్ళదులబాచ్చినాంటొతలుప్పులువులత్రులదానెంభులలునలతెప్టీ రలుంనవందంభులన అఅయ్యేన్నవర రలు। నెకోపి ౧౪౯
తానాంటూనెక్కిప్పిలూనాటునెకరలులంపతితూనెప్పినెకపదిప్టి। నెకపవెక్కిరించ్చినెన్కొకబావప్పగపట్టిపెరాహనావులులపరగజైరలు। నిష్టిచేనివెరకనెక్టదవాచునెనాకానరా

యుష్మనుపతంగ్యూవా కెప(గ్న)మ్మగుంజాళ్లతినివిలికానెవెరకుగనె(రెవ్వా విగరచివదిజ్జా(నవ్వూనెవుద్ధునుఙ్కరెట్ట్రొనె చెప్పుమాయికెయివేఖంతితప్పిపడెననె(త్రాచిల్చినుతొడవచ్చిఖవన
నునెనునె(వూరిక్ష్వజలములాడెన(క్షిక్ష్వనువెలుపదెచ్చైనెలతుకతగనెయికెయిం యుచ్చైలువజ్ఞాచివృచ్చివి(ంతునృగననుదకించ్చకొనునునదక్షిగెదనాతో(తచ్చిదచాంయునిం యునాదిమ్మి
నుతనునుదతిచిత్రవిబుదిగలక్షేయికెయిన్నొన్నిలు కెకని రొంకసతి(కెనువెగవగతన్మనుగనిగాకె కొనినన్నె(కొనునునులుగవి గెదనిపై(బిదిగాంద్దిదనన్ని నిన్నంభుపన్నిన్న
ఇయ్యకలనినదానంధెలనున(దలగకెనెచెవి కిగానతలరొమ్తగనె(తలనినెచూపెరొమ్పిదంతుని(తలంకయూంచెం శ్రీనుతుందుతగవెవృగాంయికెయి(వ్రాలగద
న్ననెనతి(వూలాలుందలగనువెనునునువూలగులపకునె(మూలంమ్మచెప్పుమునెకి(చాలునుచెప్పుందులరెసతుతుపర్ప్రందులముక్తి యికెయివుగువాశెకొనురు నువూ(మునగవారలు
కూవజ్జూచితుంతనవలునకుం(కె(తగజెదిపొందనదిగెను(జగవలునవుక్తిష్ప్రిశినువృచదుపంబెడెనెయిగియినెష్మినిదురబూవనాం పృష్టినుంపుమూ(రె[illegible]తొకతొదవిలగష్ఠి(వెధు

వుంచి కాంచిన తాలాగ్ర ఫలములను బోసి చిక్కిన నేకవ బుహోనది శె సొంపున్న గలతానె తొయ్యెమిమాంసాపటము తొగ్గ వామలునే (సాం తొవగ చాలు (శ్రీ) జీగ నపన కలు న్నై (గొపించ్చి చిన్ని పసులు బు
తోవం బొవిమ్ము కొన్నం చెలవ చ్చెం డల్లి య్యము త్త కొకిల య్యల్లు ష్టు ఛు ష్టదునెదు తాంగలబొం యు వహాంయులు హాచ్చితా (సు ష్టిం రుం దకె తొ గు బింపు బు నెన్నై శ్రో విది దెం కై చే (వె ట్టజా లకనుంద (శ్రీం
౩ దానె పెద్దె తనాం టానె రిం చినె (ప ష్టి విరాంక కహామ్మ వార బువ ష్టిస్తే తూద రియ్యె య్యల్ల దంజ నివి రలపెరు (గోద నెన్నె నుతురు (శ్రా) నిరుమెలనే యుయం చు కతా (గొ శ్రీ
గవి తయాం తితుది చిన (కోదె బు వృత్తి సున త్తగాష్ట్రె లతాం క్షె య్యె య్యవా రి ల్లు బా శ్చి కె దవ లతారం బి గు నె యు (శ్రా ఇతుది సాంకకవ తై (వి రిం పని సుతుం ది
దహా రికెవిరికి నెదార్త వాద రెమ్మె న తియ్యె య్యవె బుఫ్లు లటమాం కంపెను (వెలుఫు వరి రుళ్లద సుచు వికవి కెనగి రుహా (వె లుఫ్లు లగోదమైనో (తొలావ తిశితనూ ఉఘ్ము
దంగి విచెనె కహా య్యె య్యట్ట్ర తిన నబాదగ నివహా (చెక్కరి యురెం బుమచ్చి పిరిది కి (శ్రో వం (చెన్నె దెబి పష్టి చె రె ను (చిన్ని ంచు వహా రుం దె యు తసు (నె తాం సు వయు త్తె య్యెం ద్దంయ

రుకనిర్గంకి। తక్షణ ఉన్నట్టి దురు। వెల్లకవ నంటుబెట్టి వెట్టివమకాళ్ళి దురునను మునగా యిత్యవరి దరులు గాపకునవారు లం గారకు కానిన్నీ సంగార్యుని గౌవల్లభుడనె నగా
గులు భారణి వలి రంతె నై కుచుల వంగి దరాకు ద్రాక్షనెవపులు లభారలు రంకు రంగ నిరాభవంబున బ్రహ్మపనలు లవనను ము। నందప్ప రకభారింపవారని
శ్రీళ్ళిగాం వృత్తులుగానిశ్లో ంయుదాంచు। నెగా త్రధార భాకింద రబివా రనాత్రు లనివలం గుచు గాంపలాడ చెప్పి వయారలు రంకేవు
భాగిని వసుగాం తలాకు నేడురకు లలనా ంగుచె బంతులానర వైచు। జారంజెర లబ్బి రంతలు గాపంనిగు డ। నౌరి భాలుర తోసాకుసవు దుచుపం
రూయికరనాడెరి దరులు గానేరు వారిని శౌరంతడునేప పన్నె నవంబునదాంగజాకలంగ్రిదింప్పు గోపికలపోతికేలులేక దరు గౌదనకనేకంజనిలుల నిరిత్యకయ్య బాలులకుబాలునేవని।
భాయింకలుల వెలుకళ్ళు నెట్టిపరకకనగి భారా। బాలుంచాలవుని నెదరుముచు। గాలలకెంగ్రెప్పు లనిలవిదిపెనం భాముతములత్తెయి కెయిపకలి నిత్రిచిక్కదువారాకెనవలయాళ్ళం న

తనకు వేరు వేవెంటి పెపెల యేసుల నద్దూయేశుల అపోపలవి వారి కొవలులు (తీప్రులు ప్రష్టించువు రిగి తితి గుంత గవేసె (గోపాలన తులులు మున్నవ (సేవనులు లంస్కర వి యేసులం
ఇరిష్ట్ కుపై యేవుట అనవం యేసుం ఖులు న వాలకుల లకళ్లులు కొర గారు కొమ్మ్మగ లజం తుల ప్రులవ లనకె వురక (బ్రలకు వాన్నీకుం టకాదులల యేసుక వెూన పౌక (వాలకుం రక్షణా సె
యేసు మునుల జ్ఞాఖులు లమెలు జ్ఞంచుపై న ప్రేమం ఖం లబ్బిరాముం ఖలులు గవిమారింపు చుం ఇరి యుకేయు తన యూకు గొప వాలులకు (తను గాలువ గరావులుగూ ఇ
తనుకు గవి గి యేసుకె (తనుగవుకుంఖుల న కృష్ణుకు (తను మద్ధ్యులు మెచ్చినిల తనురు చినవు రెనగాయవ యువ రి యేసుగాంకు నూరుం దుతి న తినం చిన
కునం బాప్ప రసం బాపుగాదప్పుర్దె యుప్పి యుచప్పులుకు గా యేసు కుంకులవు నిరుపుడె యెంల నిచ్చిన నన్నై పోవగా (నప్పులు బాక బ్రాంచి తనున ప్పులు విందులులు వచ్చి రంచున వాప్పు గజేకులు త
కైతినగాత్రి కొప్పుకుం తృప్తి యేసులు చేలకె (గె ప్రులుకప్రుకి ప్పగులులు నింపాల యేసుకె మెలకుం ఇఁప్రేమా యేసుక గూయుకేయువ ల్లివ ప్రహానవణితవులు (వెళ్లను వృద్ధించి వచ్చి యేసు

ట్లుదిరుగనే । బ్రాహ్మణ నెక్కె నబాలక్రీడా తాండవ [illegible] లను దిని చూడగ నెక్కె నమాయ గనె కలనవిత్రి పోతె । నగ బాలంగ జ్ఞానయు నెక్కె నగవరింతుం డెక్కె । నగవు మోమువు తారవెం
జ్ఞనె । నగవు మోమువు లనకుతెమ్ముని । నగనెక్కె నెక్కె వాయ కళ అక్కెలనె కలక కమువ్వుకు । ఒమక్కెలవెయు గాంధర్వ కమల కళ్ళే కల దను । అప్పల కలగం తగం చుంగ । నవ్వు దను
వ్వుదనుగం గనె జ్ఞనె నెక్కె నెక్కె వాయ కళ అకల కలులు చే దనులు గదిని దనులు । కెంకటలగలల నే వలంగవిలం గలగల మిల గవాయునే । క్రీకలగలవి కనెక్కె నెక్కె నాత్రకు ।
లనలగలులు నకలగల లల నల వదతి దనుకలు గవనిబక నవాయువదిరి దనులనవాయునిలు తనలకు నసం పతినథ రజీపరా గంభీం । పూరినజ్ఞెరపూంతభూతి గాంగ ।
నల్లుందుకు వెలులు గాంధర్వులు కాలలామంబుతో గలసం గదికానికలనకగాంగ । బాలఛా గం బిం పై చరెగల కావవి బాల్ఫట్లకావలం నిగెవిచి నకెంనుగాంగ । కంతవాని
కతొ [illegible] కనిలకత్తుం బులకవనె దవ్వువలగం వెంకటకృష్ణగాంగ । పోరవల్లులులు రగవోరవల్లులు గాంగ । బాలశిల బ్రోక్క వాలకలం దల । నివునిపసిది నెల్ప్రు ని వునకల

పుణ్య (తి)కులు వశీకరకవి సాని వెన్నెల వెంపజ్జ రంగరుడు (రక్షు) శ్రీ వలు లధురులకే దేవ బ్రాహ్మ (రాత్రి వన్ని కృష్ణ చౌనిరతి దేశపావిం స్త్రావేతరు లఖులకాలకు చెప్పుగ లుగ (పరాంతు దురు గృహ
స్తూతారవంగ సుఖ (రాదుడురు వేంలు ఖులు బలుశ్వలు వృక్షవులు లుగ (శరవలు లంపష్లు లునిజ్ఞాఖ్యేకదులు లుపుదురు (రావల్ల్యే) స్తూలు లుశైవ రతులు లక ౯ వియ్యకేళ్ళ తదవా౽ ౨ రిబులక్ష్మ
స్తులు (తకవా౽ ౨ ౯ వా౽ ౯ జూవితగరంచా శరక్తే (తకవా౽ ౨ ౯ రంరంచ్ఛ రంరం వలున (తకవా౽ ౨ ౯ వలం క్తసె వేలు లు తపసు లుసు రలు సరాయునియు తలవె త్రి
సేల్లకకతకవి యూ౽దెరుపెత్లపంక గాఢి శంల శంగిరా లు (రంగసంష్ట) స్తపంకాంగ రాగంచులనే ౨ కరంగ లకె త్రు వత్తు (రసవంబుల లంయన్న బావాతిరకం
ఖ్యలకింగంబుకాదవులసి శవపాంతు (రానగంబులకాం తులంతంత్తే రంగశాలా నై శంధ్యలకు ౯ దితోంతు (రలవింతల్లు లవస్త్ర బావెళ్లి (త్రావి (పరమ రామా శ్రీ) వపం
కవిల (గౌరి రువు రుగ ౯ రామా కేల (గొంపుగండు (రా శుభ రాలులు ఖ్యానమనోవచేలు కేశవరాయ అంధరాయకేయ చూడ నివారలనే పృకు (జూనక తాకవులు లు వయూ దువగ్గ

నను మాన (తనకు తెలియదు) నె శ్రీకృష్ణునియందె యుండు దలంచుంగాని తపస్సంబునన్ సంస్కారంబునన్ యజ్ఞకార్యంబునను యనంతానుమతంబునన్ రాజునకుం బునరావృత్తికిం గారణమనుట్టి శంకచే
శక్యంబుగాదెవ్వరి కప్పుడిదియెట్టిదో యని యడిగిన యతనితో నుండదని యడుగ దలచి యనంత శయనము సంకట పరిహారము యని యడుగ నభవునెల వలున నెలయుగ నిరయుగ నామాత్రంచే
శ్రీ ... మరి శ్రీకృష్ణునకు శిక్షించి భూలోకము ... శిశుపాలవధ వారలకుం జెపితివి అన్యోన్యముల యుక్తుండు నరుడనై చెప్పితంబున శ్రీకృష్ణుండు ఆ వసుదేవునకు నెట్టకేలకును
... వాసుదేవుండు ... సహస్ర ... వరకర్తంబు లనేకంబుల సుమంగళ ... ఏకముగ నాలవ వారలు ... క్షణంబు లందె రింతు
యందు కన్ని వేదముల జన్మ నక్షత్రాంబునను సజ్జనరక్షణంబునను శ్రీకృష్ణారుండు నారాయణుండు ... తన కృపాంబునకును శ్రీరుండుచని ... సంతతంబు పరమా
నందంబునను దేవతలు ... భాగవతము ... విష్ణుకథలు ... కృష్ణుని శ్రీ ... వ్రాయబడిన ... లకొంకలలవిబ

ఉన్న కులుగానిరయున్న నసకున్న శ్శియము (దపాసుకొనా కాశంబు దారకన్యా (శ్రవణకేకులు లనే న్ని ఖులోకించు లు చరాచరంబు (వైన భూతగణావులు లంనిరయున్నయి దేవుపచూచి కేంన వెలారెప్పి చూ
శ్రీపది దేవుయున్నయంత నున్న నాంచు వసుదేవ్రునిపం ప్పున దయూ దవపుత్రొవి తంబునై నసగ్న్ను నిందు వుంధ కుంబు నుతెంచి (నందుం దుకనుంగాన్ని వెచి క్కెతాంబు వి ద్రియుమునకు కౌరి శ్వజుంచె నసంసందు
దున్నారగుణావారకచూన్ను నవ్వుంకన్ను నంగు ఆరారిత తెన్నుంద్య (దూరి తషడ్రృ) గ్నుంగు బునందున్నుంగ శ్నున్ నరాయ వయువరియయుధ గి నన త్రాకరంబుచె శియుల్లి
నిరయుయనీయ ర్వూరకరాదు వుపాత్తు లున్న తారా [illegible] దవుకులయలుం ధ్ధనకరంవపచ్చి పంరయు ళ్లనే (గారకావులు వుంగకవులు కన్నెరాకను పంబువరాంకును నిజ్జవయున్నున వాతె
తన్నియుమ్మెయెట్యోషిత్తరానా (స్త్రీ లకెల్లనుతకెలి తెల్లొసుమా త్త్రీ నారాంతవి (వ.) తస్పూతిన వి(బ్రం)హ్న హోందునుకవాకన్నైంపు నాపలుని (స్నేశుంచె నసగు రుంచు వమానవ్వులకునై వి(స్రోత్తవుయుంచుంద్య
ని (నారుస్వంబునుకని ఇకనురాదులకునుక్కుంరంబు నారయుంగదెయునుచు ఆ నారావు కృష్ణులుంబజూపినగన్నుంకునువుంనకుం నసచేత(స్త్రీ) పవది దిది కెగస్లి పోయులనెతెరవ చెప్పినె తెరంగుంతే

[illegible] రంబులలి [illegible] రమణి [illegible] చుకుపునగ్రేలుబాలుంగానద చ్చి

[illegible] బులు లనేమట [illegible] వు [illegible] లంటంకీ [illegible]

[illegible] కృంభులలెనెంటుభుష్టితితెలా [illegible] వివెష్టితితెలా [illegible]

[illegible] పుఙ్గా [illegible] [illegible]

[illegible] [illegible]

[illegible] [illegible] రవుంటుం| [illegible]

ఖంఠ్యసుదిసదె గోపవమం। ఛెదగనర్తెనాకులత్రులకొండులకాయెలవలంపలివసువులపెూంరంబునవునెూయ్యుయ్యులక్తెనచెష్టంతిరదేనయులదిక్కనగాండువువనుంకగావిరా। న్నెదసుందివచ్చెశికొం
వెక్కెదమూర్తకవులవష్టిపోయెనె। దెన్నెదజ్ఞానత్తసంచచ్చికపలవెద్దునత్రైలుదారంగిఖిన్నరాయ్యు। పొన్నుచునున్నగోచుక్రియలుఘూర్ణవిప్రావెడరంత్రవిత్తరాయ్యుయ్యకయ్యఆపాపనిక్కైపొగలుచు। రాపాపనీత
౨ త్రిజూపిరయూరపవకువుచునె। గోపాలసతులు బాప్పజు। లాపూరితవదన నపెక్కురాత్రెంచిదనుచునెూయ్యురాయ్యఆలాజ్రక్రసవిరా రత్రైతప్తువువవాసవాంన్హారుల్రైఖింపలికినె। బాలుం
దాక్షానిపోయిపోయితుదిరచ్చిరంబులమోవక్కై బల। క్రితెవిలనైబరిరాంత్తపెనలకనలుచునైచెష్టింప్పగావెకవులక్కెలాగఫేకసుల భూకసంచ్చినిపవిగాదెప్లుంచులజ్ఞింత్తింప్పనసుూయ్యకయ్య
బాలత్రిరదనరంబులలు। పోవెదినరవలులనుదనుబుబాండులగవిగెరయుం। గ్రెవించిత్రెలబిదిరయెను। బాలకులజానకాంక్షంగిచెరవరెప్పుదృపాయ్యకయ్యమెకవిగిరయబుష్టుకానితిక। బదిరయెందులబాలకుం
వెక్షెతబన్నుతనిఖుంచె। విదివకజూలకవాండుది। బదిబెగదెదిశకవులుభంగిభరయువయుంబాందెనెూయ్యకయ్యవారివరతలపెకనవయున। పరవనుల్లెరాలవిరాంతభేగ్గాంగులదై। సురన్హైరిఖవుదులసూ

నదిగ్రాముదిగాశితిరణంగు ర్కృస్నుడు వినరెదియాగానుడిగావిధారికేంకృష్ణులు స్నుడినినగొనవనులబవరిసుదివదిరథిపోత్యమువురియేవలయునవనదను ఞ్జుండుడు విల యునవను
నతెరంగునకనినునంశి న్నునకరుకతినిపిననెదినురకరువతింబాదపినిపృదపిరజనువదినెగనిగనవయున్నెరశి తరణికిరణావులునమరుగుపదిన నెవికవునంతి
తదికృంతిపిరనునే దేశదినలునెరుం సుభదకు సౌకులుంచాంకులుంచేకాకులుంభునెంది నెంరొరునెరుం గకచెంకుపనుచుజనంభులవునెంభులుపు
సంపిమునంరలుంభరయునుంభునంజుంతన దత్రపరిక్షేవుగానశ్రంభునదిగంతరంభులుచవృద్ధుపదిప రిక్షాం త్రంభులులగనెంకవునావెఱ్ఱితనవునాత్రుంభవు
నకవ్యముంకరంత్రైతొంచెనాంనవలయుంభుంగా నృపాపనిబ్బాకగానకవిపక్షనభాందికలంరితక్షియొపాపకభాలనూర్య నిభవాలశిరొవలనినెంకుగాపికిం ప్రైపదిపొంయు
[illegible] నృవుర్భరుచుక్కెనెవులు [illegible] తాపవనునెందినెవృగలక్ష్మయుల్లు వంగృయుల్లు వుచెస్తునయుల్లు వునొమెతుస్నం దిగానవ ప్పినెంక్ష్నను నుదిగానికానిపోవ

అరణ్యమున పంజరంకొఱ్ఱగతడై వెలియుండు కొనగొనుచు తారాపాలుని వెంనంబావాల గ్రీవంబు శోకంబు గదా యరుని నక్షించి (గోపకులనే నెచెలిదానంబు లంకేరి (గ్రాంచ్చానలు డెద్దు

7. సుగ్రీవుంబుల పోవంబులావరించెరి (రుంగ్యజసు సప్తవలవంరత్రంబుల నచ్చి పెవనంబునె యంలంచ్చి పృచ్చి వానెనంబు వరిచించి వచ్చి గాదుకుసనే కష్టుధ రయూర్దనంబు నంకుం

నలక్షరించి నపోంది వెలుడవులలవెట్టుచిట్టి నంబులలకునిచ్చి వారలయరూ శిరాపదంబులలంగై కానిప్రవాదించ్చి కుండెనని చెప్పి కుండిట్టి నిరాయంమటకుగాదు

కునొంనెనానందు తాడపై (నిదికాని మూర్ద్దాయి. తక్లిరాములవిని వృకుచూ (గకుదాక్ష కొంద శిఖరవము (పడుపు నన్రేం న రెంపెనతడు వసుధాధి రాయకుబరమ్మైన కా

దుకెంవెరావను (వెరపెదియులలిమాంత భత్పువెర చిజ్జనని వా (ధరగావవులమ్ముటి నమవాపు రుషుకుగానెపు నసుచు. ఋక్షిదలంచ్చ్సనాయ అప్పుక్సనాయకుఖరుండగులకంను ని

పంకునన (నరిశిపుసవ తునదకునవనిన పాసుడుగా (సుకకరువరి రాష్ట్రనచినన (నరుదరుదం నను నరివినరివారిగాన్ని ప్రా రెంనాయకుసుడి యరుంరుగని వారిసుడి

ల్లె రై లు బదలి (శ్రే శ వరముని గౌర వృంద మా త్స్రు వృ వక్త మూ యువ ఆప్రపుం దండ లం దేశ క్ర వ ధా ధేం చు వృ ధేం భు ప్రై సై లంగ గాలుల ప చూ చి | రయ కోద నంద వయుష్ప్రై న గోప సొంటి రాజ్ఞ నవల
ఆహ్ర (శ సు లు తుండ రశి వ క్ష్మీం ఘో లం వగా నై రయు లుష్పై నె దె (వెత వృ లు ఘనం ఘు ల గత తేసనం ఫుల లం భూయు కేయ చిం స్త్రీ న కే గా రక నే రవు క రవు రు | త స్త్ర సవ థుం దం గాం దుత వృ గ తుం త్రి | చి న్ని కం వా
శ్రీ ర దె | శ్రీ స్త్ర సం భు న నె గౌ దీ నె వి ధ వె ష్ఠుం ద రౌ గా ఆ వ ఆ ఇ వి త స్వే దం చు న వ రయు రిబు నా యు కే యు చా ల కుం దాం కా నై రౌ ల కృష్ణ చు | గా వె త్తి న ధాం కి రరు గ నై గా నై నె క ప వె వ యూ ల
లస్తే న రం ధ నై త (గ్రా) లు ని కే క గాం దు వేం ఇ వ వి కి రి శి శ వృ యూ ఆ వ ఆ క్ష్ర రం శి శ వృ లప లు కు లు వి సై యు స్త్రీ యు వా లుం దే స్త్ర న బం ది రౌం క్త ద నె భో భా గం బు ప్రై వెం
శ్రీ ర నై (గా లం ధ స్త్ర ప రౌ క్త గా ప ప దు పు నె క ల్లా ఇ రి జ స్త్ర వృ ద్రై తో కం బు లై న జ్ఞ వృ వ ద శ్రీ | రౌ మ చంద వెూ నా నై రరుం (వా) లా పిం చ్చ్ర చు | (బ్రై లు ద్రై తె లు (బ్ర శ్రీ తా స్త్ర వృ లై రం ధ ఘు రు న
ఆ వృ సు మే లు నై రా ధ న భు వి నై రసు శా ధ వ రతం క్త్య యు శ్రీ ఆ లు సి తి వి గ ద స్త్ర రయూ కాం బు వి గ ద స్త్ర (వం చె రరు స్త్ర రౌ కృ ప వూ న ఖం స్త్ర (వ స్త్ర గ దు వృ వు స్త్ర సం త్త న ప దు వు క్కు |

కద్రదంబులకు నెంబటి కెంజాయ నెరెత్తి తలవలనరస్త్రీకిచ్చాం తలంపని యరులనెరింగని వెరగంపడి (సోమనిపెంపి నిరంబులవయాకాకొని (పేలుక్షాదివలు దరంబులనెనుండెనని చెప్పినవిశిపకి ప్రిస్నం రెండ్యండి ప్లనిరోలవా
కేళరోలరోలు యరువతారంబులు (నేరోలకేర్తవులులచానేకి శుదులవారి భేద్రాయరలు తనవులులంశ్రి యరులు వివి(బారియమదుల చితంబులచెప్పలవంధు వులరెప్పనూళ్యకేళ్యవురలసంసారవు రెయానిథి (తరగారిబు
లుశౌపపుంజతరణాంబులులు(శ్రి(కేరణాంబులు వులుత్రినవూశ్వరణాంబులులు వాలకృష్ణసంకరణాంబులు బాబ్యవేళ్యఅనితరవాత వాలకృష్ణంపండెవిలచేనెరాయరుంధులగృపగేలది
ళింజెప్పసెయరు నెయరుదిగినకుకేలండిపని రెయాళ్లెల శాలకెలందొదికిలబికనెశ్రైనినిజనేనన్దెత్రమందొకెనాంరునందుల(పా లతివెదుకె జూకేలనేపాయరుత్రెతెలజేరివారిత్రిశ్రీ
తకవంబులచెలక(విప్రులతోగాడవెదస్నంత్రంబు లక్ష్మీషేకనాదికవరాంవరించ్చివారిదివెకబాంత్రివారికి వెలుధవులులసంస్కం బుజేరలుకది గినష్ప(యుశ్చి బాలుంది యర్లె వెంసగ
బాస్కులచెశ్రీకిథురవ్చి గోపనివవావులునే కేం(సాపికెలకేబూజ్బి కొవులరారజెయరులు చె(జానని కాకులకేవుర చెసం(శ్రీవంవులసాళ్యఅనవుయరుంబులనాళ్యకేళ్యనిథిరించ్చిననిశులచాంకొని(కిథు
కులశబ్దనులుకొకెకరవికేలయరువిలన(శ్రేయలశుక్రగాపశ్యా।ప్రథవరవులు నకన్నైసెన్నేబుండియకరండికొలశకపవులవారి తక్సునెంది వినే(బ్రికేషుస్త్రై యరునకియరు కునులబరవులనకంన్సులకే।

ఈశ్వరుని తలచి ... జ్ఞానంబు వెరింగి నెత్తిన కలదు పువ్వుల మరాయిణి రమని పలికె నట్టి (కేశవరంగ నుతి ప్రాతనె రాయిడలు (నెతారంబులనెరికి తమకేలు మరంబులుల నుదెప్పి కొవరం
బసవదవానంబులనెదవ్ర వాంచ్చిద విరాంచ్చ్యుత్పెటుటుహో నిదితేరాలుక్కోట్టి మనుపదేహారాప్పునే (నేగరంపరి మెనంబులహానలుదెనె (దేహా కొష్టంబు (శ్రీహారి ములుత్తమునే (హ్రావళ్ళదు పష్టెశి
కూంచరి (శ్రీాంశక్షమారిద నెవిరాందబిదంబులలు కేరములులునిరిచెన్న గంది చికది శినమాత్రం (హారిజునెనిపగదిబర గతి (కరి గెనుదలరి తమలులువాణిరలు
సురాంగనెరలు సూక్ష్మకళవెన్నినికాతేపరివిష మగం (చెన్ని చ్చినెభాలహాంత్తి చెనెనపదివికేకే (వెంన్నిసగనిపెంచ్చిచ్చికినె ౨। జన్మిచ్చినెనతికివరిరలు జ్ఞానములుగల
తెలుక్షహారిగనె చెన్నలుగుండి పెడ (తరులునాలుల హ్రావించ్చిగతులులు దనెవన్ను నె పెం (హారిరమారగిరలు పకెలు బాలు (రిశినదేనుల్లు లువులుకి కానలబె రంచునాలుకలు పూతనే
మెరలుగంతమలు (సాపాల్లునెరించ్చి రల్లుష్టికలు చెని తరాయిగలం (దిపాపునెట్లా దలగన్దలు (హ్రావిశ్చిచ్చిచ్నెరలు నలు ... హాలునెరిపల్లెనెల్లనేది వాలుములు అంత్తనంధులం దలనెపరము

శ్రీ [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

ధనకుత్రి పురాసురు పురాతనంబుల నసురాయుధములు అప్పుడు తెప్పరవు గుణా । చక్రి సురపార్వతీరులు వలలు చూచి సంతరి పెట్టెను । వసుత్రి రిగాని పని రెకులకలు । దత్రి ధరంగాన్ల వెల్లతల్లి దపదు
వంశురాయుధము అజరవి రంపరశక నిర్గ జకరిరంబులు నెలనవి ఉరులంబదినేని । రామాజునకు నరవెరద । రాజులంబులు సుశ్రరాయ । రాజుకు వె । త్రాయుధాయుధారు గాలాంగా లదంకదను
త్రంబులు నగగంపప్పరం [illegible] లుగానికెరాలు సు । గండశైలాశ్వతి నలకు వంతులు నకంబు తితి నీ కుమారకు పల్లెంపు కలుసు । శ్రీంక పతి నగాంతు లజ్జ నరుల నె త్రంబు
లుపెనుతి శ్రీ కౌతె దిపెకపి రుధు । వాగవరంనె ంభూలువరణ వాసంబులు నింకి నచెరువు తోనె నరులు కదు పు । గ్లి రిషు । ప్రూసదిషు సైనెకదిసి చప్పాద । వయు
దశు సుధానిషు నకె [illegible] భరవలు చూచి । సౌద గాపిజ్జనంబులు గుండు గూతి । ఖి గ సుమంసిరి తులనవలు న [illegible] చెదరుల గద తెయుకెయు అతకవులు గతి గనానె వెను । గాంత [illegible] లాంచి తో
వకుకుదూరి వప్పటప్ప । దప్పకద [illegible] పవులు నిళవమున రుల । రూతనపూతనని రంగి రూతని తెలనుయుతుశయ విషదదకరి పు । గవునుని కెను । విషశ్ర । నఘ్మని కి ఇవి షుపలవి ష కరు

[illegible]

[illegible]

[illegible]

[illegible] ఆసవం [illegible]

[illegible]

[illegible] సంగ్రం

[illegible]

౨౭

తినేలంబటస (గాకారకులకలంగాంధులవాంకులసంతానైరుద్రై యుఅనినసందలందిష్టనిరాంయ యుక్తి యుతికులెదివక్కినై బనింప్పి నసంతానైకంబేంగోస్త్రోక వలం స్నికంసలంకుల ... వ థింన్చవిగాంసంకులు తికెనింద్రిం

ప్రజాకప్పితా (గాకాకుంభింసకెంగవాలంయిలదితైవాధినమాంపక్షనకె। శౌకంబింధుల నెత్త జ్జి దూరకులవయుగాసూనంలం ... దెన సూనలకుల కసూయుఅనినవసుదెవ్రుంది ష్టనిరాంయుకయుకరపతిత కెయిలు

దెకిషి (నంవంయుకసంగాంబుచిపెరెంకులనింక్రుకంబి ... బిమెలబ। రావ్రసలపోంబిమ్మంకసమ గోకుల ల (నయుకసుత్వాత్రతవలలం తొంకులవయు ... కులకాకవల రయుకసాయుకయుఅనిపత్రివసుదెవ్రుం

సనంతాధామై నకల్లతులలతిజ్ఞానై (వారలవంగా ... చ్చనవదికలలకిచ్చే యుపూనికనకకపంభులయుప్రకపంభులయు (గన్నైకి కవలపన్నై శ్రీ ... కవష్టెచనిరాకంధలంకది (వ్రతితంభులనై న రయు

నావ్రతంబులు తోకకనె (శాదితకతాజ్జర్పినకలయుకులలదక్షు) వనితలంకంబకులందెనంత్తాయునెయుకుంసుపంప్రన బాలపూకసకప్రాతన కవెలవుంధలపట్టనావయులల (నెలరయు జ్జిచొవాలపాంకగావిం

ప్రకంమావలక నెచ్చి నెకుప్రకాన్తెకి (బిదనరయుంపకసక్మకరయు నెవారకా ... లంభత్తకులంక వవరంచ్చి (రయుక్తనంధలవికన్ననాకకాంకులష్టికదిర్మి వచ్చేరయునేలమూ

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

పతవిశిష్టనవములవాదేభండె (రోమవధువులక్షై నిష్ఠజదనరాని యుద్ధేవుండు నవములలరుండ మెలరేతియు(శ్రీ)యుచె యుల్లేనే యులతరికే విధాతకరజాసే జైం న్ప్రుందులనరత్రాపప్త్రి
త్రిరయులతుంనైనె నుచంకే జగాద్దేనే నైపూర్ణైబిజా ఉభ్యగోషింత్సై యులక్ష యుచకేరంధ్యనిఖంగినెప్పుననసుభ్రానందంబులంబాంధితత్రయుల్లై బ్రంహ్మావలంభ్యాతిబాలుదవల
౨౦ దునేబావాంలప్రబాలుంబులనేనగాయ॥౩౫॥ అయాప్యే వనరేంభిష్నాయ॥ కాదుకుసుగంనవేద్దే గానసాగరోపాణిజేరబంచ్చిచిత్ర చెలవలలునవు (సుంకనవలలలని చ్చివలం
నిచ్చినందుడా (యుంచులజాల్క్షత్రిత సౌవ తంచ్చైయ॥తయ॥ అదిమెలుదత్కులు మెలుదప్పులుకేదుప్పులుపోదుప్పుకతిగెనం త(నందుంచలగోపకలలనేనేలలరక్షకం
దక్షునైకేవారినియుకుంచ్చి (వంద్ధరకంజ్జనికంనునిరోంపంపంబెప్టె దియుంరిపెట్టిత్రినోనివనుదెప్పునికేదకంలంజ నియుధోచితంబులగాదశిక్షంచ్చిరాయ॥తే॥నందునిబాదగనిత్రోతావలు
బాందెకశాంధియులనుభ్రోశెజాలుపోరుచునా (నందరాన్నైలనకనకంనలల (క్రుంధుకానంగెలలసాంచికాంగిపజ్జైకేనాయ॥వయ॥వలరిభూగాంతంగాంకపంవళ్ళికాదిసుఖ్యానేకలం

[illegible] (శ్రీరామ [illegible] ంవి [illegible] (బ్రహ్మ [illegible] కా ంనె
[illegible] (జో జో [illegible] (జో జో [illegible] కరపద (జో జో [illegible] ందులవ
ంరు [illegible] ండను నుంది [illegible] పలుదో ంరులనా [illegible] రులవ
[illegible] (జో కా [illegible] దులర [illegible] నులును రవులనాలతే (జో కా [illegible]
నెరుగని రొంసా [illegible] టిపసులగా పరి ంయుంట్లవాపులు గలిగె (రొంకెర్లవుల
[illegible] రయు నా [illegible] ంనం [illegible] లు పౌరవ రొంట్లనె (రొంసానిశ్రీ [illegible] లనెరుగ

[illegible]

బు స్తొన్నవ వరాంధ్ర వృక్షూ ద నా యుకేయు రొవె తవెం వివరా వి చెలు గలు కేలు (నై కుళ లక

ఠకు గ స్తల్లు లగా యుత ద నం తరం వా యుగి యు రొతె వెలె నైగా వలు షు లు వెలళా రొలుం త్త (స్తొ) త్త్రొ

వం వృక్షవేలుచ్చు లా రొ యు వేయు అ ని రొను లుం దొ రు లు వెం వి గా వి కే లా పి క

అనిం క్షు వెలు వ దై యుకే యుద్దిం క తు లు నం బెలుం పి రు ధు లు లు (పి ద కె దె న దు వ

లు (శ్రీ) వు రి చి కె ర కృ ర వయ్ లు న కు ర సా యుశ్రీ వె చుం కె తొ న శృ వృష్టు దు లు (వి ద గు

బు లు ని ఠగా రక్ష కు ల్లి ర ఠరా తఠలుం ఠ బు కి (క్ష ద ఠను ఠం పి యు య్ వా వి ర

స్తుంచేసునన ప్రాంగణలకు తివెంచి రఘురు ప్రాం[illegible] వన్నెగాజులవనవము లుాయుకేయు చేలుండల చేలు లూ వెలుర నెగా ంతలకే (సం[illegible]వా వము వాదెమూ తననములు ధా ంతుమము త్రో[illegible]రంచిజ్ఞా
నులుగే తిరంచిరి (త్రుంఢలకే బితెంచ్చె) భు(త్రుకా వా (రవవములు లుాయుకేయు పల్లవతారణా రాంగికే (వన్నెధృబు[illegible]జ్జధూాపవాా సన్నవములతో (సల్లవి తమునై రాయుచైనను (వెల్ల
నవల్లభులం యుంశ్రే వాకినైనూ యుకేయు పన పృలునూ నైలుకే లఢినె (పునవనేరు[illegible]వాా కెబి వి ాకెబి హా (ప్రవృతో। చనిమొగవిరివెలుగాంధువు (బ్రకులంఠి
ంయు వం దలం దు (త్రునరిం చెక్కె) పొాయుకేయు కైకులరికివులనై వేంగలు (వల్లరిగాకిరంకెకిరి రాయువు దవృవస్వంబుం కై (పెల్లుగ వెలుదవ్వుల పొందుగులలు (రయు ల్లిం
న్నెంబ్లాలు చాలు సంభవ వైకే నూయుకేయు అరగజ దివరి పొగనెది (వారికి కి రిక్ష) లనం (త్రుకులుకుల వారికి వెవిలకే (స్త్రీ రినవారికికె ల్లినం (గొరతవంతినులునంచురి క్కై గొంధనవ ంయు
వయు నూయుఅనవు ంరుంంబుం నూయుకేయుకే అవుక్క లుకులులనుల్లినల్లు గాంన్నవేయు[illegible] భూాఘొంవెరవుల్లు లుగకెంవెంర అవుగకంం ([illegible]ంపిరి నొవనులు లందరు (పుం ంవి[illegible]ధనవుం

మొక్షనకెగాడ్వవరిస్తాంమోగా (గ్రహములనెలుకలుకులము నెశ్శ్రే ఉమంత్రతంభులనొనురత్రియున్నై (బ్రాంత్యాగానొరొద్ధంబునషధంబనిత లంపకేరాలపావబద్ధునైదై వేప్రాదిసాధుమానవులంబ్జాంపదాన
కృతంభుంప్పై (దయంతకుఫురకంబున కెలంబ్జునిరొమ (సంతరంపువరాగంరక్షనుబువెక్షనంభులనుమెల్కుటంబులనజ్జాసంలప్ప్జాంపిటి తజనకజ్ఞాసాధిరొజ్ఞానబంభులనిజంప్పపావంబు
లాజిసంచిత్యశ్యవద కివెదకినై తృశేకులునా షులు (శేణాకవాఠివలమలులనానిసోరొము (దయనముశితి దయుధరమా దయువృషే(త్రంభునార్పుపాంవనే దయనె నాను
గాదోయునయుఅంతమంతహాసందయుందునంద నంరుసాపురొయరెంనె(సుశాసందంబునసెరవాదులలనుపెదవెత్తలం విలుపించి (జలంబులాదినుచిర్హై శ్వంగాతిం
ముకానె (శృంగపుణాసిహావాచసంబుచదివించ్చి హాతకరంబుచేయుంచి (పితృదేవతలకొన్ని చి(క్రైశ్ర)లతొడంగూడఙ్గనేసిసహొంది వెలుదవృలరెంకులక్రైలనలు (కనకకలన
తాకాభులయుకతిలపై లంలొసనే దిందెలని (ప్రూసైవతులకెచ్చి నాయనులయూపాధికగునవారంకుము ((తెదయుకుకైవైరకకుముము వైరజైక దయునై (దియూన దయునుము

రుచు వర్ణితుండై నేంచు నిరంజనాచిరోహంబుంబాణి రంత। రావసుదేవుండు భావకు నిల్లి ని రొయ్యగా భాగానేవవనంబు నన్నే వచు నవరా।
(శ్రీ)రాంతి కళ్యాణ్ణు నైన్నే దేవనంచు నంవాశ్రమై నవ నేత్రి త్రిపురాసమోదశోకావేశంబుంగీ లనేంంగో రుంబాలృతు శోకా కారుంండై సర్వరూపావిష్ణుంగే సన్నే శ్వరుం
తెలియ నేరకున్నే (శ్రీ)రాంతనున్నై ఘనం అనెరిఉల్లు (శ్రీరామ)నుద్దై నదేవకీవసుదేవులంరుంనలెన్నవదశ।
మురనాదకు (శ్రీ)కృష్ణంను భాగ్యుడంద నకం వేదకంత్సులనులవంత త్సులరావించ్చి రోటాగని (శ్రీ)వల నంచావిని కంసుండిం ఘకింజని రంరూరెంయుగ్లకతి
నెరింగింపనే నన్నుడు నా వారిల్లనే తేయు కొలుత్తై నదకవనేంటంకి (పత్తె)నాకులుకిలవుండలుంధులవాల్లనే (పుత్తె)డిపెరిగెడివినంవులు। వట్టి వరింప్పెదవులువుం వ్వులుంవు
నంతినాయశ్శైయు నదిరోమాజుల బారాచనచావలన (రాష్ట్ర)నావవేక్ష స్సుల (దవజాత్రే శ్రీరువేక్తి రోయుంచలిరాకా రోసుందనంభులంగాకిరో (శివ)నింబ్రూచ్చిరో (బ్రహ్మ)పేంరి

౯౨

[illegible]ణిక్తనైశించి తాపవా నక్ష(త్ర) త్రిత్రివ గాంత్రం బలలం తెక్ష్యి తాపవేలనె కల తాధింప్రుంద గులనెవల్లభాయకెయనెం క్షైరినశ్రుప్రులనునను (విత్ర్య)లవిరిక్షరుగవలఢలవివిక్షాక్ష్యిశులకె (వ్రు)క్ష్యివిశత్రు
రంవారశలు(శక్త్రినరియుంతార్కెనరవజనశక్షవతికైతనెలకెయవాత్తుగాసలవలరాశిజనె (ద్ర)త్రినతాగవులలరిప్రులనిరక్షిరరలవులలను (త్ర)త్రిలవరరులలజరలపకె (వెల్త్రనగచేవెరలరాశులవిరాం
ధజారలంవ్రశాగ్రక్ష్యి(అవుశక్త్రేగిశిగెల్లనజెక్రి వులస్మరలంక్షావక్రివక్ష్మంఛ్చుశనెక్రుతుకు।గాక్ష్యలుస్మామిదేశ్యలుండిశిక్షా వ్యాంయుకాశు గానకక్ష్య వులల।రయాగశేతా
దవరిక్షులులునుత్రప్రాశాంతులు।విశ్వారి(గా వులవింశ్రిం పంనినంనాకిరించినననరంద్దంత్రంవ్చునెంవాంద్వెరికెగ్రరాక్ష్మగాగ్ర వ్రగ్రవంప్రువలమేతిరింప్రులనుచేస్సుంక్రైలకం
కైలవాలనవరిం(రంప్రుస్మెరుత్యవాంత్రకలకిరి రత్రప్రలలతోడ నోక్ష్యల।(క్రుంప్రుకలమెదరామురులలతోలుమమెనిగతులంవ్ప్రు ల।విరాక్షింప్రుమామెవసుంత్సరచవారెంప్రువల

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

నాశనంగ లకూపృథునకు (రోజను తిరంబు లగులవరంబు లవేరదు వసినక (విశారుసాయదు ంవచ్చెరుని వేరావాంబు నవిద్య లవేనిదొడ్డ రోసుర్దంబంనదుల్లసివలం బగు
నవనగ్రనంబు గౌరక (మోరుసాయాదు కాదు కునరి గిరిమ ప్పిరదుప్లవరంబి చ్చితి (వరిసాయాకు కాదు కునివేసంరు పంబ్జెనీ (విశాకేసుపుత్రిగర్భంబుచరసు రరం వ్రశ్వరం
కపైవరిరదు నూ్యుకలథితంగ పృకృక నగాత్రి విరితంబు గభిశాకుగుచవేషంబు నక (నుదరియు ంచ్చి) తిరావు నుకన (తిదసం (బ్రాను జుకనాద్రి) తిరదు
శవనవులు నమా్యుక్యురియు పృకవలాం కవశవవలున (రప్పి) కవిశా రిరుపృరకకుంరక రరుంకనై తికె చెప్పి తిపృద్ధిరుసి విశారుం (తప్పపలి
శనివేదు జన్మనిలు లహై వాత్సలునూ్యుకసంరనుకనిరరులునులపృతవా (నంరంవిగుబ్రహ్మావలనిరరులనసుతిద లనుచునా సెందెరబ్రంబాతారరల

శుస్నేశుమారుంశుమ్ము గ్రైశేశుమారు [illegible] నింగనికేంముని వలనిపెరప్పున్నను వి ర్గాం యుమ్లని రేమెయ్యశియుత్త ప్రిష్టినరానిద్దైపెయుత్కైనిండుకొంనద్దైపెయుగుంపుంగుణావ

వేని ద్రౌపొంక్షేశంధుంబింద్దై కలద్దైనివ్విన్నేశ పొంత్రింరుపెనచెప్పురాని ద్రేరూవని కృతుపెప్పుండుసైఐవెఐ (ంరూరూపమగు వునధాప్తత దేవ (్రైం బ్రంశ్నా రెండవ యుద్ధం

బుంతుంది జానంబుంయునేకింపనెచ్చక్రమూ తగనాదుప్ప్ర మూన్నేమూ తమురుంబారగనామూ తంబుం (త్రకృతితో నంబారగ (బ్రకృతిహో యు (న్నే త్తుముంరుబా

[illegible]

[illegible]

[illegible]

వ॥ [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] ... వినవలెను ... [illegible]

[illegible] ... దమ్ము ... [illegible]

[illegible] ... అది ... [illegible]

[illegible] ... (ఇతరము ... [illegible]

[illegible] ... [illegible]

[illegible] ... [illegible]

పెంచదేవర నెఱ్ఱంబులు మూలం। కెల్లవారికి శ్రీ(ద్ర)వతయ్యె దినంక నెకరుపెప్పండ్లంత। భూష్ణగావ పెంచరుగవావ వచ్చును సంపుస నెలందరగా॥ వళ అని యుప్పి ధ్రంబున నవారింబాగ దద్దేవకిని దెవింగ
తెనక తలుదెవతల శ్రీవశైనాక బ్రంహ్మాలకులంతటు నిను కానివనిరం[illegible] జ్ఞావలుభినీక్లాకనల। సంతెపుపక్షులు లలవారాకసంబులనె ల్లనె। సంకేపవలు దొంచెనెను ల్లకసం కెపలులయు వె
తిలదొంచెన ప్పురుషులకునవాగు[illegible]ంబుం నైపొంగ జాలరా[illegible] నలకెలఘూ షుబవలు లవెుషు ంబులులరి చెల (శ్రవా తారకలతోక గగనంబుంరాజిల్లె దిక్కులు
వింకి తెవినా ప్పెకమ్మనివల్లనిగావి వెల్ల నలకె నొకానీ లంతలం చెం నెలంఢి వెరిగె। కొలక్లులుక తలతాతికులవయ్యె శిరెల ప్రె(శ్రు)వి వలతొంరంపవెలకై వారెకథులులు। నేర
శ్రీకర(శ్రా)వతహ్మాకరైసరుధ రెయుట్టె। వెరాగశ్భదప్పుప్పుష్కలు వెుష్వై వెలనెవెకవమ। లలకుశనె కయుకలరెనిరెలర్చెవలకవరలలు। తెవతెకృనదెవకెదెవెవకగామ్యకెయ్యాపా ౨ ౧ కంధ రెబ్బత్రమ।
లాదరిరంలశాదికాంతలూకంధవలులకు। గా ౨ ౧ కర్షులుభంరుననులు। నే ౨ ౧ పారకాలు లువెుప్పులెరెనివె యప్పలక్షెరయ్యలూ। అ [illegible] రకులనుగా। కెయ్యకతినగనైరాచెకిగొకరుపరె। రం

...గా లక్ష్మణ శరవాత (శ్రీ)మైన రామావ్రను బోరుచ తృనఖుబింధ్ఘు దెరలగుడురు ... కాశ్రీరా నిదురా విరించ [illegible] (త్రిశుమ దల వేలసుబూగరుల్పు వెలయుగా ండట (శ్రీ వరము నుంతరుర్ణి [illegible]
శ్రీ ... భూభూభుధ్ర రశిశ్ర్తారవలు వా పెనుల (వ్ర) రుశ్రో తృవలయా నశెధ్వల ప్రుష్టుపు నచ్చవ (శ్రే)రణా శ్రీంబుల భ్రోవ్రుస (ధరనిం రలు రా కనవలు గాచదవలు నైకరు నా సూఖుభుఖు ప్రష్టుప్రునెనిక శ్ర
నవుప్రుష్టుప శెలయు కానశ్రుప్టుపె (రొమత్రిసురుఖం | శ్రవాతితి శె వెఖ్ఖసం శైవవలులండ విశ్రుధా (వ్రు)ష్టునునవం చలుగా నిశనువృష్టున | తిం బెనె పొంతనుంతిరులంం (మృష్టనె నెదుల
తద్రింరులజ్రాస్రై నిరాంత్ర ఘం నం ఘవిరా శ్రైరా | ఖుమఖుగలరు నాఘణనవ నైంజ్జ్రీ ... ప నెత్తి ... వెఆన్రస్నెనతి షై శ్రి ... నకై | ఘాయానసు న నై ద్రి దేవతాశ్ర త్రీనై | ధర
కాగాధం న్రవైరయాగుకాగనో ధారుంచవై లాగ నవయుమే (పరిరక్షించి నిశ్చవ వెయుకై దవిల్యా ... రం బలవాతిం వవెభుకుభువలు ప్రవిరలు ంకవిలాకవలు (ని శ్ర్చైలు గంగా తిర్థులులు నిక్షన రాలు
నెమనె (మప్రైగ గానవలయులను (విశ్చైరయుఖులు ఖ్తిన నుప్రు వెదవి వలు ంశ్ర లంధా రాఘమునృ కొకిల ఖుతిఖ్లిశిందం ధరం బలలోన (ప్రధానపూరుషులగుచు ంచవాం (దెశ్లి వ్రుతైరి గంసుచె శ్రరుల

రేగురులు పుత్రకుమునిశిష్యనేకృం తియుంవదియునేర్పు క్షత్రతుంనెనేత్పసం(ప్రాప్తి)కార్యసంగారా చ(తం)దమకొందరుగలుగవానై(భృగ)శర్మతునై రుసుంచుట్టుంచావగవానైరుశ్వా
రంతుంలంతరురుదానై(గై)రుంభూతంబులునోగగనపింమ్మకృతగువానినెకృద్ధాషూరాంబుం(సమదకీనంబునజరిపెడివానినిస్వా(గ్ర)యోలంతుంవమునిరయుశ్శికి (మూరయ
తిగరరరుకరమానివావెలువెనుగతుల నిరసుచెరుకాంరు(గరుగనెచ్చినిశుడునేకచిత్తంబున(నిఖలవమూ తున్వెల్లనివరరుంం(బ్రా)
గాకోషురామగతప్పంఋనిఋ(ప్ర)వృత్తిరొమ్మేమె పాడుపలమూలవలులు సుఖదుఃఖవర్ణులరెండుగలవులు కుయాంధువెళ్లు(తగురనంబులలుగా
ఇుంకర్మాధమువుకరంబునెరగెదివిధవమునైతింద్రి లంపులలు(ఆరుప్పిభావంబులా శోకమోహాదులూర్మలుషాతులవులా స్త రెపెకు(ప్రై)పొరవెనివింతి(ప్రం)గలుగూతం
బునైతంబంక్తిరయునపొవాంస్పతులనుస(రం)(ధ్ర)ములుతాంమ్మిరిరయుగోపరవములు(ప్రా)నా(పృత్రదనకెంబుజైవెనపక్షి రయుగవములు(గలుగనంగార శృత్యేం

పుడుపుట్టు (పుట్టినప్పుడె పుట్టువు రిపులోనైతే గ్రహాలున్నను వలనేడు రువులాకు మండెఉవఉవరింరుయు వైరానుబంధం బున్న సేప్పసంధానం బువు రచింరుయు తం డూ౹కు తిరుగు
శుసుసుకు బున్గ్రాప్ప బు(నరుసు బుసన్నుసు బులవేము నన వరతం బునే (హాదివలచి తలచి జానమా (హాదివరుయు వని కూ వెగంసుడారనింరులుకనూ౹వెంది రుయున్నం
౨ సుంకూ౹ (శ్వగారం (శ్రీవులనే నశ్రీం బుతినబిదనదివారివలునలునేనింరూ సింపు (నక్షిమా(శ్వనవునైరుప్పు దిమాకబిదనదివారివమూత్రిగానైం ప్పు
నసుచుజూ౹కు (తిరుసు చాదేవాం బుప్పు ణామైనాూం కినవాం రికరాంపూతవెూంరుసుచుసది రులు (క్షంబునె వరుయునస్థూ౹నాంబునైూంకినవారివరా౹నె
సంధవుసుకుధనరు (సలుకతాలెబ్బిర్యూన్న బులుకుచావారివేరు (వలునబదిరాలసంకు(శ్రీవునివలుక్షు నలుతలప్పవెప్టానె నదలచిరూ౹తలప్పులు వారితలంప్పులసుకేచునలున
దలకూ౹తు౹(ఆరుయు) వనరంభునననువరవవేలుకులసుదేవకులునుగారతాదిరుకులులుసు (౦ూ౹దినదులవనలునే సూనులువులున్నం పలిరుయు (నేనై దికివచ్చి (దేవకినభానె భేనుం

[illegible] సుప్రసన్న ... (మునివరు ... శ్రీ ...) [illegible]

[illegible] ... శత్రుంగ ... మల్లము ... గళ్లనేర్చినముగ ... (శిక్షా ... నేసాళ్లు) గహ్వవివరతమ ... [illegible]

[illegible] ... గావిల నిచూయిపెంపైన నెగడిన సౌజన్యవినాంరుబేధనే (నేమనివంత్య) పాండవ క్షితిలనికంపితీనిత్య ఒరుమన (=

[illegible] ... ఒరు ... ధర ... మున్నుంజెది బోవన్నుందునెయ్యకయ్య వాడి ఒరురుంగని కృపారుని (జైవన్త్య) మునకునుచు నిండ నెంరయుదులరతి దుం (చెస్వ్)

[illegible] ... (ప్రశస్త) ... (ప్రభు) ... నిచ్చయుయుంచి (క్రొర్యంబు విడి విర్ధిర్యంబు ... శౌర్యంబు పాపించి ... ప్రకపించు కా

[illegible] ... (హాని ...) ... యుందురు ... [illegible]

తేరిరాముప్పైభూర్వ్యయుగంటి శ్రీతివంత్తినదా॰ ప్పైనైతెనిమీ॥ అనైనవినివరిష్టేస్త్రేరంభ్యంద॰ ప్పుంతత్రేమీరంవ్పులగుశ్రేతేనివరి త్రినేత్మ్యంనంచ్పుంనంబెనంగారా॰ సంగనేపతరవా త్రిత్రాంత్రం
చెప్పిరావ్పునెనిరాము (రాజా ఓ నినే పుసేలంటిన్ని ని రామమీ॥గురుతరవులతిఖ్యతనేకేకులవ్పునే (సరనిజ్ఞాగఖ్యాసింరేఖ్యాంరవరాము॰ వెలలుగలరూ॰ (వాంరిదేవనికేకులవ్పునేఖ్యాభ్యశతో ఖే
డుల్పిని హ్రంతిజాలాక్రమునే (శ్రీ రామునా॥ ఒంత్తా॥నిమీవివెకుతులతవెూకులుబూనలవెలఖ్యారంగేవిమలూ౯వ్నెూము వెప్పైలుకేఖ్యారి (మలరామూస్పైరులకేత్రి
తూన్ని హ్నేనేగాంరాగా తిఖూకునేవెలులు నల్లినేరావ్పు (రుష్ఠాలరిరలంచ్పులబూధూకునేవెలు వృత్తిరేవురామూరాలు నరోత్తరేఖినెంకరా (అరిమూనేసమలుల
గాంకగేరకాంన్పులడప్పువనేజానిన్నీకావెూరవా॰ వృదవ్పి (శ్రీమవులసంధిన్నైరివ్పులకు॰ (శ్రీమకులనరులర (జనతవాపలిన్నైత వృలూజనేనలపనగ (వంనెరశలవిరామరామ్పు చినతు
రమన్న హ్రారగ॥ వెలతి శ్రీకుత్యరం బ్రిత్సావారి (వి॰ క్షి ఖ్యాంరాబా॥నృరిరిల్లునేగా॥నిలునివిలవెూరాముఖిగ్రాంగజథరాశ్రీనెనిగాన్నిజనినెత్తై వదిమూర్తనవిలవెయప్పి (రాంగినేజనగూరామం

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

సురలెల్లగాని నిజంబుచు నరులు గారని చెప్పి నేంచుంచుచు నెవ్వరన్న సురవనిరేయు । దేవమునయుడు చెప్తి దేవకి దేవకి । బుద్ధునై జనించి భూతలంబు । వెఱువబుట్టిన పుట్టిచెన పవిత్రై తప్పులనెల్ల । జంపె
నను మజ్జె ప్రిత నిరోమది వికీర్ణకేశ్యారథమున పూంపలంవినివె । ప్లారాపమునెబాంది యుదువులని వింపులనిం రయుకెం । నారాంయుగాశ్వరమ్ము కవి । దారితునక గుణాలనే వింధానని రయువది
నిత్యమంత్యకలగంభ వారవుకంతిజ్ఞాన్నెవినుద (౫) ప్రాద్ధునై పుట్టిబి । శ్రీంలగావించి హారించలంచివెప దాళ్ల్ప వారుగంవ పుట్టి వు । వులజాంపెకేం గుకులనుల (౯) నేనునేవ లతాబ్బా బాం
శ్రీగాధికూని । ప్రానులు బెట్టానికనూనెల యియవెచ్చ తులు మూరునే సూరనే నంబులనూఘ్నిఘ్నితల్లి దండ్రి నంనదంపులల్లైననను । నఖులనైన బంధుజనులలైన । రాజ్యకాంక్షచే
నిరాశ్రులు నంచుభు । రవనిశరవం జ్జైవి తాళ్ళనల గుకమాఘ్నవఘ్నవ మరింయు మహానని గై తి । దేనరకే । బక । బాణా । నరక । ప్రలంబ । తృణావర్త । చాణూర । ముష్టికారిష్ట । పూతనాది । సకల
రయుగ్నైకంసుం డునేదనంబునెవలశంబులగాంచినెవదనంబులువంచునాని । సకలంబులు విదిచి । అనుపకాండు దుర [illegible] పద్దుళ్ళు యువిదిచి । నమద్ది । కేరుం । కోసల । విదేహ

శ్రు౯ (యస్తు దత్తే వేకుండే శూవరు సకం (దే ష్ణ్రిం యస్య ణా లవ్ధ్వతిన న్రైవ సదేవ (హానవకకనశ్వమంఢ్యలు నివిచేయకేయవ తిక్తి న న లు కే లు తిరు నన (సాలంయకేవంవత్ర్తే నయ్యే కసు తు లస్తు
నికి (నలనకం యచ్ఛ్వే నఢ్యే రుకేం (దిలవస్యదే వుంకండన్నై నితరుకు నే ఆదేయ్యేయమానెం (శనశ్వమ తికిదుస్వ రమరామ్య (రెరు కనెష్వనె హా న్తైవ మరామ్యు (ధ్రీకే భక్తి రుశు నకే రా నిదె రామ్యత (రయ ౬
రుకనే నైవాశకే దినికి రుశాఘ్ణయ్యం యప్లుకేవ్యం బంధవ్వక కౌకశ్యత్తే వృజింవి నవసుదేవ నివలుక్కలు వినియక తినే గాకే కసుమె ష్ణ్వకంసుం బిప్రని గోమయ్యాకునైన
వృమర్వలగాని పోంచులవసుదేవ (వర వృవేదూ గ్కులతి నివలన (కలు గతిని కినృవ ధష్టుమ వృత్వంకు (వృ) త్వవప వధింతవిరాంధనత నేఘ్నవఘ అని న గానకేదుం
దుఖ్ఖిన ధ్రస్సుంగాని నవని యయగాకంఢంబుసోం తనే (దుష్టవ్వ శ్వా వ్రుంకగుశ్వాశవ లుకలు లు వి నియాలు లుశుమంకె వ్వంతా కసాంగుసారధుం బొం యప్పనకంగు నియుంటి
కెజ్ఞాసు ధ్యం విరియెక్కతసుక (వంరతోషధ భ్గసుంతకకంధారులులుసుశారిక్షార్య లుచేష్టు లుబాంధవ్వ యసు (దేవకి నేయుధ లగులతె వలు వసుదేవు దాతిగా గలసృ యరాత వ్రులుస్తు

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

శ్రీ ఆగస్త్యత్రిసేరాంపటిచై శ్రెష్ఠాదేవదేశా గంచెత్తిగ మఱింపఁ వ్ర్య రాజులూనేక రయణుసబోవె ద్రుంపవచ్చ్య గర్వ విసరంబులు వలుసవేలు (కేన్నవేకే నరుడుసుకన్య విన్న (తలపడెనగార్య తం(త్రంబు గల
లోనే (బాపటితోదగానే బచిన్నరయు ప్ష్రుంపుకెఁఖతకనతాంయపౌకెర్ణరా నెకె(నేను చేరమైబవొరిదారమైనమనవచ్చవదికే(బానునింత్రింరుమేలు తెరువు శ్రీ (ఖ(దేనువ్రుమేపెన్నె నబాడవ్రుతన కర్ణం
౪ బులూఖనిఖజాలహ పదిదులాందు వరత్రే సూరశ్వదులు (గానెచెరుమువేలనదులు తెరిగి (తత్కత్ర్ణనెతి తాం ఇంబులను బ్రాకిగదలు వుంరుగా గతెవి తుదగుచేయాఖ్యకు
కర్ణములువేలు నెచ్చినను (కర్ణంబులుకే రునెశ్వ్యగతకలుతత్త్వకంలనే (నవతులు [illegible] కే నను (కర్ణగుడైతరుల దేదఖగానె మిలపటి కైన్యకేఖ్యకా వ్రునబిరులకు విం
నలు(గా వింపకవలదుత నకెంగలాశ్వ్రాదయుగా (ఖా వింబిపరులె నెంబిన (బొశ్రునెతశ్వ్య లకేమపిరిప బొంరెకెంరుం నెయ్యమత్త కొకెఖ్యపా విచ్చెను గానెకూంతురువం
పరుత్రమరాలునం(బావనెరయ్యవరి(త్తశ్చెరుశ్చెపాలనహస్త విరావాసం(త్రిబిలాకినెది నెకంప్రితచిత్తకైనెదత్రుష్నైదత్కై (స్రావమెకె కరుణ మరాహ్యకె కంపమానకవచ జ్ఞాఖ్యాం

రాజదరంబు వెడదరంబు నగుచు నిశింతి చెప్పు రంభుం గనె నూజ కావ్యుం కప్పుర పాయుం గొల్చు గంధి శిఖి యొలిదిలివ్రత తోబుట్టువ నిల లంపెన (క్రం ... రయంగ మకరంద మకరందంబు లనెవసాది
పుండరీక దిశలు పాయుచు సుతుం శుభ్రం (గోపా న్త్రిశి ధా న్యుక్త్తు గానె కానితనన (బ్ర్హాపాద్యుతథ రావి (క్రైకరా పముగ గాంత నాం తుష్టింపు వేంబడి నేయు అన్నవ్రుతి త్రుచెల్లరిక నన్న పమా
నటుతి శిష్య హా (మన్న నేనేంద్రయు హావతు ... రతుంబులప్రావలగాదరింపు హో (తింను ల ... తరాలనిజ పదు మెలరివంపే ... నుమన్న మా నిరాశంనకిండ్లు పున్న తన
దన్న వధింపకేంపు శ్రీవేంకట నా ఖ్యాత్రి రయ ... నింగారా ఖ్య వేఖ్య ఖ్యాతి రీతి కేశంతి రామ వరుత్త్రి రాయ ... లనినే మంబు చింతయు త్రింపు ... నిన్న కి విచె నింక బంతులారు మాపెలకు
నైకరావృదపహాగాపుడి (తులబ్రాతుంకవృప్రాప్తియూ త్రిశపకప నాపంబుపాపంబునె (స్తు వి యొగా తెగ (త్రి యు స్వారి యుగలనె చింతింపు భోజ్యై స్త్రాఖ్యనేయు మెని తోడనె పుట్టు పుతువ బ
నాలకలనెల్లినెదె నెన మా నేన్న కైక (త్రిజ్ఞం పుర్వు) తువు పుదె హాంబుపంచ త్రువుం ... నగుంచై నరరిక (పరారుదెవా వునగాంది పరి తాం పటద హాంబుబా రయు న తన పూర్వ

ననసుతేశ్రుతాశ్రుతాన్యదినేనయుక్తంధు (శ్రేవకి చెంక్తి ధ్యైడేవకిందయు నుతాంనుకేడు వేక్షరథమొస్రైవేదలు వేళ నున్నస్నేనునిపు తృడుల్లానిశంసల్పుంగుచెప్పైలు మరతిందయు నుల్లిస్రా

హారులనవనుల చేసందిరాష్ట్ర దాగాంగె మంతపిశ్రేరులు మయు రజావయు లునల (శంకిపపవాంశులు నుజాది గాంని (ప్రేమాందయుంగ గూతృతాంక వేక కౌంన లు నాగ (దేవకుంద

నుదనుదేవక్షిదేనికి (క రుణామిాదలంచి ... యూందరించివిళ్లనాథ్రేంబు ల యునరదంబులు తెంద్యైనైన కుమాపితిని । ... నేన ... నమ్ముత్తుంగంభీర్యైన మాతంగంబుల

... నూపతినె (పతిపేలుతరంగంబులట్టు (ది ... లానవతున్నైనదానులనింనూపునిచ్చి (యుక్తినంగతివేరవధూందయు గ ... రంబుతరువునంజునన మయుంబునాఖ్యేళ్యు

...తూలునదినిపేనిరకు నృలవయు గరధ్రమునకప్పుసాకంసన్నినిలూ (చెక్కి నిడయన్న నితలవక్కే (దిక్కనన నతిరపాజితిదవినితప్లనిరూనూశ్యుకేయుదుపట్టందయునిశ్రనినిమెచ్చి గ(ద్రిష్టునవైరధమునగతెపెరరగళ్లమిా

...ఉదయుగుశితలాదరి(రుష్టమగళ్లంబునైంనుదారిరయు ... ప్రతికినకుతికిళపలిభొజకులనాపకేశ్వర్దైనపొంళ్లుంగనుకేంపుంనుసంవలదరప్పుంగై

యాస్త్రి । వయుసు వివరింపునని ప్రతిబద్ధ దెవియొక్క యందు దవనలవయునననరుల్చు । మొదటి నైవె ప్రాప్తికి నయను విరాంయుం నకే ఈ । (ఉ) త్తె ముడుపనదెవ్వు । రాదరవయునబు ట్టిరార
వంతంయుచా పుణ్యాత్మ్యకిత్తలకును పూరెణ్యశ్రవులపూదవులకూం । పారిశ్రమనుడై నెమడు ప్రత్యేకతొ బుస్తుద శ్రీయూరంభుంద్రై యిలియూ
యంచపెల్లనితూ యుశోమాంతాంత్త ... యుసుగుమనుండు కత్తిపూరయూ । కమలకోమరాజ్ఞగాంత్తుత్వమని ... జాం । కంబుతొడబుట్టుజునికయుండు
...యుల్లపెల్లులనియుప్పుకొవి । (పు)క ... నముర్తియుసెకంబరవి । ... తవి ... నెయుదవినెలత్తునేకుం ... కేరంగయుతునవిభుందైనసూ
రవేసుండనవాంకుమధురాపురంబుదనకు రాజధానిగామాధురంబునసూరసేనంబుబునని యెమ ... మదెనంబునేనెంబులర్వునాలంబురాత్కుశ్మయేమధుర యురతు
(త్రిం)వనమునవ (త్రి)మన్నారాయుణుండరసేలవగునితుం (బ్రా) మధురనకలయూతవ । భూమిమానుల కెల్లమొదవివృతిందుయా ... సూరసేనసరాత్మ్యజాయిదె

మున (సుంకొ నే రొమ్మితి పేంచేయు మంచే నందన మేన మాంటమ గం స్మ్మనే లకాం వంవంగా వె (రొమ్మై రొంల్గ్రౌ మణి రొంనిల మింాండ నంనాచ్చుదై (యంద్రై కిశ్వామ్యౌ పెట్లు మెలకె (మరియు
నె మింపై నేమాధవు వారికి (ముమ్మిత లడుంనాకుంనె ప్పృ కింపు వ్వాపమ అని వంకియు నై స్తే రొమ్ము నిమ్మి నెవము పొంబు జూతనిత్ర స్తే మాంరికధా (వృత్త మున్రా వత్రాం దమే సంవదహె (వందత మాసశిరువ
ప్రొంనాంకతియును (దూరకము రొమ్మియు నేము తాంగకింం స్మ్యవమ్మ అని వమం తేం మంంస్రాజు మాంపియు వినిపై యమా) నై యొ రొము మకెయు విష్ణు నే ధారకతింయునునే గు(
విష్ణు కధకొచ్చుపుమంప విననది నినా (వి ష్ణు కథాసంగ్రహము (విష్ణువ తీజలవము తంకివిము లులశ్రే యమనూయ్యకెయ్య రా క్షేంద్ర విను తొమ్మి రాజులాం వనముల వేలసం
శ్రీమునై పృవివేంలుతంను (సాక్షమించి నచా రమాణజాలకేమాపెం గౌరమాపమై బ్రంహ్మ జారశాంలు (నెక్కె రుముంస్త్రి రుగారాదనము చాంయకరుణా తోంసాంించి కేము లళ్చును (ధరనిను
రనలనై దాం(త్రియమ వే విశ్వంది నాననెంగి (శ్రీరం ననూక్తంబు వత్తయు తృత్త నమాప్తి (సంపూర్ణ యొనె మాం పివినివారికి భొర్కృపుంయు (వినువుకే వెల్లు అధరయునె విశ్వ

రంగనాథ ౧౧
ఉదయ్యకాండ ౧౯

తన్నుగొండి కాలమున నెంచా రత్నముల ఖిల్లిగలం శతకంగనేవిలస (శ్రావ్యలక్ష్మదంతవదం
నకగారాకెంతవలం నుశౌవిరాల కాను స్వీపాలు యాయ్యనెయ్యనువ రాజి (ఉయ్యి గంగారాక దిక్కు
లానగతమ్ము ళి శ్రీపట్టులక్ష్మణిన్నియగు కారారావు ఖావ్యనవై ఖరికనమెంతుండి నన్నూ
[illegible] నెయ్యునేప్పు శ్రారామూనవిక్రమంబై నళిరిక్షిన్నరెంధ్రుండు శ్రుతరామా =
నింద్యుంగనలం గానియ్యనెయ్యిత్రైపితివిసాకుసూర్యులశుభవిస్తారంబు వా ౮
కులవముల ధరి శ్రీకులనేడవక్షులకు విరింపె (కలరూపకయునెల్లవారాంకులకు